శ్రీః

శ్రీమతేరామానుజాయనమః.

ముదలాయిరమ్.

సఙ్క్షేపసహితమ్.

ఇదు

పణ్డితర్గళాల్ పరిశోధిక్కప్పట్టు,



ఆర్. వేంకటేశ్వర కంపెని అవర్గళాల్


చెన్నై

ఆనన్ద ముద్రాయన్త్రాలయత్తిల్ పదిప్పిక్కప్పట్టదు.

1908.

శ్రీపరాంకుశన్ తిరువవతారవరుషమ్-౫౦౦౯-నదాన

కీలక వరుషమ్.



శ్రీమతేరామానుజాయనమః.

పాదుత్తనియన్గళ్.

మణవాళమామునిగళ్ తనియ఩్.

అఴగియమణవాళ఩్ అరుళిచ్చెయ్‌దదు.

శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవమ్,
యతీన్ద్రప్రవణం వన్దే రమ్యజామాతరం మునిమ్.

గురుపరమ్పరై త్తనియ఩్.

కూరత్తాఴ్వా఩్ అరుళిచ్చెయ్‌దదు.

లక్ష్మీనాథసమారమ్భాం నాథయామునమధ్యమామ్,
అస్మదాచార్యపర్యన్తాం వన్దే గురుపరమ్పరామ్.

ఎమ్బెరుమానార్ తనియ఩్.

కూరత్తాఴ్వా఩్ అరుళిచ్చెయ్‌దదు.

యో నిత్యమచ్యుతపదామ్బుజయుగ్మరుక్మ
వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే,
అస్మద్గురోర్భగవతోఽస్య దయైకసిన్ధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే.

త ని య న్గ ళ్.

నమ్మాళ్వార్ తనియన్.

ఆళవన్దార్ అరుళిచ్చెయ్దదు.

మాతా పితా యువతయ స్తనయా విభూతి
స్సర్వం యదేవ నియమేన మదన్వయానామ్,
ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామమ్
శ్రీమ త్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా.

ఆళ్వార్గళ్ తనియన్.

భట్టర్ అరుళిచ్చెయ్దదు.

భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్,
భక్తాంఘ్రిరేణు పరకాల యతీన్ద్రమిశ్రాన్
శ్రీమత్పరాఙ్కుశమునిం ప్రణతోఽస్మి నిత్యమ్.

జీయర్ తిరువడిగళే శరణమ్.

శ్రీమతేరామానుజాయనమః.

ఆழ்వార్గళ్ అరుళిచ్చెయ్ద నాలాయిరప్రబన్ధత్తుళ్

ముదలాయిరమ్.

పెరియాழ்వార్ తిరుమొழிయిన్ తనియన్గళ్.

నాథమునిగళ్ అరుళిచ్చెయ్దదు.

తోడయం-నాట్టైరాగం-జంపైతాళం.

గురుముఖ మనధీత్య ప్రాహ వేదా నశేషాన్
నరపతిపరిక్లృప్తం శుల్క మాదాతుకామః,
శ్వశుర మమరవన్ద్యం రఙ్గనాథస్య సాక్షాత్
ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి.

పాణ్డియభట్టర్ అరుళిచ్చెయ్దదు.

మిన్నార్తడమదిళ్శూழ் విల్లిపుత్తూరెన్ఱొరుకాల్,
శొన్నార్కழలక్కమలమ్ శూడినోమ్, మున్నాళ్
కిழிయఱుత్తానెన్ఱురైత్తోమ్, కీழ்మైయినిల్ శేరుమ్
వழிయఱుత్తోమ్ నెఞ్జమే! వన్దు.
పాణ్డియన్కొణ్డాడ ప్పట్టర్పిరాన్వన్దానె,
న్ఱీణ్డియశఙ్గ*మెడుత్తూద, వేణ్డియ
వేదఙ్గళోది విరైన్దు కిழிయఱుత్తాన్,
పాదఙ్గళ్ యాముడైయ పఱ్ఱు.

పెరియాழ்వార్ తిరువడిగళే శరణమ్.

జీయర్ తిరువడిగళే శరణమ్.

---

* "ఎడుత్తోద" ఎన్ఱుమ్. "అడుత్తూద" ఎన్ఱుమ్ పాఠాన్తరమ్.

పెరియాఴ్వార్ అరుళిచ్చెయ్ద

తిరుప్పల్లాణ్డు.

ఇప్ప్రబన్ధత్తిల్ మున్నిరణ్డుపాట్టాలే, తామ్ మఙ్గళాశాసనమ్ పణ్ణుకిఱార్; అత్తాల్ తమక్కు పర్యాప్తి పిఱవామైయాలే, మేల్ మూన్ఱుపాట్టాలే మఙ్గళాశాసనమ్ పణ్ణుకైక్కు, భగవచ్ఛరణార్థికళైయుమ్, కేవలరైయుమ్, ఐశ్వర్యార్థికళైయు మఴైక్కిఱార్; అదుక్కు మేల్ మూన్ఱుపాట్టాలే, ఆహూతరానవర్గళ్ ఇవరోడే సఙ్గతరాకిఱార్కళ్; అదుక్కు మేల్ మూన్ఱుపాట్టాలే, అవర్కళోడే తిరుప్పల్లాణ్డు పాడియరుళుకిఱార్; మేలిఱ్పాట్టు, ఫలశ్రుతి.

(వెణ్ శెన్దుఱై.)

సాట్టైరాగం – అటతాళం.

పల్లాణ్డు పల్లాణ్డు పల్లాయిరత్తాణ్డు,
పల్కోడినూఱాయిరముమ్,
మల్లాణ్డతిణ్డోళ్ మణివణ్ణా! ఉన్
* శెవ్వడి శెవ్వితిరుక్కాప్పు. ౧

(అఱుశీర్క్కఴినెడి లాశిరియవిరుత్తమ్.)

అడియోమోడుమ్ నిన్నోడుమ్ పిరివిన్ఱి యాయిరమ్పల్లాణ్డు,
వడివాయ్ నిన్ వలమార్పినిల్ వాఴ్గిన్ఱ మఙ్గైయుమ్పల్లాణ్డు,
వడివార్ శోదివలత్తుఱైయుమ్ శుడరాఴియుమ్పల్లాణ్డు,
పడైపోర్ పుక్కుముఴఙ్గుమప్పాఞ్జశన్నియముమ్పల్లాణ్డే. ౨

వాఴాట్పట్టునిన్ఱీరుళ్ళీరేల్ వన్దుమణ్ణుమ్ మణముమ్ కొణ్మిన్,
కూఴాట్పట్టునిన్ఱీర్గళై యెఙ్గళ్ కుఴువినిల్ పుగుదలొట్టోమ్,
ఏఴాట్కాలుమ్ పఴిప్పిలోమ్ నాఙ్గళ్ ఇరాక్కదర్ వాఴ్, ఇలఙ్గై
పాఴాళాగ ప్పడైపొరుదానుక్కుప్పల్లాణ్డు కూఱుదుమే. ౩

* 'శేవడి' ఎన్ఱుమ్ పాఠమ్.

ఏడునిల త్తిలిడువదన్ మున్నమ్వ న్దెఙ్గళ్ కుఴామ్పుగున్దు,
కూడుమనముడైయీర్గళ్ వరమ్బొఴివన్దొల్లైక్కూడుమినో,
నాడునగరముమ్నన్గఱియ నమో నారాయణాయవెన్ఱు,
పాడుమనముడైప్పత్తరుళ్ళీర్ వన్దుపల్లాణ్డుకూఱుమినే. ౪

అణ్డక్కులత్తుక్కదిపదియాగి యసురరిరాక్కదరై,
యిణ్డక్కులత్తై యెడుత్తుక్కళైన్ద విరుడీకేశన్ఱనక్కు,
త్తొణ్డక్కులత్తిలుళ్ళీర్! వన్దడితొఴుదాయిరనామమ్శొల్లి,
పణ్డైక్కులత్తైత్తవిర్న్దు పల్లాణ్డుపల్లాయిరత్తాణ్డెన్మినే. ౫

ఎన్దైతన్దైతన్దైతన్దైతమ్మూత్తప్ప నేఴ్పడికాల్తొడఙ్గి,
వన్దువఴివఴియాళ్సెయ్గిన్ఱోమ్, తిరువోణత్తిరువిఴావిల్
అన్దియమ్బోదిలరియురువాగి యరియైయఴిత్తవనై,
* పన్దనైతీరప్పల్లాణ్డు పల్లాయిరత్తాణ్డెన్ఱు పాడుదుమే. ౬

తీయిఱ్పొలిగిన్ఱ శెఞ్జుడరాఴి తిగఴ్తిరుచ్చక్కరత్తిన్,
కోయిఱ్పొఱియాలే యొత్తుణ్డు నిన్ఱు కుడికుడియాట్చెయ్గిన్ఱోమ్,
మాయప్పొరుపడై వాణనై యాయిరన్దోళుమ్పొఴికురుది
పాయ, శుఴఱ్ఱియ వాఴివల్లానుక్కు ప్పల్లాణ్డుకూఱుదుమే. ౭

నెయ్యిడై నల్లదోర్శోఱుమ్ నియతము † మత్తాణిచ్చేవగముమ్,
కైయడైక్కాయుమ్ కఴుత్తుక్కుప్పూణొడు కాదుక్కుక్కుణ్డలముమ్,
మెయ్యిడనల్లదోర్శాన్దముమ్ తన్దెన్నై వెళ్ళుయిరాక్కవల్ల,
పైయుడై నాగప్పగైక్కొడియానుక్కు ప్పల్లాణ్డుకూఱువనే. ౮

ఉడుత్తుక్కళైన్ద నిన్పీదగవాడై యుడుత్తుక్కలత్తదుణ్డు,
తొడుత్తతుఴాయ్మలర్ శూడిక్కళైన్దన శూడుమిత్తొణ్డర్గళోమ్,
విడుత్తతిశైక్కరుమన్దిరుత్తి త్తిరువోణత్తిరువిఴావిల్,
పడుత్తపైన్నాగణైప్పళ్ళికొణ్డానుక్కు ప్పల్లాణ్డుకూఱుదుమే. ౯

* పన్దనై - అనుక్రమ్ - పిళ్ళైగళుక్కునుమ్ వ్యాధి. † అత్తాణి - పిరియామై.

ఎన్నాళెమ్బెరుమా నున్దనక్కడియోమెన్ఱెళుత్తుప్పట్ట
అన్నాళే, అడియోఙ్గళడిక్కుడిల్ వీడుపెఱ్ఱుయ్న్దదుకాణ్,
శెన్నాళ్ తోన్ఱి త్తిరుమదురైయుళ్ శిలైకునిత్తు, ఐన్దలైయ
పైన్నాగత్తలైప్పాయ్న్దవనే! యున్నైప్పల్లాణ్డు కూఱుదుమే. ౧౦

※ అల్వళక్కొన్ఱుమిల్లా వణికోట్టియర్కోన్, అబిమానతుఙ్గన్
శెల్వనైప్పోల త్తిరుమాలే! నానుమునక్కుప్పళవడియేన్,
నల్వగైయాల్ నమో నారాయణావెన్ఱు నామమ్బలపరవి,
పల్వగైయాలుమ్బవిత్తిరనే! యున్నైప్పల్లాణ్డుకూఱువనే. ౧౧

※ పల్లాణ్డెన్ఱుపవిత్తిరనైప్పరమేట్టియై, చ్చార్ఙ్గమెన్నుమ్
విల్లాణ్డాన్ఱన్నై విల్లిపుత్తూర్ విట్టుశిత్తన్ విరుమ్బియశొల్,
నల్లాణ్డెన్ఱునవిన్ఱురైప్పార్ నమోనారాయణాయవెన్ఱు,
పల్లాణ్డుమ్బరమాత్మనై చ్చూళ్న్దిరున్దేత్తువర్ పల్లాణ్డే. ౧౨

అడివరవు.—పల్, అడి, వాళ్, ఏడు, అణ్డమ్, ఎన్దై, తీ, నెయ్, ఉడుత్తు, ఎన్నాళ్, అల్వళక్కు, పల్లాణ్డు, వణ్ణమ్.

[ఆదికూఱుదుమ్, అనన్దరమ్కూఱుమిన్, అణ్డమెన్నిన్, ఎన్దైపాడుదుమ్, తీ ఉడుత్తు ఎన్నాళ్ కూఱుదుమ్, నెయ్యుమ్ అల్లుమ్ కూఱువనే.]

పెరియాళ్వార్ తిరువడిగళే శరణమ్.

ఇత్తిరుమొళియిల్, తిరువవతరిత్తరుళిన నాళిల్ తిరువాయ్ప్పాడియిలుళ్ళార్ పణ్ణిన ఉపలాలనాదికళై అనుసన్ధిత్తు ఇనియరాకిఱార్ ముదల్ ఎట్టుపాట్టాలే; ఒన్బదామ్బాట్టిల్ పరువత్తుక్కు త్తకుతి యిల్లాద చేష్టితఙ్గళై అనుసన్ధిత్తు, తిరుత్తాయార్, సన్నిహితరానవర్కళుక్కు చ్చొన్న పాసురత్తై అపళానభావనైయాలే తామ్ అనుభవిత్తు ఇనియరాకిఱార్; నిగమత్తిల్ కఱ్ఱార్క్కు ఫలమ్శొల్లి త్తలైకట్టుకిఱార్.

౨ - వదు. వణ్ణమాడఙ్గళ్.

(కలివిరుత్తమ్.)

అపరూపరాగం - అటతాళం.

✽ వణ్ణమాడఙ్గళ్ శూఴ్ తిరుక్కోట్టియూర్,
కణ్ణన్ కేశవన్ నమ్బిపిఱన్దినిల్,
ఎణ్ణెయ్ శుణ్ణ మెదిరెదిర్ తూవిడ,
కణ్ణన్ ముఱ్ఱమ్ కలన్దళ ఱాయిఱ్ఱే. ౧

ఓడువార్ విఴువార్ ఉగన్దాలిప్పార్,
నాడువార్ నమ్బిరాన్ ఎఙ్గుఱ్ఱానెన్బార్,
పాడువార్గళుమ్ పల్పఱై కొట్టనిన్ఱు,
ఆడువార్గళు మాయిఱ్ఱాయ్ప్పాడియే. ౨

పేణిచ్చీరుడై ప్పిళ్ళైపిఱన్దినిల్,
కాణత్తామ్ పుగువార్ పుక్కుప్పోదువార్,
† ఆణొప్పారివన్ నేరిల్లైకాణ్, తిరు
వోణత్తానులగాళు మెన్బార్కళే. ౩

ఉఱియై ముఱ్ఱత్తురుట్టి నిన్ఱాడువార్,
నఱునెయ్ పాల్ తయిర్ నన్ఱాగత్తూవువార్,
శెఱిమెన్ కూన్దల్ అవిఴత్తిళైత్తు, ఎఙ్గుమ్
అఱివళిన్దన రాయ్ప్పాడియాయరే. ౪

కొణ్డతాళ్ ఉఱి కోలక్కొడుమఴు
త్తణ్డినర్, పఱియోలైచ్చయనత్తర్,
‡ విణ్డముల్లై యరుమ్బన్న పల్లినర్,
§ అణ్డర్ మిణ్డిప్పుగున్దు నెయ్యాడినార్. ౫

కైయుమ్ కాలుమ్ నిమిర్త్తు, కడారనీర్
పైయవాట్టి ప్పశుమ్పొన్ మఞ్జళాల్,

† 'ఆణొప్పాన్' ఎన్ఱుమ్ పాఠమ్. ‡ 'విడ్డిన్ముల్లై' ఎన్ఱుమ్ పాఠమ్.
§ అణ్డర్ - దేవరుమ్, ఇడైయరుమ్; ఇఙ్గు ఇడైయరైచ్చొల్లుగిఱదు.

ఐయ నావఴిత్తాళుక్కఙ్గాన్దిడ,
వైయ మేఴుమ్ కణ్డాళ్ పిళ్ళైవాయుళే. ౬

వాయుళ్ వైయకమ్ కణ్డమడనల్లార్,
ఆయర్ పుత్తిరనల్ల నరున్దెయ్వమ్,
పాయశీరుడైప్ పణ్బుడైప్పాలగన్,
మాయనెన్ఱు మగిఴ్న్దనర్ మాదరే. ౭

పత్తునాళుమ్కడన్ద విరణ్డానాళ్,
ఎత్తిశైయుమ్ శయమరమ్ కోడిత్తు,
మత్తమామలై తాఙ్గియ మైన్దనై,
ఉత్తానమ్ శెయ్ దుకన్దనరాయరే. ౮

కిడక్కిల్ తొట్టిల్ కిఴియవుదైత్తిడుమ్,
ఎడుత్తుక్కొళ్ళిల్ మరుఙ్గైయిఱుత్తిడుమ్,
ఒడుక్కిప్పుల్ కి లుదరత్తేపాయ్న్దిడుమ్,
* మిడుక్కిలామైయాల్ నాన్ మెలిన్దేన్ నఙ్గాయ్. ౯

❋ శెన్నెలార్ వయల్ శూఴ్ తిరుక్కోట్టియూర్,
మన్ను నారణన్ నమ్బిపిఱన్దమై,
మిన్ను నూల్ విట్టుశిత్తన్ విరిత్త, వి
ప్పన్ను పాడల్ వల్లార్క్కిల్లై పావమే. ౧౦

అడివరవు.—వణ్ణమ్, ఓడు, శేణి, ఉఱి, కొణ్డ, కై, వాయ్, పత్తు, కిడక్కిల్, శెన్నెల్, శీదమ్.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

* మిడుక్కు—ఇలామైయాల్ - పాలుక్కు—వల్లశక్తి పిళ్ళైగళుక్కు పోదామైయా లెన్ఱపడి.

3—వదు, శెంగక్కుడల్.

ఇత్తిరుమొழிయిల్, ఇప్పడి తిరువవతరిత్తరుళినవనుడైయ దివ్య విగ్రహ వైలక్షణ్యత్తై తత్కాలత్తిల్ యశోదైప్పిరాట్టి అనుభవిత్తాప్పోలే తద్భావయుక్తరాయ్క్కొణ్డు తిరువడికళిల్ నిన్రుమ్ తిరుముడియళవాక అనుభవిత్తు అనుభవిత్తప్రకారత్తై అప్పోతు అవళ్ పేశిన పాశురత్తాలే ఆదరత్తోడే అరుళిచ్చెయ్కిఱార్.

(కలిత్తాழிశై.)

ధన్యాసిరాగం-ఆదితాళం.

*శీదక్కడ లుళ్ళముదన్న దేవకి,
కోదైక్కుழలా ళశోదైక్కుప్పోత్తన్ద,
పేదైక్కుழవి పిడిత్తుచ్చువైత్తుణ్ణుమ్,
పాదక్కమలఙ్గళ్ కాణీరే పవళవాయీర్ వన్దు కాణీరే. ౧
ముత్తుమ్ మణియుమ్ వయిరముమ్ నన్పొన్నుమ్,
తత్తిప్పదిత్తుత్తలైప్పెయ్దాఱ్పోల్, ఎఙ్గుమ్
పత్తువిరలుమ్ మణివణ్ణన్ పాదఙ్గళ్,
ఒత్తిట్టిరున్దవా కాణీరే యొణ్ణుదలీర్ వన్దు కాణీరే. ౨
పణైత్తోళిళవాయ్చ్చి పాల్పాయ్న్ద కొఙ్గై,
అణైత్తార వుణ్డు కిడన్దవిప్పిళ్ళై,
ఇణైక్కాలిల్ వెళ్ళిత్తళై నిన్రిలఙ్గుమ్,
కణైక్కా లిరున్దవా కాణీరే కారిగైయీర్ వన్దు కాణీరే. 3
ఉழన్దాళ్ నఱునెయ్ యొరోతడా వుణ్ణ,
ఇழన్దాళెరివినా లీర్త్తు, ఎழிల్మత్తిన్
పழన్దాంబాలోచ్చ పయత్తాల్ తవழ்న్దాన్,
ముழన్దాళిరున్దవా కాణీరే ముకిழ்ములైయీర్ వన్దు కాణీరే. ౪
పిఱఙ్గియ పేయ్చ్చి ములైశువైత్తుణ్డిట్టు,
ఉఱఙ్గువాన్ పోలే కిడన్ద విప్పిళ్ళై,
మఱఙ్గొళిరణియన్ మార్వైమున్ కీణ్డాన్,
కుఱఙ్గుకళై వన్దుకాణీరే కువిములైయీర్ వన్దు కాణీరే. ౫

* కుఱఙ్గు—తిరుత్తొడై.

మత్తక్కళిర్ఱు వశుదేవర్ తమ్ముడై,
శిత్తమ్ పిరియాద దేవకి తన్ వయిర్ఱిల్,
అత్తత్తిన్ పత్తానాళ్ తోన్ఱియ అచ్చుదన్,
ముత్తమిరున్దవా కాణీరే ముకిழ్ములైయీర్ వన్దు కాణీరే. ౬

ఇరుఙ్గై మదకళి ఈర్క్కిన్ఱవనై,
పరుఙ్గి ప్పఱిత్తుక్కొణ్డోడుమ్ పరమన్ఱన్,
నెరుఙ్గు పవళముమ్ నేర్నాణుమ్ ముత్తుమ్,
మరుఙ్గుమిరున్దవా కాణీరే వాణుదలీర్ వన్దు కాణీరే. ౭

వన్దమదలైక్కుழాత్తై వలిశెయ్దు,
తన్దక్కళిఱుపోల్ తానే విళైయాడుమ్,
నన్దన్మదలైక్కు నన్ఱుమழకియ,
ఉన్దియిరున్దవా కాణీరే యొళియిழైయీర్ వన్దు కాణీరే. ౮

అదిరుమ్ కడల్నిఱ వణ్ణనై, ఆచ్చి
మదుర ములైయూట్టి వఞ్జిత్తు వైత్తు,
ప్పదరప్పడామే పழన్దామ్బా లార్త్త,
ఉదర మిరున్దవా కాణీరే యొళివళైయీర్ వన్దు కాణీరే. ౯

పెరుమా వురలిల్ పిణిప్పుణ్డిరున్దు, అఙ్గ్
కిరుమా మరుద మిఱుత్త విప్పిళ్ళై,
కురుమా మణిప్పూణ్ కులావి త్తికழుమ్,
తిరుమార్విరున్దవా కాణీరే శేయిழైయీర్ వన్దు కాణీరే. ౧౦

నాళ్కళోర్ నాలైన్దు తిఙ్గళళవిలే,
తాళై నిమిర్త్తు చ్చకడత్తైచ్చాడిప్పోయ్,
వాళ్కొళ్ వళైయెయిర్ ఱారుయిర్ వవ్వినాన్,
తోళ్కళిరున్దవా కాణీరే శురికుழలీర్ వన్దు కాణీరే. ౧౧

మైత్తడఙ్గణ్ణి యశోదై వళర్క్కిన్ఱ,
శెయ్ త్తలై నీలనిఱత్తు చ్చిఱుప్పిళ్ళై,
నెయ్ త్తలై నేమియుమ్ శఙ్గుమ్ నిలావియ,
కైత్తలఙ్గళ్ వన్దుకాణీరే కనఙ్గుழైయీర్ వన్దు కాణీరే. ౧౨

వణ్ణమరుళ్ పూఙ్గుఴ లాయ్చ్చి మగనాక,
కొణ్డు వళర్క్కిన్ఱ కోవలక్కుట్టఱ్కు,
అణ్డముమ్ నాడు మడఙ్గ విఴుఙ్గియ,
కణ్డమిరున్దవా కాణీరే కారిగైయీర్ వన్దు కాణీరే. ౧౩

ఎన్దొణ్డైవాయ్ చ్చిఙ్గమ్ వావెన్ఱెడుత్తుక్కొణ్డు,
అన్దొణ్డైవాయము దాదరిత్తు, ఆయ్చ్చియర్
తన్దొణ్డైవాయాల్ తరుక్కిప్పరుగుమ్, ఇచ్
చెన్దొణ్డైవాయ్ వన్దు కాణీరే శేయిఴైయీర్ వన్దుకాణీరే. ౧౪

నోక్కియశోదై నుణుక్కియ మఞ్జళాల్,
నాక్కువఴిత్తు నీరాట్టు మిన్నమ్బిక్కు,
వాక్కుమ్ నయనముమ్ వాయుమ్ మురువలుమ్,
మూక్కుమిరున్దవా కాణీరే మొయ్కుఴలీర్ వన్దు కాణీరే. ౧౫

విణ్ణోళమరర్గళ్ వేదనైతీర, మున్
మణ్ణోళ్ వశుదేవర్ తమ్మగనాయ్ వన్దు,
తిణ్ణోళశురరై త్తేయవళర్గిన్ఱాన్,
కణ్గళిరున్దవా కాణీరే కనవళైయీర్ వన్దు కాణీరే. ౧౬

పరువమ్ నిరమ్బామే పారెల్లాము య్య,
తిరువిన్ వడివొక్కుమ్ దేవకిపెఱ్ఱ,
ఉరువుకరియ వొళిమణివణ్ణన్,
పురువమిరున్దవా కాణీరే పూణ్ణుదలీర్ వన్దు కాణీరే. ౧౭

మణ్ణుమ్ మలైయుమ్ కడలు ములగేఴుమ్,
ఉణ్ణున్దిఱత్తు మగిఴ్న్దుణ్ణుమ్ పిళ్ళైక్కు,
వణ్ణ మెఴిల్కొళ్ మకర క్కుఴైయివై,
తిణ్ణమిరున్దవా కాణీరే శేయిఴైయీర్ వన్దు కాణీరే. ౧౮

ముఱ్ఱిలుమ్ తూదైయుమ్ మున్గైమేల్ పూవైయుమ్,
శిఱ్ఱిలిఴైత్తు త్తిరితరువోర్గళై,

పఱ్ఱి ప్పఱిత్తుక్కొణ్డోడుమ్ పరమన్ఱన్,
నెఱ్ఱియిరున్దవా కాణీరే నేరిళైయీర్ వన్దు కాణీరే. ౧౯

అళగియ పైమ్పొన్నిన్ కోలన్దైక్కొణ్డు,
కళల్ గళ్ శతఙ్గై కలన్దెఙ్గు మార్ప,
మళగన్రినఙ్గళ్ మఱిత్తు త్తిరివాన్,
కళల్ గళిరున్దవా కాణీరే కుళిమ్ములైయీర్ వన్దు కాణీరే. ౨౦

✻ *శురుప్పార్ కుళలి యశోదై మున్ శొన్న,
తిరుప్పాదకేశత్తై త్తెన్పుదువైప్పట్టన్,
విరుప్పాలురైత్త విరుపతోడొన్ఱుమ్,
ఉరైప్పార్పోయ్ వైగున్దత్తొన్ఱువర్ తామే. ౨౧

అడివరవు —శీద, ముత్తు, ప్పణై, ఉళన్దాళ్, పిఱన్గియ, మత్త, ఇరుణ్డై, వన్ద, అదెరుమ్, పెరుమా, నాళ్, మై, వణ్ణ, ఎన్, నోక్కి, విల్, పరువమ్, మణ్, ముఱ్ఱిల్, అళకియ, శురుప్పార్, మాణిక్కమ్.

పెరియాళ్వార్ తిరువడిగళే శరణమ్.

౨—వదు, మాణిక్కఙ్గట్టి.

ఇత్తిరుమొళియిల్ వళర్ప్పిళ్ళైయై త్తొట్టిలిలే వళర్త్తి త్తాలాట్టినప్రకారత్తై, తత్కాలమ్బోలే విరుమ్బి అనుభవిత్తు ప్పేశుకిఱార్. సర్వేశ్వరన్, యశోదైయిడత్తిలే యశోదైతిరుమేనియోడే అవతరిత్తాలుమ్ అవనుడైయ స్థితిగమనశయనాదికళై క్కణ్డాల్ మికవుమ్ విరుమ్బి త్తఙ్గళాల్ ఆనవళవుమ్ కిఞ్చిత్కరిత్తన్ఱి నిఱ్క వొణ్ణాతిఱే బ్రహ్మేశానాదికళుక్కుమ్. ఇత్తై, యశోదైప్పిరాట్టి మనోరథత్తుక్కణ్డాళాగచ్చొల్లి త్తాలాట్టినప్రకారత్తై, తామ్ మయర్వఱమతినల మరుళప్పెఱ్ఱవరాకైయాలే తత్కాలమ్బోలే ప్రత్యక్షమాకక్కణ్డు మిగవుమ్ ఉకన్దు అవనుడైయమేన్మైయైయుమ్, నీర్మైయైయు మరుళిచ్చెయ్తు తాలాట్టుకిఱార్.

(కలిత్తాళిశై.)

నీలాంబురిరాగం—అటతాళం.

✻ మాణిక్కఙ్గట్టి వయిర మిడైకట్టి,
ఆణిప్పొన్నాల్ శెయ్ద వణ్ణచ్చిఱుత్తొట్టిల్,

---

* శురుమ్బు ఎన్గిఱదు 'శురుప్పు' ఎన్ఱుకిడక్కిఱదు; శురుమ్బు—వణ్డు.

పేణియునక్కుప్పిరమన్ విడుత్తన్దాన్,
మాణిక్కుఱళనే తాలేలో వైయమళన్దానే తాలేలో. ౧
ఉడైయార్ కనమణియో డొణ్మాతుళమ్బూ,
ఇడైవిరవికోత్త వెళ్హిల్ తెళ్హ్గినోడు,
విడైయేఱుకాపాలి యీశన్ విడుత్తన్దాన్,
ఉడైయా యఴేలఴేల్ తాలేలో పులగమళన్దానే తాలేలో. ౨
ఎన్దమ్బిరానా రెఴిల్ తిరుమార్వర్క్కుచ్,
చన్దమళ్హగియ తామరై త్తాళఱ్కు,
ఇన్దిరన్దాను మెఴిలుడై క్కిణ్గిణి,
తన్దువనాయ్నిన్ఱాన్ తాలేలో తామరైక్కణ్ణనే తాలేలో. ౩
శఙ్గిన్ వలమ్బురియుమ్ శేవడి క్కిణ్గిణియుమ్,
అఙ్గచ్చరివళైయుమ్ నాణు మరైత్తొడరుమ్,
అఙ్గణ్ విశుమ్బి లమరర్గళ్ పోత్తన్దార్,
శెఙ్గట్కరుముగిలే తాలేలో దేవకిశిఙ్గమే తాలేలో. ౪
ఎళ్హిలార్ తిరుమార్వుక్కేఱ్కు మివైయెన్ఱు,
అళ్హగియ * వైమ్బడైయు మారముఙ్గొణ్డు,
వళ్హువిల్ కొడైయాన్ † వయిచ్చిరావణన్,
తొళ్హుదువనాయ్నిన్ఱాన్ తాలేలో తూమణివణ్ణనే తాలేలో. ౫
ఓదక్కడలి లొళిముత్తి నారముమ్,
శాదిప్పవళముమ్ శన్దచ్చరివళైయుమ్,
మాదక్కవెన్ఱు వరుణన్ విడుత్తన్దాన్,
శోదిచ్చుడర్ముడియాయ్ తాలేలో శున్దరత్తోళనే తాలేలో. ౬
కానార్ నఱున్దుళ్హాయ్ కైశెయ్ద కణ్ణియుమ్,
వానార్ శెళ్హుఞ్జోలై క్కఱ్పకత్తిన్ వాశిగైయుమ్,
తేనార్మలర్మేల్ తిరుమఙ్గై పోత్తన్దాళ్,
కోనే యఴేలఴేల్ తాలేలో కుడన్దైక్కిడన్దానే తాలేలో. ౭

* ఐమ్బడై—శ్రీపఞ్చాయుధమాకిఱ ఆభరణమ్.
† అరవై "అగా" ఎన్నుమాపోలే, వయిచ్చిరవణన్ ఎన్బదై "వయిచ్చిరావణన్" ఎన నీట్టిక్కిడక్కిఱదు.

కచ్చొడు పొఱ్చురిగై * కామ్బు కనకవళై,
ఉచ్చిమణిచ్చుట్టి † ఒణ్ తాళ్ నిరైప్పొఱ్పూ,
అచ్చుదనుక్కెన్ఱు అవనియాళ్ పోత్తన్దాళ్,
నచ్చుములైయుణ్డాయ్ తాలేలో నారాయణా అఴేల్ తాలేలో. ౮

మెయ్ దిమిరుమ్ ‡నానప్పొడియోడు మఞ్జళుమ్,
శెయ్యతడఙ్గణ్ణుక్కఞ్జనముమ్ శిన్దురముమ్,
వెయ్య §కలైప్పాకి కొణ్డు ఉవళాయ్ నిన్ఱాళ్,
ఐయా అఴేల్ అఴేల్ తాలేలో అరఙ్గత్తణైయానే తాలేలో. ౯

* వఞ్జనైయాల్ వన్ద పేయ్చ్చి ములైయుణ్డ,
అఞ్జనవణ్ణనై యాచ్చి తాలాట్టియ,
శెఞ్జొల్ మఱైయవర్ శేర్ పుదువై ప్పట్టన్ శొల్,
ఎఞ్జామై వల్లవర్కిల్లై యిడర్ తానే. ౧౦

అడివరవు—మాణి, ఉడై, ఎన్, శఙ్గిన్, ఎఴిల్, ఓద, కానార్, కచ్చు, మెయ్, వఞ్జనై, తన్.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

౪-వదు, తన్ముగత్తు.

ఇత్తిరుమొఴియిల్, తొట్టిల్ పరువమ్పోయ్, తవఴ్న్దు విళైయాడత్తక్క పరువమానపిన్బు అవన్ నిలాముఱ్ఱత్తేపోన్దు తవఴ్న్దు పుఴుతియళైన్దతు, చన్ద్రనైయఴైప్పతాన ప్రకారత్తై, అవళ్ అనుభవిత్తు, అవనుక్కు ఉకప్పాక చన్ద్రనై వరచ్చొల్లి తాన్ పలకాలుమ్ అఴైత్త ప్రకారత్తై, తాముమ్ అనుభవపూర్వకమాక ప్పేశి యినియరాకిఱార్.

(కలినిలైత్తుఱై.)

మోహనరాగం—అటతాళం.

* తన్ముకత్తుచ్చుట్టి తూఙ్గత్తూఙ్గత్తవఴ్న్దుపోయ్,
పొన్ముకక్కిణ్కిణియార్ప్ప ప్పుఴుది యళైకిన్ఱాన్,

---

* కామ్బు—శేలైక్కామ్బున్ శేలై "కనవళై" ఎన్ఱుమ్ శొల్లువర్; కనమ్—కనకమ్—పొన్. † "ఒణ్ తాళ్ నిరై." ‡ నానమ్—చన్దనమ్ కస్తూరి కర్పూరమ్ ముదలాన సుగన్ధద్రవ్యమ్. § కలైప్పాకి=కలై—ఆణ్మానై వాహనమాగ వుడైయ, పాకి—దుర్గై.

ఎన్మకన్ గోవిన్దన్ కూత్తినై యిళమామదీ!,
నిన్ముకమ్ కణ్ణుళవాకిల్ నీయిఙ్గే నోక్కిప్పో. ౧

ఎన్శిఱుక్కుట్టన్ ఎనక్కోరిన్నముదెమ్బిరాన్,
తన్శిఱుక్కైకళాల్ కాట్టిక్కాట్టి యழைక్కిన్ఱాన్,
అఞ్జనవణ్ణనోడాడలాడ వుఱుదియేల్,
మఞ్జిల్ మఱైయాదే మామదీ! మకిழ்న్దోడివా. ౨

శుఱ్ఱుమొళివట్టమ్ శూழ்న్దు శోదిపరన్దెఙ్గుమ్,
ఎత్తనై శెయ్యిలు మెన్మకన్ ముకమ్ నేరొవ్వాయ్,
విత్తకన్ వేఙ్గడవాణ నున్నై విళిక్కిన్ఱ,
కైత్తలమ్ నోవామే యమ్బులీ! కడిదోడివా. ౩

శక్కరక్కైయన్ తడఙ్గణ్ణాల్ మలరవిழ்త్తు,
* ఒక్కలైమేలిరున్దున్నైయే శుట్టిక్కాట్టుకిన్ఱాన్,
తక్కదఱిదియేల్ శన్దిరా † శలమ్ శెయ్యాదే,
మక్కట్పెఱాద మలడనల్లైయేల్ వాకణ్డాయ్. ౪

అழకియవాయి లముదవూఱల్ తెళివుఱా,
మழలైముఱ్ఱాద విళఙ్గొల్లా లున్నైక్కూవుకిన్ఱాన్,
‡ కుழకన్శిరీదరన్ కూవక్కూవ నీపోదియేల్,
§ పుழైయిలవాకాదే నిన్శెవి పుకర్ మామదీ!. ౫

తణ్డొడుశక్కరమ్ శార్ఙ్గమేన్దుమ్ తడక్కైయన్,
కణ్డుయిల్కొళ్ళక్కరుది క్కొట్టావి కొళ్కిన్ఱాన్,
ఉణ్డములైప్పా లఱాకణ్డా యుఱఙ్గావిడిల్,
విణ్డనిల్ మన్నియమామదీ! విరైన్దోడివా. ౬

పాలకనెన్ఱు పరిపవమ్ శెయ్యేల్, పణ్డోరునాళ్
ఆలినిలైవళర్న్ద శిఱుక్కనవన్,
మేలెழுప్పాయ్న్దు పిడిత్తుక్కొళ్ళుమ్ వెకుళుమేల్,
మాలై మదియాదే మామదీ! మకిழ்న్దోడివా. ౭

* ఒక్కలై—మరుఙ్గు † శలమ్—వెఱుప్పు. ‡ కుழకన్—ఎల్లారోడుఙ్కలప్పవన్.
§ పుழై—తుళై.

శిఱియనె న్రెన్నిళఙ్జిఙ్గత్తై యికఴేల్ కణ్డాయ్,
శిఱుమైయిన్ వార్త్తైయై మావలియిడైచ్చెన్రుకేళ్,
శిఱుమై ప్పిழైకొళ్ళిల్ నీయుమున్ * తేవైక్కురియైకాణ్,
నిఱైమదీ! నెడుమాల్ విరైన్దున్నై క్కూవుగిన్ఱాన్. ౮
తాழైయిల్ వెణ్ణెయ్ తడఙ్గైయార విழுఙ్గియ,
పేழைవయిఱ్ఱెమ్బిరాన్ కణ్డాయున్నైక్కూవుగిన్ఱాన్,
ఆழிకొణ్డున్నై యెఱియుమ్ ఐయుఱవిల్లైకాణ్,
వాழவుఱుదియేల్ మామదీ! మగిழ்న్దోడివా. ౯

మైత్తడఙ్గణ్ణియశోదై తన్మగనుక్కు, ఇవై
యొత్తనశొల్లి యురైత్తమాన్ఱమ్, ఒళిపుత్తూర్
విత్తగన్ విట్టుశిత్తన్ విరిత్త తమిழ்ఴివై,
ఎత్తనెయుమ్ శొల్లవల్లవర్క్కిడరిల్లైయే. ౧౦

అడివరవు—తన్, ఎన్, శుఱ్ఱు, శక్కరమ్, అழகియ, తణ్డు, పాలకన్, శిఱియన్, తాழை, మై, ఉయ్య.

పెరియాழ்వార్ తిరువడిగళే శరణమ్.

—·✧·—

౬—వదు, ఉయ్యావులగు.

ఇత్తిరుమొழிయిల్, అవనుడైయ పరువత్తుక్కేడాక అవన్ శెఙ్గీరైయాడుకిఱతు కాణవేణుమెన్ఱు ఆశైప్పట్టు, అవనై ప్పలపడియాక ప్పుకழ்న్దు "ఎనక్కొరుకాల్ శెఙ్గీరైయాడవేణుమ్" ఎన్ఱు పలకాలుమ్ అపేక్షిత్తు అన్ద చేష్టితరసత్తై అవళనుభవిత్తపడియై, తాముమ్ తత్కాలమ్బోలే అనుభవిత్తు, అవళ్ పేశినాప్పోలేపేశి ఇనియరాకిరార్.

(ఎణ్శీర్ కழிనెడి లాశిరియవిరుత్తమ్.)

ముఖారిరాగం—ఆదితాళమ్.

❋ ఉయ్యావులగుపడైత్తుణ్డమణివయిఱా
ఊழிతోఱూழிపల ఆలినిలైయదన్మేల్,
పైయవుయోకుతుయిల్ కొణ్డపరమ్పరనే
పఙ్గయనీణయనత్తఞ్జనమేనియనే,

* తేవై—అడిమై.

శెయ్యావళ్ నిన్నకలమ్ శేమమెనక్కరుదిచ్
చెల్వుపొలి మకర క్కాదు తిగఴ్న్దిలక,
ఐయ ! వెనక్కొరుకా లాడుగ * శెఙ్గీరై
ఆయర్గళ్ పోరేఱే ! యాడుగ వాడుగవే. ౧

కోళరియి న్నురువఙ్గొ ణ్డవుణనుడలమ్
కురుది కుఴమ్బియెఴ క్కూరుగిరాల్ కుడైవాయ్!,
మీళ వవ ణ్మకన్నై మెయ్మ్మైకొళ క్కరుది
మేలై యమరర్పది మిక్కు వెగుణ్డువర,
కాళనణ్ మేగమవై కల్లొడు † కాల్ పొழியక్
కరుది వరైక్కుడైయా క్కాలికళ్ కాప్పవనే!,
ఆళ ! వెనక్కొరుకా లాడుగ శెఙ్గీరై
ఆయర్గళ్ పోరేఱే ! యాడుగ వాడుగవే. ౨

నమ్ముడై నాయగనే ! నాన్మఱైయిన్ పొరుళే !
నాపియుళ్ నఱ్ఱమల నాన్ముగనుక్కు, ఒరుకాల్
‡ తమ్మనైయానవనే ! తరణితల ముழுదుమ్
తారకైయిన్నులగు న్దడవి యతన్పుఱముమ్,
విమ్మవళర్న్దవనే ! వేழமుమ్ ఏழ్విడైయుమ్
విరవియ వేలైతనుళ్ వెన్ఱువరు మవనే!,
అమ్మ ! వెనక్కొరుకా లాడుగ శెఙ్గీరై
ఆయర్గళ్ పోరేఱే ! యాడుగ వాడుగవే. ౩

వానవర్ తామ్ మగిழ వన్ శకడ మురుళ
వఞ్జములై ప్పేయిన్ § నఞ్జ మతుణ్డవనే!,
కానక వల్విళవిన్ కాయుదిర క్కరుదిక్
కన్ఱదు కొణ్డెఱియుమ్ కరునిఱ వెన్కన్ఱే!,

* శెఙ్గీరై—తామ్మార్ ముదలానార్, పిళ్ళైగళైత్తాఙ్గళ్ అశైత్తాడుపిప్పతోరు నృత్త విశేషమ్.

† "కార్ పొழியు" ఎన్ఱు పాఠాన్తరమ్.

‡ తమ్మనై—తాయ్

§ "నఞ్జముతుణ్డవనే" ఎన్ఱు పాఠాన్తరమ్.

తేనుకను మ్మురనుమ్ తిణ్డిఱల్ వెన్నరకన్
ఎన్బవర్ తామ్ మడియ చ్చెరువదిర చ్చెల్లుమ్,
ఆనై ! యెనక్కొరుకా లాడుగ శెఙ్గీరై
ఆయర్గళ్ పోరేఱే ! యాడుగ వాడుగవే. ౪

మత్తళవుమ్ తయిరుమ్ వార్కుఴల్ నన్మడవార్
వైత్తన నెయ్కళవాల్ వారివిఴుఙ్గి, ఒరుఙ్
కొత్త విణైమరుద మున్నియ వన్దవనై
* ఊరు కరత్తినోడు మున్దియ వెన్దిఱలోయ్!,
ముత్తి నిళముఱువల్ ముఱ్ఱ వరువతన్ మున్
మున్న ముకత్తణియార్ మొయ్కుఴల్కళలైయ,
అత్త! వెనక్కొరుకా లాడుగ శెఙ్గీరై
ఆయర్గళ్ పోరేఱే! యాడుగ వాడుగవే. ౫

† కాయమలర్ నిఱవా ! కరుముకిల్ పోలురువా !
కానక మామడువిల్ కాళియ నుచ్చియిలే,
తూయనడమ్ పయిలుమ్ శున్దర వెన్ శిఱువా !
తుఙ్గ మతక్కరియిన్ కొమ్బు పఱిత్తవనే!,
ఆయమఱిన్దు పొరువా నెదిర్వన్ద మల్లై
అన్దరమిన్ఱియఴిత్తాడియ తాళిణైయాయ్!,
ఆయ ! వెనక్కొరుకా లాడుగ శెఙ్గీరై
ఆయర్గళ్ పోరేఱే! యాడుగ వాడుగవే. ౬

తుప్పుడై యాయర్కళ్తమ్ శొల్వఴువా తొరుకాల్
తూయ కరుఙ్గుఴల్ నల్ తోకై మయిలనైయ,
నప్పినై తన్తిఱమా నల్ విడైయేఴవియ
నల్లతిఱలుడైయ నాదను మానవనే!,
తప్పిన పిళ్ళైగళై త్తనమిగు శోది పుకత్
తనియొరు తేర్కడవి త్తాయొడు కూట్టియ, ఎన్

* ఊరు—తిరుత్తొడై.

† కాయా ఎన్బదై "కాయ" ఎనక్కుఱుక్కి క్కిడక్కిఱదు.

అప్ప ! వెనక్కొరుకా లాడుగ శెఙ్గీరై
ఆయర్గళ్ పోరెఱే ! యాడుగ వాడుగవే. ౭

ఉన్నైయు మొక్కలైయి ఱ్కొణ్డా తనిల్ మరువి
ఉన్నొడు తఙ్గళ్ కరుత్తాయిన శెయ్దు వరుమ్,
కన్నియరుమ్ మకిఴ కణ్డవర్ కణ్ కుళిరక్
కఱ్ఱవర్ తెఱ్ఱివర పెఱ్ఱవెన క్కరుళి,
మన్ను కుఱుఙ్గుడియాయ్! వెళ్ళఱైయాయ్ ! మతిళ్ శూఴ్
శోలైమలై క్కరశే ! కణ్ణపుర త్తముదే!,
ఎన్నవలమ్ కళైవా!యాడుగ శెఙ్గీరై
ఏఴులగు ముడైయా ! యాడుగ వాడుగవే. ౮

పాలొడు నెయ్తయి రొణ్శాన్దొడు శణ్బగముమ్
పఙ్గయమ్ నల్ల కరుప్పూరముమ్ నాఱివర,
కోల నఱుమ్పవళ చెన్దువర్ వాయినిడైక్
కోమళ వెళ్ళిముళై ప్పోల్ శిల పల్లిలక,
నీలనిఱత్తఴగా రైమ్బడైయిన్ నడువే
నిన్కనివా యముద మిఱ్ఱు ముఱ్ఱువిఴ,
ఏలుమ్ మఱైప్పొరుళే యాడుగ శెఙ్గీరై
ఏఴులగు ముడైయా ! యాడుగ వాడుగవే. ౯

శెఙ్గమల క్కఴలిల్ శిఱ్ఱిదఴ్ పోల్ విరలిల్
శేర్తిగఴ్ ఆఴిగళుమ్ కిణ్గిణియుమ్ అరైయిల్,
తఙ్గియ పొన్వడముమ్ తాళ నన్మాతుళైయిన్
పూవొడు పొన్మణియుమ్ మోదిరముమ్ కిఱియుమ్,
మఙ్గల ఐమ్బడైయుమ్ తోళ్వళైయుమ్ కుఴైయుమ్
మకరముమ్ వాళిగళుమ్ శుట్టియు మొత్తిలగ,
ఎఙ్గళ్ కుడి క్కరశే! యాడుగ శెఙ్గీరై
ఏఴులగు ముడైయా ! యాడుగ వాడుగవే ౧౦

అన్నముమ్ మీనురువుమ్ ఆళరియుమ్ కుఱళుమ్
ఆమైయు మానవనే! ఆయర్గళ్ నాయగనే!,

ఎన్నవలఙ్గళైవా యాడుగ శెఙ్గీరై
ఏఴులగు ముడైయా యాడుగ వాడుగ వెన్ఱు,
అన్ననడై మడవా ళశోదై యుగన్దపరిశు
ఆనపుగఴ్ ప్పుదువై ప్పట్టనురైత్త తమిఴ్,
ఇన్నిశై మాలైగళి ప్పత్తుమ్ వల్లార్ ఉలగిల్
ఎణ్డిశైయుమ్ పుగఴ్ మిక్కి న్బమ దెయ్దువరే. ౧౧

అడివరవు.—ఉయ్యక్, కోళరి, నమ్ముడై, వానవర్, మత్తుక్, కాయ, తుప్పు, ఉన్నై, పాల్, శెంగమలమ్. అన్నమ్, మాణిక్కమ్.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

౭-వదు. మాణిక్కక్కిణ్గిణి.

ఇత్తిరుమొఴియిల్, శప్పాణికొట్టుకైయాకిఱ బాలచేష్టితత్తైచ్చెయ్తరుళవేణుమెన్ఱు అవనై ప్రార్థిత్తు, అన్దచేష్టితరసత్తై అవళ్ అనుభవిత్తాప్పోలే, ఒరుచేష్టితత్తై అనుభవిత్తవళవిల్ పర్యాప్తిపిఱవాత అభినివేశాతిశయత్తాలే అన్దచేష్టితరసత్తైయు మనుభవిక్క వాశైప్పట్టు, అవళ్ పేశినాప్పోలే పేశి, తామనుభవిక్కిఱార్.

(కలిత్తాఴిశై.)

యమునాకల్యాణి రాగం—ఆదితాళం.

మాణిక్క క్కిణ్గిణియార్ప్ప మరుఙ్గిన్ మేల్,
* ఆణిప్పొన్నా ల్శెయ్త వాయ్ప్పొన్నుడై మణి,
పేణి ప్పవళవాయ్ ముత్తిలఙ్గ, ప్పణ్డు
కాణికొణ్డకైగళాల్ శప్పాణి కరుఙ్గుఴుఱ్కుట్టనే! శప్పాణి. ౧
పొన్నరై నాణొడు మాణిక్క క్కిణ్గిణి,
తన్నరై యాడ త్తనిచ్చుట్టి తాఴ్న్దాడ,
ఎన్నరై మేల్ నిన్ఱిఴి న్దుఙ్గళాయర్ తమ్,
మన్నరై మేఱ్కొట్టాయ్ శప్పాణి మాయవనే కొట్టాయ్! శప్పాణి. ౨
పన్మణిము త్తిన్పవళమ్ పతిత్తన్న,
ఎన్మణివణ్ణా నిలఙ్గు పొఱ్ఱోట్టిన్ మేల్,

---

*ఆణిప్పొన్—మాఱ్ఱుయర్న్దపొన్.

నిన్ఱణివాయ్ ముత్తిలఙ్గ నిన్ఱమ్మైతన్,
*అమ్మణిమేల్ కొట్టాయ్ శప్పాణి ఆళియఙ్గైయనే! శప్పాణి.

తూనిలాముఱ్ఱత్తే పోన్దు విళైయాడ,
వానిలా వమ్బులీ! శన్దిరా! వావెన్ఱు,
నీనిలా నిన్పుగళ్లానిన్ఱ వాయర్ తమ్,
కోనిలావ క్కొట్టాయ్ శప్పాణి కుడన్దైక్కిడన్దానే! శప్పాణి. ౪

పుట్టియి త్చేఱుమ్ పుళుదియు ఙ్గొణ్డువన్దు,
అట్టి యముక్కి యకమ్బు క్కుఱియానే,
శట్టి త్తయిరుమ్ తడావినిల్ వెణ్ణెయు మునణ్,
పట్టిక్కన్ఱే కొట్టాయ్ శప్పాణి పఱ్పనాపా! కొట్టాయ్ శప్పాణి. ౫

† తారిత్తు నూఱ్ఱువర్ తన్దైశొల్ కొళ్ళాదు,
పోరుయ్త్తు వన్దు పుకున్దవర్ మణ్ణాళ,
పారిత్త మన్నర్ పడ ప్పఞ్జవర్క్కు, అన్ఱు
తేరుయ్త్త కైగళాల్ శప్పాణి దేవకిశిఙ్గమే! శప్పాణి. ౬

పరన్దిట్టునిన్ఱ పడుకడల్, తన్నై
ఇరన్దిట్టకై మేల్ ఎఱితిరైమోద,
కరన్దిట్టునిన్ఱ కడలై క్కలఙ్గ,
శరన్దొట్టకైగళాల్ శప్పాణి శార్ఙ్గవిఱ్కైయనే! శప్పాణి. ౭

కురక్కినత్తాలే కురైకడల్ తన్నై,
నెరుక్కి యణైకట్టి నీణీరిలఙ్గై,
అరక్కరవియ వడుకణైయాలే,
నెరుక్కియకైగళాల్ శప్పాణి నేమియఙ్గైయనే! శప్పాణి. ౮

అళన్దిట్ట తూణై యవన్ తట్ట, ఆఙ్గే
వళర్ న్దిట్టు వాళుగి ర్చిఙ్గవురువాయ్,
ఉళన్దొట్టిరణియ నొణ్మార్వకలమ్,
పిళన్దిట్టకైగళాల్ శప్పాణి పేయ్ములైయుణ్డానే! శప్పాణి. ౯

* అమ్మణి-అఱై. † తరిత్తు-ఎన్బదు! "తారిత్తు" ఎన నీణ్డు కిడక్కిఱదు.

* అడైన్దిట్టమరర్ గళ్ ఆఴ్ కడల్ తన్నై,
మిడైన్దిట్టు మన్దరమ్ మత్తాకనాట్టి,
వడమ్ శుత్రి వాశుకి వన్ కయిఱాగ,
కడైన్దిట్టకైగళాల్ శప్పాణి కార్ ముగిల్ వణ్ణనే! శప్పాణి. ౧౦

※ ఆట్కొళ్ళత్తోన్ఱియ వాయర్ దమ్ కోవినై,
నాట్కమఴ్ పూమ్పొఴిల్ విల్లిపుత్తూర్ ప్పట్టన్,
వేట్కైయాల్ శొన్న శప్పాణి యీరైన్దుమ్,
వేట్కైయినాల్ శొల్లువార్ వినైపోమే.

అడివరవు.—మాణి, పోన్, పన్, తూనిలా, శప్పట్టి, తారిత్తు, పరన్దు, కురక్కినమ్, అళన్దు, అడైన్దు, ఆట్కొళ్ళ, తుడర్.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

---

౭ - వదు. తుడర్ శఙ్గిలిగై.

ఇత్తిరుమొఴియిల్, అవన్ తళర్ నడై నడక్కైయాకిఱ చేష్టితత్తై త్తన్నుడైయ స్నేహానుగుణమాక అవళనుభవిక్కవాశైప్పట్టు అనుభవిత్తు ప్పేశినాప్పోలే, తాముమ్ తద్భావయుక్తరాయ్ క్కొణ్డు అన్ద చేష్టితరసత్తై, తత్కాలమ్పోలే అనుభవిత్తు ఇనియరాకిఱార్.

(అఱుశీర్ కఴినెడిలాశిరియవిరుత్తమ్.)

అఠాణా రాగం—ఆదితాళం.

※ తుడర్ శఙ్గిలిగై శలార్ పిలార్ ఎన్న త్తూఙ్గుపొన్మణి యొలిప్ప,
పడు † మున్మదప్పునల్ శోర వారణమ్ పైయ నిన్ఱూర్వదుపోల్,
ఉడన్ కూడి క్కిఙ్గిణి యారవారిప్ప ఉడైమణి పఱైకఱఙ్గ,
తడన్దాళిణైకొణ్డు శార్ఙ్గపాణి ‡ తళర్ నడై నడవానో. ౧

శెక్కరిడై నునిక్కొమ్బిల్ తోన్ఱుమ్ శిఱుపిఱై ముళైప్పోల్,
నక్క శెన్దువర్ వాయ్ త్తిణ్ణైమీదే నళిర్ వెణ్బల్ ముళైయిలక,

---

* అడైన్దిట్టు—అడైన్దిడవెన్ఱపడి. † మున్మదప్పునల్—మదత్తాలే, ఇరణ్డుకపోలముమ్ మేఢ్రముమాకిఱ మూన్ఱిల్ నిన్ఱుమ్ వడికిఱజలమ్.

‡ తళర్ నడైయావదు—తిరువడిగళూన్ఱి నడక్కుమ్ పరువమన్ఱిక్కే నడక్కిఱదశైయాకైయాలే తళ్ళమ్బాడి నడక్కుమ్ నడై.

* అక్కువడముడుత్తామైత్తాలిపూణ్డ వనన్దశయనన్,
తక్కమామణివణ్ణన్ వాసుదేవన్ తళర్నడై నడవానో. ౨

మిన్నుక్కొడియు మోర్వెణ్డిఙ్గళుమ్ శూఴ్పరివేడముమాయ్,
పిన్నల్ తులఙ్గు మరశిలైయుమ్ పీదకచ్చిఱ్ఱాడైయోడుమ్,
మిన్నిల్ పొలిన్దదోర్ కార్ముగిల్ పోలక్కఴుత్తినిఱ్కాఱైయోడుమ్,
తన్నిఱ్పొలిన్ద విరుడీకేశన్ తళర్నడై నడవానో. ౩

కన్నఱ్కుడమ్ తిఱన్దాలొత్తూఱి కణకణ శిరిత్తువన్దు,
మున్వన్దునిన్ఱు ముత్తమ్తరు మెన్ముగిల్ వణ్ణన్ తిరుమార్వన్,
తన్నైప్పెఱ్ఱోఱ్కుత్తన్ వాయముదన్దన్దెన్నైత్తళిర్ప్పిక్కిన్ఱాన్,
† తన్నెఱ్ఱు మాఱ్ఱలర్ తలైగళ్మీదే తళర్నడై నడవానో. ౪

మున్నలోర్ వెళ్ళిప్పెరుమలైకుట్టన్ మొడుమొడువిరైన్దోడప్,
పిన్నైత్తొడర్న్దదోర్ కరుమలైకుట్టన్ పెయర్న్దడియిడువదుపోల్
పన్నియులగమ్ పరవియోవాప్పుగఴ్ బలదేవనెన్నుమ్,
తన్నమ్బియోడప్పిన్ కూడచ్చెల్వాన్ తళర్నడై నడవానో. ౫

ఒరుకాలిఱ్ శఙ్గొరుకాలిఱ్ చక్కర ముళ్ళడిపొఱిత్తమైన్ద,
ఇరుకాలుఙ్గొణ్డఙ్గఙ్గెఴుదినాఱ్పో లిలచ్చినైపడ నడన్దు,
పెరుకానిన్ఱ విన్బవెళ్ళత్తిన్మేల్ పిన్నైయుమ్ పెయ్దు పెయ్దు,
కరుకార్క్కడల్ వణ్ణన్ కామన్ తాదై తళర్నడై నడవానో. ౬

పడర్పఙ్గయమలర్ వాయ్నెగిఴ ప్పనిపడు శిఱుతుళిపోల్,
ఇడఙ్గొణ్డశెవ్వా యూఱియూఱి యిఱ్ఱిఱ్ఱు వీఴనిన్ఱు,
కడుఞ్జేక్కఴుత్తిల్ మణిక్కురల్పో లుడైమణి కణకణెన,
తడన్దాళినైకొణ్డు శార్ఙ్గపాణి తళర్నడై నడవానో. ౭

పక్కఙ్గరుఞ్జిఱుప్పాఱైమీదే యరువిగళ్ పగర్న్దనైయ,
అక్కువడ మిఴిన్దేఱిత్తాఴ వణియల్గుల్ పుడైపెయర,
మక్కళులగినిల్ పెయ్దఱియా మణిక్కుఴవి యురువిన్,
తక్కమామణివణ్ణన్ వాసుదేవన్ తళర్నడై నడవానో. ౮

* అక్కువడమ్—శఙ్గుమణివడమ్ † "తన్ ఎఱ్ఱు" ఎన్ఱుమ్ శొల్లువర్.

వెణ్పుఴుదిమేల్ పెయ్దు కొణ్డళైన్దదోర్ వేఴత్తిన్ కరుఙ్గన్ఱుపోల్
తెణ్పుఴుదియాడి త్తిరివిక్కిరమన్ శిఱుపుగర్పడ వియర్త్తు,
ఒణ్పోదలర్ కమలచ్చిఱుక్కా లుఱైత్తొన్ఱుమ్ నోవామే,
తణ్ పోదుకొణ్డ తవిశిన్మిశైయే తళర్నడై నడవానో. ౯

తిరైనీర్చ్చన్దిర మణ్డలమ్బోల్ శెఙ్గణ్మాల్ కేశవన్, తన్
తిరునీర్ముగత్తు త్తులఙ్గుశుట్టి తిగఴ్న్దెఙ్గుమ్ పుడైపెయర,
పెరునీర్త్తిరైయెఴు గఙ్గైయిలుమ్ పెరియదోర్ తీర్త్తపలమ్
తరునీర్, శిఱుచ్చణ్ణమ్ దుళ్ళమ్శోర త్తళర్నడై నడవానో. ౧౦

* ఆయర్కులత్తినిల్ వన్దుతోన్ఱియ వఞ్జనవణ్ణన్ఱన్నైత్,
తాయర్మగిఴ వొన్నార్ తళర త్తళర్నడై నడన్దతనై,
వేయర్పుగఴ్ విట్టుశిత్తన్ శీరాల్ విరిత్తన వురైక్కవల్లార్,
మాయన్ మణివణ్ణన్ఱాళ్ పణియుమ్ మక్కళై ప్పెఱువర్గళే. ౧౧

అడివరవు—తుడర్, శెక్కర్, మిన్ను, కన్నల్, మున్నల్, ఒరుకాల్, పడర్, పక్కమ్, వెణ్, తిరై, ఆయర్, పొన్.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

---

౭ - వదు పొన్నియఱ్కిణ్గిణి.

ఇత్తిరుమొఴియిల్, అవనుడైయ శైశవానుగుణమాక ఓడివన్దు తన్నైయణైత్తుక్కొళ్ళుమ్బడియై, యశోదైప్పిరాట్టి అనుభవిక్కవాశైప్పట్టు, అతుతన్నై అవనైక్కుఱిత్తు అపేక్షిత్తు, అవన్ వన్దు తన్నైయణైక్క యాకిఱరసత్తై అవళ్ అనుభవిత్తప్రకారత్తై, అప్పడియే తాముమ్ అనుభవిత్తు హృష్టరాకిఱార్.

(కలిత్తాఴిశై.)

దేశియరాగం-ఆదితాళం.

* పొన్నియఱ్కిణ్గిణి శుట్టి పుఱంగట్టి,
తన్నియలోశై శలన్శలనెన్ఱిడ,
మిన్నియల్ మేగమ్ విరైన్దెదిర్ వన్దాప్పోల్,
ఎన్నిడైక్కోట్టరా *వచ్చోవచ్చో ఎమ్బెరుమాన్! వారా వచ్చోవచ్చో.

* "అచ్చో" ఎన్బదు అణైత్తుక్కొళ్ ఎన్బడి.

శెఙ్గమలప్పూవిల్ తేనుణ్ణుమ్ వణ్డేపోల్,
పఙ్గిగళ్ వన్దున్ పవళవాయ్ మొయ్ప్ప,
శఙ్గు విల్ వాళ్ తణ్డు శక్కర మేన్దియ
అఙ్గైగళాలేవ న్దచ్చోవచ్చో ఆరత్తఴువాయ్ వన్దచ్చోవచ్చో. ౨

పఞ్జవర్ తూదనాయ్ ప్పారదమ్ కైశెయ్దు,
నఞ్జుమిఴ్ నాగమ్ కిడన్ద నఱ్పొయ్గై పుక్కు,
అఞ్జ ప్పణత్తిన్ మేల్ పాయ్న్ది ట్టరుళ్ శెయ్ద,
అఞ్జనవణ్ణనే! యచ్చోవచ్చో ఆయర్ పెరుమానే! యచ్చోవచ్చో. ౩

నాఱియశాన్దమ్ నమక్కిఱై నల్గెన్నత్,
తేఱి యవళుమ్ తిరువుడమ్బిల్ పూశ,
ఊఱియకూనినై యుళ్ళేయొడుఙ్గ, అన్
ఱేఱువురుదినా యచ్చోవచ్చో ఎమ్బెరుమాన్! వారా వచ్చోవచ్చో. ౪

కఴల్ మన్నర్ శూఴ క్కడల్ పోల్ విళఙ్గి,
ఎఴలుఱ్ఱుమీణ్డే యిరున్దున్నైనోక్కుమ్,
శుఴలై ప్పెరితుడై త్తుచ్చోదననై,
అఴలవిఴిత్తానే! యచ్చోవచ్చో ఆఴియఙ్గైయనే! యచ్చోవచ్చో. ౫

పోరొక్కప్పణ్ణి యిప్పూమి ప్పొఱై తీర్పాన్,
తేరొక్కవూర్న్దాయ్ శెఴున్దార్ విశైయఱ్కాయ్,
కారొక్కుమేని క్కరుమ్ పెరుఙ్గణ్ణనే!
ఆరత్తఴువాయ్ వన్దచ్చోవచ్చో ఆయర్గళ్ పోరేఱే! యచ్చోవచ్చో. ౬

మిక్క పెరుమ్పుగఴ్ మావలి వేళ్వియిల్,
తక్కతిదన్ఱెన్ఱు తానమ్ విలక్కియ,
శుక్కిరన్ కణ్ణై త్తురుమ్బాల్ కిళఱియ,
శక్కరక్కైయనే! యచ్చోవచ్చో శఙ్గమిడత్తానే! యచ్చోవచ్చో. ౭

ఎన్నిదుమాయ మెన్నప్ప నఱిన్దిలన్,
మున్నైయవణ్ణమే కొణ్డళవాయెన్న,

మన్ను *నముశియై వాని ఱ్ఱుఴఱ్ఱియ,
మిన్ను ముడియనే! యచ్చోవచ్చో వేఙ్గడవాణనే! యచ్చోవచ్చో. ౮

కణ్డకడలుమ్ మలైయు ములగేఴుమ్,
† ముణ్డత్తుక్కాఱ్ఱా ముగిల్వణ్ణా! ఓ! ఎన్ఱు,
ఇణ్డైచ్చడైముడి యీశనిరక్కొళ్ళ
మణ్డైనిఱైత్తానే! యచ్చోవచ్చో మార్విల్ మఱువనే! యచ్చోవచ్చో. ౯

తున్నియ పేరిరుళ్ శూఴ్న్దులగై మూడ,
మన్నియ నాన్మఱై ముఱ్ఱుమ్ మఱైన్దిడప్,
పిన్నివ్వులగినిల్ పేరిరుళ్ నీఙ్గ, అన్ఱు
అన్నమతానానే! యచ్చోవచ్చో అరుమఱైతన్దానే! యచ్చోవచ్చో. ౧౦

※ నచ్చువార్ మున్నిఱ్కుమ్ నారాయణన్దన్నై,
అచ్చోవరుక వెన్ఱాచ్చి యురైత్తన,
మచ్చణిమాడప్ పుదువైక్కోన్ పట్టన్ శొల్,
నిచ్చలుమ్ పాడువార్ నీళ్విశుమ్బాళ్వరే. ౧౧

అడివరవు—పొన్, శెఙ్గమలమ్, పణ్ణిఱ్, నాన్శియ, కఴల్, పోర్, మిక్క, ఎన్నిదు, కణ్డ, తున్నియ, నచ్చు, పట్టు.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

౧౦ — వదు. పట్టునడువే.

ఇత్తిరుమొఴియిల్, అవన్ తన్నై కప్పాలే యోడివన్దు ముతుకిలే మేల్విఴున్దు అణైత్తుక్కొళ్ళుమ్ చేష్టితరసత్తైయుమ్ అనుభవిక్కవాసైప్పట్టు, "పుఱమ్పుల్కువాన్ పుఱమ్పుల్కువాన్" ఎన్ఱు అతుతన్నై అవనైక్కేట్టపేక్షిత్తు, అవనుమ్అప్పడి శెయ్య అవళనుభవిత్త ప్రకారత్తై, తాముమ్ యనుభవిక్కైయిలుణ్డాన ఆశైయిన్ మిగుదియాలే అవనుడైయ మేన్మైయైయుమ్ నీర్మైయైయుమ్ శొల్లిప్పుకఴ్న్దుకొణ్డు, "పుఱమ్పుల్కువాన్ పుఱమ్పుల్కువాన్" ఎన్ఱుపలకాలుమపేక్షిత్తు, తత్కాలమ్బోలే దర్శిత్తు ప్రీతరా యనుభవిక్కిఱార్.

*నముచి—మహాబలియిన్ పిళ్ళై. †ముణ్డమ్—కపాలమ్. "ఉణ్డత్తుక్కు" ఎన్ఱు పాఠాన్తరమ్.

(కలిత్తాఴిశై.)

ఉశేనిరాగం—రూపకతాళం.

※ వట్టునడువే వళర్గిన్ఱ, మాణిక్క-
మొట్టునునైయిల్ ముళైక్కిన్ఱ ముత్తేపోల్,
శొట్టుచ్చొట్టెన్న త్తుళిక్కత్తుళిక్క, ఎన్
కుట్టన్ వన్దెన్నై *ప్పుఱమ్పుల్గువాన్ గోవిన్దనెన్నై ప్పుఱమ్పుల్గువాన్.

కిణ్గిణికట్టి క్కిఱికట్టి క్కైయినిల్,
కఙ్గణమిట్టు క్కఴుత్తిల్ తుడర్కట్టిత్,
తన్ కణత్తాలే శదిరా సడన్దువన్దు,
ఎన్ కణ్ణనెన్నై ప్పుఱమ్పుల్గువా నెమ్బిరానెన్నై ప్పుఱమ్పుల్గువాన్.

కత్తక్కదిత్తు క్కిడన్ద పెరుఞ్జెల్వమ్,
ఒత్తుప్పొత్తిన్దిక్కొణ్డు ఉణ్ణాదు మణ్ణాళ్వాన్,
కొత్తుత్తలైవన్ కుడికెడ త్తోన్ఱియ,
అత్తనెన్నై ప్పుఱమ్పుల్గువా నాయర్గళేఱ్ఱెన్ పుఱమ్పుల్గువాన్. ౩

నాన్దగమేన్దియ నమ్బిశరణెన్ఱు,
తాఴ్న్ద తనఞ్జయఱ్కాగి, త్తరణియిల్
వేన్దర్కళుట్క విశయన్ మణిత్తేర్, [వాన్.
ఊర్న్దవనెన్నై ప్పుఱమ్పుల్గువాన్ ఉమ్బర్కోనెన్నై ప్పుఱమ్పుల్గు

వెణ్గలప్పత్తిర ఙ్గట్టి విళైయాడి,
† కణ్పలశెయ్ద కరున్దఴై క్కావిన్ కీఴ్,
పణ్పలపాడి ప్పల్లాణ్డిశైప్ప, ప్పణ్డు
మణ్పలకొణ్డాన్ పుఱమ్పుల్గువాన్ వామననెన్నై ప్పుఱమ్పుల్గువాన్.

శత్తిరమేన్ది త్తనియొరు మాణియాయ్,
ఉత్తరవేదియిల్ నిన్ఱ వొరువనైక్,

---

* పుఱమ్—ముదుగు, పుల్గుదల్—తఴువుకై.

† "కణ్పలపెయ్దు" ఎన్ఱు పాఠాన్తరమ్.

కత్తిరివళ్ కాణ క్కాణిముఱ్ఱుమ్ కొణ్డ,
*పత్తిరాకారన్ పుళుమ్బుల్ గువాన్ పారళన్దానెన్ పుళుమ్బుల్ గువాన్.

పొత్తవురలై క్కవిళ్ త్తదన్ మేలేఱి,
తిత్తిత్తపాలుమ్ తడావినిల్ వెణ్ణెయుమ్,
మెత్తత్తిరువయిఱు ఆర విళుఙ్గియ,
అత్తన్వన్దెన్నై పుళుమ్బుల్ గువా నాళియానెన్నై పుళుమ్బుల్ గువాన్.

మూత్తవైకాణ ముదుమణఱ్కున్ఱేఱి,
కూత్తువన్దాడి క్కుళలా లిశైపాడి,
వాయ్ త్తమఱైయోర్ వణఙ్గ, ఇమైయవర్
ఏత్తవన్దెన్నైప్పుళుమ్బుల్ గువా నెమ్బిరానెన్నైప్పుళుమ్బుల్ గువాన్. ౮

కఱ్ఱుగక్కావు కరుదియ కాదలిక్కు,
ఇఱ్ఱుడీవనె న్ఱిన్దిరన్ కావినిల్,
నిఱ్పన శెయ్దు నిలాత్తిగళ్ ముఱ్ఱత్తుళ్,
ఉయ్ త్తవనెన్నై పుళుమ్బుల్ గువాన్ ఉమ్బరోనెన్నైప్పురమ్బుల్ గువాన్.

※ అయ్చ్చి యన్ఱాళిప్పిరాన్ పుళుమ్పుల్ గియ,
వేయ్ త్తడన్దోళిశొల్ విట్టుశిత్తన్ మగిళ్న్దు,
ఈ త్తతమిళివై యీరైన్దుమ్ వల్లవర్,
వాయ్ త్త నన్మక్కళై ప్పెఱ్ఱు మగిళ్వరే.

అడివరవు - పట్టు, కిణ్గిణి, కత్త, నాన్దకమ్, వెణ్ణల, చ్చత్తిరమ్, పొత్త, మూత్త, కఱ్పకమ్, ఆయ్చ్చి, మెచ్చు.

పెరియాళ్వార్ తిరువడిగళే శరణమ్.

ఆక, తిరుమొళి-౧౦-క్కు, పాట్టు-౧౧౭.

ఇరణ్డామ్బత్తు,-౧-వదు. మెచ్చూదు.

ఇత్తిరుమొళియిల్, శిఱుప్పిళ్ళైకళ్ పూచ్చికాట్టి విళైయాడు మత్తైయుమ్ అవతారత్తిన్ మెయ్ప్పాడుతోన్ఱ అవన్ ఆచరిత్తత్తై తత్కాలత్తిలుళ్ళా రనుభవిత్తు, హృష్టరాయ్ ప్పేశినాప్పోలే, పిఱ్కాల

* పత్తిరాకారన్ -పత్రమాన-విలక్షణమాన, ఆకారన్ -వడివై యుడైయవన్.

మాయిరుక్కచ్చెయ్ తేయుమ్ తత్కాలమ్బాలే తాముమనుభవిత్తుప్పేశి
హృష్టరాకిఱార్.

(కలిత్తాழிశై.)

పంతువరాళిరాగం—రూపక తాళం.

* మెచ్చూదు శఙ్గిడత్తాన్ నల్ వేయూది,
పాయ్చ్చూదిల్ తోఱ్ఱ పొఱైయుడై మన్నర్క్కాయ్,
పత్తూర్ పెఱాదన్ఱు పారదమ్ కైశెయ్ద,
అత్తూదన్ అప్పూచ్చికాట్టుగిన్ఱాన్ అమ్మనే! యప్పూచ్చికాట్టుగిన్ఱాన్. ౧
మలైపురైతోళ్ మన్నవరుమ్ మారదరుమ్ మఱ్ఱుమ్,
పలర్కుழைయ నూఱ్ఱువరుమ్ పట్టழியప్, ప్పార్త్తన్
శిలైవళైయ త్తిణ్డేర్మేల్ మున్నిన్ఱ, శెఙ్గణ్
అలవలైవన్దప్పూచ్చికాట్టుగిన్ఱాన్ అమ్మనే! యప్పూచ్చికాట్టుగిన్ఱాన్. ౨
కాయునీర్ పుక్కుక్కడమ్బేఱి కాళియన్,
తీయపణత్తిచ్చిలమ్బార్క్క ప్పాయ్న్దాడి,
వేయిన్ కుழలూది విత్తగనాయ్ నిన్ఱ,
ఆయన్ వన్దప్పూచ్చికాట్టుగిన్ఱాన్ అమ్మనే! యప్పూచ్చికాట్టుగిన్ఱాన్. 3
ఇరుట్టిల్ పిఱన్దుపోయ్ యేழைవల్లాయర్,
మరుట్టైత్తవిర్ప్పిత్తు వన్కఞ్జన్ మాళప్
పురట్టి, అన్నాళెఙ్గళ్ పూమ్బట్టుక్కొణ్డ,
అరట్టన్వన్దప్పూచ్చికాట్టుగిన్ఱాన్ అమ్మనే! యప్పూచ్చికాట్టుగిన్ఱాన్. ౪
శేప్పూణ్డ శాడుశిదఱి, తిరుడినెయ్క్
కాప్పూణ్డు నన్దన్ మనైవి కడైత్తామ్బాల్,
† శోప్పూణ్డు తుళ్ళి త్తుడిక్కత్తుడిక్క, అన్ఱు
ఆప్పూణ్డా నప్పూచ్చికాట్టుగిన్ఱా నమ్మనే! యప్పూచ్చికాట్టుగిన్ఱాన్. ౫
శెప్పిళమెన్ములై త్తేవకినఙ్గైక్కు,
శొప్పడత్తోన్ఱి త్తొఱుప్పాడియోమ్ వైత్త,

---

* మెచ్చ ఊదు ఎన్బదు "మెచ్చూదు" ఎనక్కుఱైన్దుప్పోయిఱ్ఱు.

† 'శోప్పూణ్డు' 'ఆప్పూణ్డు' ఎన్గిఱవివై నీట్టిచ్చొల్లి క్కడక్కడవదు.

తుప్పముమ్ పాలుమ్ తయిరుమ్ విఴుఙ్గియ,
అప్పనై వన్దప్పూచ్చికాట్టుగిన్ఱాన్ అమ్మనే ! అప్పూచ్చికాట్టుగిన్ఱాన్. ౬

తత్తుక్కొణ్డాళ్గొలో ! తానేపెత్త్రాళ్గొలో !,
శిత్తమనైయాళ్ అశోదై యిళఞ్జిఙ్గమ్,
కొత్తార్ కరుఙ్గుఴల్ కోపాలకోళరి,
అత్తనై వన్దప్పూచ్చికాట్టుగిన్ఱాన్ అమ్మనే ! అప్పూచ్చికాట్టుగిన్ఱాన్. ౭

కొఙ్గైవన్గూని శొన్నశొల్ కొణ్డు, కువలయత్
తుఙ్గక్కరియుమ్ పరియుమ్ ఇరాచ్చియముమ్,
ఎఙ్గుమ్ పరదఱ్కరుళి వన్గానడై,
అఙ్గణ్ణన్ అప్పూచ్చికాట్టుగిన్ఱాన్ అమ్మనే! అప్పూచ్చికాట్టుగిన్ఱాన్. ౮

*పదకముదలై వాయ్ప్పట్ట కళిఱు,
కదఱికైకూప్పి యెన్ కణ్ణా!కణ్ణా! ఎన్న,
ఉదవప్పుళ్ళూర్న్దఙ్గుఱుతుయర్ తీర్త్త,
†అదగన్ వన్దప్పూచ్చికాట్టుగిన్ఱాన్ అమ్మనే! అప్పూచ్చికాట్టుగిన్ఱాన్. ౯

‡వల్లాళిలఙ్గై మలఙ్గచ్చరన్దురన్ద,
విల్లాళనై విట్టుచిత్తన్ విరిత్త,
శొల్లార్న్ద అప్పూచ్చిప్పాడలివైపత్తుమ్
వల్లార్, పోయ్ వైకున్దమ్ మన్ని యిరుప్పరే. ౧౦

అడివరవు— మెచ్చు, మత్తు, కా, ఇరుట్టు, చ్చెప్పూణ్డ, శెప్పు, తత్తు, కొఙ్గై, పదకమ్, వల్లాళ్, అరవణై.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

౨-వదు, అరవణైయాయ్.

ఇత్తిరుమొఴియిల్, అవన్ లీలావ్యాపారశ్రాన్తనాయ్, ములై యుణ్ణామెయుమ్ మఱన్దు నెడుమ్పొఴుదాగక్కిడన్దు ఉఱఙ్గుకైయాలే "ఉణ్ణా, పిళ్ళైయెత్తాయుఱియుమ్" ఎన్గిఱపడియే యశోదైప్పిరాట్టి అత్తైయఱిన్దు "అమ్మముణ్ణత్తుయిలెఴాయే" ఎన్ఱు అవనై యెఴుప్పి, నెడుమ్పొఴుదాగ

* పదకమ్-కొడుమై. † అదగన్-మిడుక్కన్.

ములై యుణ్ణామే కిడన్దమైయై అవనుక్కఱివిత్తు, నెఱిత్తుప్పాయ్కిఱ తన్ ములైకళై యుణ్ణవేణుమెన్ఱు అపేక్షిత్తు, అవన్ ఇఱాయ్త్తిరున్దవళవి లుమ్విడాతే నిర్బన్ధిత్తు ములై యూట్టిన ప్రకారత్తై, తాముమనుభవిక్క వాశైప్పట్టు, తత్భావయుక్తరాయ్క్కొణ్డు అవనై అమ్మముణ్ణవెఴుప్పుకై ముదలాన రసత్తైయనుభవిత్తుప్పేశి హ్రుష్టరాకిఱార్.

(కలివిరుత్తమ్.)

పున్నాగవరాళిరాగం - రూపకతాళం.

అరవణైయా యాయరేఱే! అమ్మముణ్ణత్తుయిలెఴాయే,
ఇరవుముణ్ణా దుఱఙ్గినీపో యిన్ఱు ముచ్చికొణ్డదాలో,
వరవుఙ్కాణేన్ వయిఱశైన్దాయ్ వనములైగళ్ శోర్న్దుపాయత్,
తిరువుడైయ వాయ్మడుత్తు త్తిళైత్తుదైత్తు ప్పరుగిడాయే. ౧

వైత్తనెయ్యుఙ్ కాయ్న్దపాలుమ్ వడితయిరుమ్ నఱువెణ్ణెయుమ్,
ఇత్తనైయుమ్ పెఱ్ఱఱియే నెమ్బిరాన్! నీ పిఱన్దపిన్నై,
ఎత్తనైయు శ్శెయ్యప్పెఱ్ఱా యేదుఞ్శెయ్యేన్ కదమ్పడాదే,
ముత్తనైయ ముఱువల్ శెయ్దు మూక్కుఱిఞ్జి ములైయుణాయే. ౨

తన్నమ్మక్క ళఴుదుశెన్ఱాల్ తాయ్మారావార్ తరిక్కకిల్లార్,
వన్దునిన్మేల్ పూశల్ శెయ్య వాఴవల్ల వాశుదేవా!,
ఉన్దైయా రున్ఱిఱత్తరల్ల రున్నై నానొన్ఱురప్పమాట్టేన్,
నన్దగోప నణిశిఱువా! నాన్ శురన్ద ములైయుణాయే. ౩

కఞ్జన్దన్నాల్ పుణర్క్కప్పట్ట కళ్ళచ్చగడు కలక్కఴియప్,
పఞ్జియన్న మెల్లడియాల్ పాయ్న్దపోదు నొన్దిడుమెన్ఱు,
అఞ్జినేన్కా ణమరర్కోవే! యాయర్కూట్టత్తళవన్ఱాలో,
కఞ్జనై యున్వఞ్జనైయాల్ వలైప్పడుత్తాయ్! ములైయుణాయే. ౪

తీయపున్ది క్కఞ్జనున్మేల్ శినముడైయన్ శోర్వుపార్త్తు,
మాయన్దన్నాల్ వలైప్పడుక్కిల్ వాఴకిల్లేన్ వాశుదేవా!,
తాయర్వాయ్చ్చొల్ కరుమఙ్కణ్డాయ్ శాఱ్ఱిచ్చొన్నేన్ పోగవేణ్డా,
అయర్పాడి క్కణివిళక్కే! అమర్న్దువన్దెన్ ములైయుణాయే. ౫

మిన్ననైయ నుణ్ణిడైయార్ విరికుళల్ మేల్ నుళైన్ద వణ్డు,
ఇన్నిశైక్కుమ్ విల్లిపుత్తూ రినితమర్న్దాయ్, ఉన్నైక్కణ్డార్
ఎన్న నోన్బు నోఱ్ఱాళ్గొలో ఇవనైప్పెఱ్ఱ వయిఱుడైయాళ్,
ఎన్నుమ్వార్త్తై యెయ్దువిత్త ఇరుడీకేశా! ములైయుణాయే. ౬

పెణ్డిర్ వాళ్వార్ నిన్నొప్పారై ప్పెఱుదుమెన్నుమ్ ఆశైయాలే,
కణ్డవర్గళ్ పోక్కొళిన్దార్ కణ్ణిణైయాల్ కలక్కనోక్కి,
వణ్డులామ్ పూఙ్గుళలినా రున్వాయముద ముణ్ణవేణ్డిక్,
కొణ్డుపోవాన్ వన్దునిన్ఱార్ కోవిన్దా! నీములైయుణాయే. ౭

ఇరుమలైపో లెదిర్న్దమల్ల రిరువరఙ్గ మెరిశెయ్దాయ్, ఉన్
తిరుమలిన్దు తికళ్మార్వు తేక్కవన్దె న్నల్కులేఱి,
ఒరుములైయై వాయ్మడుత్తొరుములైయై నెరుడిక్కొణ్డు,
ఇరుములైయుమ్ ముఱైముఱైయా యేఙ్గియేఙ్గి యిరున్దుణాయే. ౮

అఙ్గమలప్పోదగత్తి లణిగొళ్ముత్తమ్ శిన్దినాప్పోల్,
శెఙ్గమల ముగమ్వియర్ప్ప త్తీమైశెయ్ దిమ్ముఱ్ఱత్తూడే,
అఙ్గమెల్లామ్ పుళుదియాగ వళైయవేణ్డా అమ్మ విమ్మ,
అఙ్గమరర్క్కముదళిత్త వమరర్కోవే! ములైయుణాయే. ౯

ఓడవోడక్కిణ్గిణిగ ళొలిక్కుమోశై ప్పాణియాలే,
పాడిప్పాడి వరుగిన్ఱాయైప్ పఱ్పనాబ నెన్ఱిరున్దేన్,
ఆడియాడి యశైన్దశైన్ది ట్టదనుక్కేఱ్ఱ కూత్తైయాడి,
ఓడియోడిప్ పోయ్విడాదే ఉత్తమా! నీములైయుణాయే. ౧౦

✻ వారణిన్ద కొఙ్గైయాచ్చి మాదవావుణ్ణెన్ఱ మాఱ్ఱమ్,
నీరణిన్ద కువళైవాశమ్ నిగళ నాఱుమ్ విల్లిపుత్తూర్,
పారణిన్ద తొల్పుగళాన్ పట్టర్పిరాన్ పాడల్ వల్లార్,
శీరణిన్ద శెఙ్గణ్మాల్మేల్ శెన్ఱశిన్దై పెఱువర్ తామే. ౧౧

అడివరవు—అరవణై, వైత్త, తన్దమ్, కఞ్జన్, తీయ, మిన్, పెణ్డిర్, ఇరుములై, అఙ్గమల, ఓడ, వారణి, పోయ్.

పెరియాళ్వార్ తిరువడిగళే శరణమ్.

3-వదు. పోయ్ప్పాడు.

ఇత్తిరుమొழிయిల్, యశోదైప్పిరాట్టి తన్ మకన్ కృష్ణనుక్కు క్కాతుకుత్తి క్కాతుపెరుక్కి క్కాతుప్పణికళుమిట్టు అనుభవిక్క వాశైప్పట్టు, కాతుకుత్తుకై యాకిఱ ఉత్సవత్తుక్కు ఊరిల్ పెణ్డుకళై యెల్లామ్ అழைత్తువిట్టు వన్దవర్కళై సమ్భావిక్కైక్కేడాన పదార్థజ్ఞళుమ్ సమ్పాదిత్తువైత్తు, అవనై క్కాతుకుత్తవా ఎన్ఱు అழைక్క, అవన్ "నోమ్" ఎన్ఱు అఞ్జి, "మాట్టేన్" ఎన్ఱుచ్చెయ్ తేయుమ్, అవనఞ్జాతపడియాన వచనఙ్గళైచ్చొల్లియుమ్ అవనుక్కు అభిమతమాన పదార్థఙ్గళై క్కాట్టియుమ్ ఉడన్బడుత్తిక్కొణ్డు కాతుపెరుక్కిన ప్రకారత్తై, తానుమ్ అవళైప్పోలే అనుభవిక్క వాశైప్పట్టు, తదవస్థాపన్నరాయ్క్కొణ్డు తత్కాలమ్బోలేఅవనైక్కూఱిత్తు అప్పాశురఙ్గళై ప్పేశియనుభవిత్తు ప్రీతరాకిఱార్.

(ఎழுశీర్ కழிనెడి లాశిరియవిరుత్తమ్.)

అసావేరిరాగం - ఆదితాళం.

✲ పోయ్ప్పాడుడైయ నిన్దైయుమ్ తాழ்త్తాన్ పొరుదిఱల్కఞ్జన్ క
కాప్పారుమిల్లై కడల్వణ్ణా! ఉన్నై త్తనియేపో యెఙ్గుమ్ తిరిది,[డియన్,
పేయ్ప్పాల్ములై యుణ్డపిత్తనే! కేశవనమ్బీ! ఉన్నైక్కాదుకుత్త,
ఆయ్ప్పాలర్ పెణ్డుగళెల్లారుమ్ వన్దార్ అడైక్కాయ్ తిరుత్తి నాన్వైత్తేన్.

వణ్ణప్పవళ మరుఙ్గినిఱ్చాత్తి మలర్ప్పాద క్కిణ్గిణియార్ప్ప,
నణ్ణిత్తொழுమవర్ శిన్దైపిరియాద నారాయణా యిఙ్గేవారాయ్,
ఎణ్ణఱ్కరియపిరానే! తిరియై యెరియామే కాదుక్కిడువన్,
కణ్ణుక్కునన్ఱు మழగుముడైయ కనగక్కడిప్పు *మివైయా. ౨

వైయమెల్లామ్ పెఱుమ్ వార్కడల్ వాழுమ్ మకరక్కుழை కొణ్డువైత్తేన్,
వెయ్యవే కాదిల్ తిరియై యిడువన్ నీవేణ్డియదెల్లామ్ తరువన్,
ఉయ్యవివ్వాయర్కులత్తినిల్ తోన్ఱియ వొణ్శుడ రాయర్కొழுన్దే!,
మైయన్మైశెయ్ దిళవాయ్చ్చియరుళ్ళత్తు మాదవనే! ఇఙ్గేవారాయ్. 3

* ఇవైయా ఇవైయిరుక్కిఱపడిపారాయ్ ఎన్ఱపడి.

వణ్ణన్మణియు మైరకిఱ్ఱడిప్పిట్టు వాళ్ కాదు తాళప్పెరుక్కైక్,
కణ్ణన్మణియు కిక్కొఱ్ఱ వాలప్పీళైగళ్ గోవిన్దానీ శొల్లుక్కొళ్ళాయ్,
ఇణ్ణైవన్నమియ పొన్ఱడిప్పిట్టా లినియపలాప్పళమ్ తన్దు,
*శుణ్ణప్పణిమలై యుణ్ణత్తరువన్నాన్ †శోత్తమ్పిరా నిఙ్గేవారాయ్. ౪

శోత్తమ్పిరా నెన్ఱిప్పాలుప్పోళ్ళాయ్ శుకిక్కుళలారోడు నీపోయ్క్,
కోత్తుక్కుడమ్పొన్ఱ పెణ్ణప్పన్దాల్ కుణమ్కొణ్డిడువనో నమ్బి,
పేత్తమ్ పెరియనవప్పన్ తిరువప్పిరానే! తిరియిడపొట్టిల్,
వేయ్త్తడన్దోళార్ విరుప్పుతిరుక్కుళల్ విట్టువే! నీయిఙ్గేవారాయ్. ౫

పిణ్ణైల్లామ్ కేట్కవ్వళుదిట్టా యున్వాయిల్ పెరుమ్బ్యదన్నైనాన్నోక్కి,
మణ్ణెల్లామ్కణ్డెన్ మనత్తుళ్ళేయఞ్జి మదుశూదనే! యెన్ఱిరున్దేన్,
పుణ్ణిడుమిలై యున్కాదుమఱియుమ్ పాఱుత్తిఱప్పో దిరునమ్బి,
కణ్ణా! వెణ్కాఱ్ముగిలే! కడల్వణ్ణా! కావలనే! ములైయుణ్ణాయే. ౬

ములైయేదుమ్వేణ్డేనెన్ఱోడి నిన్కాదిఱ్కడిప్పై పఱిత్తెఱిన్దిట్టు,
మలైయై యెడుత్తు మగిళ్న్దు కల్మారికాత్తు పశునిరైమేయ్త్తాయ్,
శిలైయాఱ్ఱిలుత్తాయ్! తిరువిక్కిరమా! తిరువాయర్పాడి ప్పిరానే!,
తలైనిలాప్పోదే యున్కాదైప్పెరుక్కాదే విట్టిట్టేన్ కుఱ్ఱమేయన్ఱే. ౭

ఎన్కుఱ్ఱమేయెన్ఱు శొల్లవుమ్వేణ్డాగాణ్ణెన్నైనాన్ మణ్ణాణ్డేనాగ,
అమ్బుఱ్ఱనోక్కి యడిత్తుమ్ పిడిత్తు మనైవర్కుమ్ కాట్టిఱ్ఱిలైయే,
వమ్బుఱ్ఱపిన్పట్టైకొణ్డి వామననమ్బి! యున్కాదుగళ్తూరుమ్,
తుమ్బుఱ్ఱవెల్లామ్ తీర్ప్పాయ్! పిరానే! తిరియిట్టుచ్చొల్లుగేన్ మెయ్యే. ౮

మెయ్యెన్ఱు శొల్లువార్ శొల్లైక్కరుది త్తొడుప్పుణ్డాయ్ వెణ్ణెయెన్ఱు,
కైయై ప్పిడిత్తుక్కరైయుకలోడెన్నైక్కాణవే కట్టిఱ్ఱిలైయే,
శెయ్దనశొల్లి చ్చిరిత్తఙ్గిరుక్క చ్చిరీదరా! వున్కాదుతూరుమ్,
కైయిల్తిరియై యిడుకిడా యిన్నిట్టకారిగైయార్ శిరియానే. ౯

---

* శుణ్ణఙ్గు ఎన్బదు "శుణ్ణమ్" ఎన్నుకిడక్కుఅదు: శుణ్ణఙ్గు-మలైమేల్ తోన్ఱుమ్నిఱమ్.

† శోత్తమ్-అఞ్జలిపణ్ణుమవర్గళ్ అదుక్కు అనుకూలమాగ త్తాళ్చ్చితోన్ఱచ్చొల్లువదొరు శబ్దవిశేషమ్.

కారిగైయార్క్కు మునక్కు మిఴుక్కుఱ్ఱెన్ కాదుగళ్ వీఙ్గియెఱియిల్,
తారియాదాగిల్ తలైనొన్దిడుమెన్ఱు విట్టిట్టేన్ కుఱ్ఱమేయన్ఱే,
శేరియిఱ్ పిళ్ళైగళెల్లారుమ్ కాదుపెరుక్కి త్తిరియవుమ్ *కాణ్డి,
ఏర్విడై శెఱ్ఱిళఙ్గన్ఱెఱిన్దిట్ట ఇరుడీకేశా! ఎన్ఱన్కణ్ణే!. ౧౦

కణ్ణైక్కుళిర క్కలన్దెఙ్గుమ్నోక్కి క్కడిగమఴ్ పూఙ్గుఴలార్గళ్,
ఎణ్ణత్తుళ్ ఎన్ఱుమిరున్దు తిత్తిక్కుమ్పెరుమానే! ఎఙ్గళముదే!,
ఉణ్ణక్కనిగళ్ తరువన్ కడిప్పొన్ఱుమ్నోవామే కాదుక్కిడువన్,
పణ్ణైక్కిఴియ చ్చగడముదైత్తిట్ట పఱ్పనాపా! ఇఙ్గేవారాయ్. ౧౧

వావెన్ఱుశొల్లి యెన్ కైయైప్పిడిత్తు వలియవే కాదిల్ కడిప్పై,
నోవ త్తిరిక్కి లునక్కిఙ్గిఴుక్కుఱ్ఱెన్ కాదుగళ్ నొన్దిడుమ్ కిల్లేన్,
నావఱ్పఴఙ్గొణ్డువైత్తేన్ ఇవై †యాణాయ్నమ్బి! మున్ వఞ్జమగళైచ్
చావప్పాలుణ్డు శగడిఱప్పాయ్న్దిట్ట తామోదరా! ఇఙ్గేవారాయ్. ౧౨

❊ వార్కాదుతాఴప్పెరుక్కి యమైత్తు మకరక్కుఴై యిడవేణ్డి,
శీరాలశోదై తిరుమాలైచ్చొన్నశొల్ శిన్దైయుళ్ నిన్ఱుతిగఴ,
పారార్ తొల్ పుగఴాన్ పుదువైమన్నన్ పన్నిరునామత్తాల్ శొన్న,
ఆరాదవన్దాది పన్నిరణ్డుమ్వల్లారచ్చుదనుక్కడియారే.

అడివరవు—పోయ్, వణ్ణ, వైయమ్, ఐణమ్, శోత్తమ్, విన్, ముఱై, ఎన్, మెయ్, కారిగై, కణ్ణై, వా, వార్కాదు, వెణ్ణెయ్.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

౪ - వదు. వెణ్ణెయళైన్ద.

ఇత్తిరుమొఴియిల్, యశోదైప్పిరాట్టి కృష్ణనై మఞ్జనమాట్టవేణుమెన్ఱు ఉద్యోగిత్తు, అతుక్కు వేణ్డుముపకరణఙ్గళైయుమ్ సమ్పాదిత్తువైత్తు నీరాడవావెన్ఱఴైత్తు, అవన్ ఇశైయాతవళవిలుమ్ విడాదే నిర్బన్ధిత్తు అవశ్యమ్ ఇన్ఱు తిరుమఞ్జనమ్ శెయ్యవేణ్డిన హేతువైయుమ్ అఱివిత్తు తిరుమఞ్జనమ్ శెయ్దాల్ పిన్బు తిరుమేనిక్కు చ్చాత్తుగైక్కు ఉప్పాగ

* కాణ్డి—కాణానిన్ఱాయ్. † ఆణాయ్-పారాయ్.

త్తాన్ తేడినైత్త అజ్గరాగాదికళైయుమ్ కాట్టి అవన్ ఇశైన్దు వరుకై క్కుడలాగ అవనుక్కు అభిమతమాన అపూపఫలాదికళైయుమ్ మున్నిట్టు అవన్బక్కల్ తనక్కుణ్డాన స్నేహాదికళైయుమ్ శొల్లి, పుழுతియళైన్ద పొన్మేనికాణ నాన్ మికవుమ్ విరుమ్బియిరుప్పన్, ఆనాలుమ్ కణ్డవర్కళెల్లామ్ పழிప్పర్కళ్, అవ్వళవేయుమన్ఱు ఉనక్కు అభిమతైయాన నప్పిన్నైప్పిరాట్టి శిరిక్కుమ్ఎన్ఱాప్పోలే శిలవశ్ఱాఱచ్చొల్లియుమ్ అవనై వరున్దియుడన్బడుత్తి మజ్జనమాట్టిన ప్రకారత్తైయుమ్ తామనుభవిక్కవాశైప్పట్టు, భావనాప్రకర్షత్తాలే తదవస్థాపన్నరాయ్క్కొణ్డు అవళ్ అప్పోతుపేశిన పాశురజ్గళైయెల్లామ్ తత్కాలమ్బోలే అవనైక్కుఱిత్తుప్పేశి, అవనై మజ్జనమాట్టుకైయాకిఱ రసత్తై త్తామనుభవిత్తు హృష్టరాకిఱార్.

(అఱుశీర్ కழிనెడి లాశిరియవిరుత్తమ్.)

బిలహరిరాగం—జంపైతాళం.

*** వెణ్ణైయళైన్ద కుణుజ్గుమ్ విళైయాడు పుழுదియుమ్కొణ్డు,
తిణ్ణెనవిప్పిరా వున్నైత్తేయ్త్తుక్కిడక్క నానొట్టేన్,
ఎణ్ణెయ్ పుళిప్పழజ్గొణ్డిజ్గెత్తనైపోదు మిరున్దేన్,
నణ్ణలరియ పిరానే! నారణా! నీరాడవారాయ్. ౧

కన్ఱుగళోడచ్చెవియిల్! కట్టెఱుమ్బు పిడిత్తిట్టాల్,
*తెన్ఱిక్కెడుమాగిల్ వెణ్ణెయ్తిరట్టి విழுజ్గుమాగాణ్బన్,
నిన్ఱమరామరమ్ శాయ్త్తాయ్! నీపిఱన్ద తిరువోణమిన్ఱు, నీనీరాడవేణ్డుమెమ్బిరాన్ ఓడాదేవారాయ్. ౨

పేయ్చ్చి ములైయుణ్ణకణ్డు పిన్నైయుమ్నిల్లా దెన్నెజ్జమ్,
ఆయ్చ్చియ రెల్లారుజ్గూడి యழைక్కవుమ్నాన్ ములైతన్దేన్,
కాయ్చ్చిననీరొడునెల్లి కడారత్తిల్ పూరిత్తువైత్తేన్,
వాయ్త్తపుగழ் మణివణ్ణా! మజ్జనమాడ నీవారాయ్. ౩

కజ్జన్ పుణర్ప్పినిల్వన్ద కడియశగడ ముదైత్తు,
వజ్జగప్పేయ్మగళ్ తుజ్జ వాయ్ములైవైత్త పిరానే!,

* తెన్ఱి—శిదఱి.

మఞ్జళుమ్ శెఙ్గఴునీరిన్ వాశిగైయుమ్ నాఱుశాన్దుమ్,
అఞ్జనముఙ్గొణ్డువైత్తేన్ అఴగనే! నీరాడవారాయ్. ౪
అప్పమ్ కలన్దశిఱ్ఱుణ్డి యక్కారమ్ పాలిల్ కలన్దు,
శొప్పడనాన్ శుట్టువైత్తేన్ తిన్నలుఱుదియేల్ నమ్బి,
శెప్పిళ మెన్ములైయార్గళ్ శిఱుపుఱమ్ పేశిచ్చిరిప్పర్,
*శొప్పడ నీరాడవేణ్డుమ్ శోత్తమ్పిరాన్ ఇఙ్గేవారాయ్. ౫
ఎణ్ణెయ్కుడత్తై యురుట్టి యిళమ్పిళ్ళై కిళ్ళియెఴుప్పి,
కణ్ణైప్పురట్టివిఴిత్తు † కఴగణ్డు శెయ్యుమ్పిరానే!,
ఉణ్ణక్కనిగళ్ తరువన్ ఒఴికడ లోదనీర్ పోలే,
వణ్ణమఴగియనమ్బి! మఞ్జనమాడ నీవారాయ్. ౬
కఱన్ద నఱ్పాలుమ్ తయిరుమ్ కడైన్దుఱిమేల్ వైత్త వెణ్ణెయ్,
పిఱన్దదువేముదలాగ పెఱ్ఱఱియేన్ ఎమ్బిరానే!,
శిఱన్దనఱ్ఱా యలర్తూఱ్ఱు మెన్బదనాల్ పిఱర్మున్నే,
మఱన్దు మురైయాడమాట్టేన్ మఞ్జనమాడ నీవారాయ్. ౭
కన్ఱినై వాలోలైకట్టి కనిగళుదిర వెఱిన్దు,
పిన్తొడర్న్దోడి యోర్పామ్బై ప్పిడిత్తుక్కొణ్డాట్టినాయ్పోలుమ్.
నిన్ఱఱియేనల్లేన్ నమ్బి! నీపిఱన్ద తిరునన్నాళ్,
నన్ఱు నీనీరాడవేణ్డుమ్ నారణా! ఓడాదేవారాయ్. ౮
పూణిత్తొఴువినిఱ్పుక్కు ప్పుఴుదియళైన్ద పొన్మేని,
కాణ ప్పెరిదు ‡ ముగప్పన్ ఆగిలుమ్ కణ్డార్పఴిప్పర్,
నాణిత్తనైయు మిలాదాయ్! నప్పిన్నై కాణిల్ శిరిక్కుమ్,
మాణిక్కమే! ఎన్మణియే! మఞ్జనమాడ నీవారాయ్. ౯
కార్మలిమేని § నిఱత్తు క్కణ్ణపిరానై యుగన్దు,
వార్మలికొఙ్గై యశోదై మఞ్జనమాట్టియ వాఱ్ఱై,
పార్మలి తొల్పుదువైక్కోన్ పట్టర్పిరాన్ శొన్నపాడల్,
శీర్మలి శెన్దమిఴ్వల్లార్ తీవినైయాదు మిలరే. ౧౦

* శొప్పడ—నన్నాక. † కఴకణ్డు—తీమ్బు. ‡ "ఉవప్పన్" ఎన్నుమ్ పాఠమ్. § "నిఱత్తన్" ఎన్నుమ్ శొల్లువర్గళ్.

అడిసరవు —వెణ్ణెయ్, కణ్ణు, పేయ్చ్చి, కఞ్జన్, అప్పమ్, ఎణ్ణెయ్, కఅన్ద, కణ్ణినై, పూసై, కాన్, కనై.

పెరియాళ్వార్ తిరువడిగళే శరణమ్.

—•—

౫-వదు. పిన్నై మణాళనై.

ఇత్తిరుమొళియిల్, యశోదైప్పిరాట్టి కృష్ణనుక్కు త్తిరుక్కుళల్ వారువదాక ఉద్యోగిత్తు అవన్ ఇఙ్గియోడామల్ ఇరున్దనిక్కైక్కాక, లోకత్తిల్ శిఱుప్పిళ్ళైకళై క్కుళల్ వారువార్, అవర్కళై వళప్పడుత్తుగైక్కాగ మరుట్టిచ్చొల్లుమాప్పోలే, ఇవనుడైయ బాల్యానుగుణమాక „అక్కాక్కాయ్ కుళల్ వారవా" ఎన్ఱు పలకాలుమ్ ఇవన్ శెవి కేట్కచ్చొల్లి శీరాట్టిక్కొణ్డిరున్దు తిరుక్కుళల్ వారిన ప్రకారత్తైయుమ్ తామనుభవిక్క వాశైప్పట్టు, భావనాప్రకర్షత్తాలే తదవస్థాపన్నరాయ్క్కొణ్డు, తత్కాలమ్బోలే తామ్అవనైక్కుఱిత్తు, అప్పశురఙ్గళైచ్చొల్లి తిరుక్కుళల్ వారుకైయాకిఱ రసత్తైయనుభవిక్కిఱార్.

(కలిత్తాళిశై.)

మధ్యమావతి రాగం-రూపక తాళం.

❋ పిన్నై మణాళనైప్పేరిల్ కిడన్దానై,
మున్నై యమరర్ ముదల్ తనివిత్తినై,
ఎన్నైయుమ్ ఎఙ్గళ్ కుడిముళుదాట్కొణ్డ [రాయక్కాక్కాయ్. ౧
మన్ననైవన్దు కుళల్ వారా *యక్కాక్కాయ్ మాదవన్ఱన్ కుళల్ వా

పేయిన్ ములైయుణ్డ పిళ్ళైయివన్ మున్నమ్,
మాయచ్చగడుమ్ మరుదుమ్ ఇఱుత్తవన్,
కాయామలర్వణ్ణన్ కణ్ణన్ కరుఙ్గుళల్, [వారాయక్కాక్కాయ్. ౨
తూయ్దాగవన్దు కుళల్ వారాయక్కాక్కాయ్ తూమణివణ్ణన్ కుళల్

తిణ్ణక్కలత్తుత్తిరైయుఱిమేల్ వైత్త,
వెణ్ణెయ్ విళుఙ్గి విరైయ నుఙ్గిడుమ్,

---

† అక్కాక్కాయ్-శిఱుపిళ్ళైగళై క్కుళల్ వారువార్ శీరాట్టచ్చొల్లుమ్ పాశురమ్.

అణ్ణలమరర్ పెరుమానై, ఆయర్దమ్ [వారాయక్కాక్కాయ్. ౩
కణ్ణనైవన్దు కుఴల్ వారాయక్కాక్కాయ్ కార్ముగిల్ వణ్ణన్ కుఴల్
పళ్ళత్తిల్ మేయుమ్ పఱవై యురుక్కొణ్డు,
కళ్ళవశురన్ వరువానై త్తాన్కణ్డు,
పుళ్ళిదువెన్ఱు *పొదుక్కో వాయ్కీణ్డిట్ట, [కుఴల్ వారాయక్కాక్కాయ్.
పిళ్ళైయైవన్దు కుఴల్ వారాయక్కాక్కాయ్ పేయ్ములై యుణ్డాన్
కఱ్ఱినమ్మేయ్త్తు క్కనికొరుకన్ఱినై,
పఱ్ఱియెఱిన్ద పరమన్ తిరుముడి,
ఉఱ్ఱన పేశి నీయోడి త్తిరియాదే, [వారాయక్కాక్కాయ్. ౫
అఱ్ఱైక్కుమ్వన్దు కుఴల్ వారాయక్కాక్కాయ్ ఆఴియాన్ఱన్ కుఴల్
కిఴక్కిల్ కుడిమన్నర్ కేడిలాదారై,
అఴిప్పాన్ నినైన్దిట్ట వ్వాఴియదనాల్,
విఴిక్కుమళవిలే వేరఱుత్తానై, [కుఴల్ వారాయక్కాక్కాయ్. ౬
కుఴలఱ్ఱణియాగ క్కుఴల్ వారాయక్కాక్కాయ్ గోవిన్దన్తన్
పిణ్డత్తిరళైయుమ్ పేయ్కిట్టనీర్చోఱుమ్,
ఉణ్డఱ్కువేణ్డి నీయోడి త్తిరియాదే,
అణ్డత్తమరర్ పెరుమాన్ అఴగమర్, [రాయక్కాక్కాయ్. ౭
వణ్డొత్తిరుణ్డ కుఴల్ వారాయక్కాక్కాయ్ మాయవన్ఱన్ కుఴల్వా
ఉన్దియెఴున్ద వురువమలర్తన్నిల్,
శన్దచ్చదుముకన్ఱన్నైప్పడైత్తవన్,
†కొన్దకుఴలై క్కుఱన్దు ‡పుళియట్టి, [ఴల్ వారాయక్కాక్కాయ్. ౮
తన్దత్తిన్ శెప్పాల్ కుఴల్ వారాయక్కాక్కాయ్ దామోదరన్ఱన్ కు
మన్నన్ఱన్ దేవిమార్ కణ్డుమగిఴ్ వెయ్ద,
మున్నివ్వులగినై ముఱ్ఱుమ్ మళన్దవన్,
పొన్నిన్ముడియినై ప్పూవణైమేల్ వైత్తు, [వారాయక్కాక్కాయ్. ౯
పిన్నైయిరున్దు కుఴల్ వారాయక్కాక్కాయ్ పేరాయిరత్తాన్ కుఴల్

* పొదుక్కో-పొదుక్కెన-శడక్కెనవెన్ఱపడి.

† కొన్దమ్-సెఱిప్పు. ‡ "పుఴుగుఅట్టి" ఎన్ఱు పాఠాన్తరమ్

కఴుత్తిఱ్ కట్టిదిర్‌నిన్ఱ కఞ్జనైక్ కొన్ఱా఩్,
పాఴుత్తిఱ్ కట్టిదిర్‌వన్ద పుళ్ళి఩్ వాయ్ కీణ్డా఩్,
నెఴిత్త కుఴల్ కళై నీఙ్గ మున్నోడి, [కొణ్డువా. ౩
శిఴుక్కన్ఱు మేయ్ప్పాఱ్కోర్ కోల్ కొణ్డువా తేవపిరా఩ుక్కోర్ కోల్

ఒన్ఱే యురైప్పా఩్ ఒరుశొల్లే శొల్లువా఩్,
తున్ఱు ముడియా఩్ తురియోదన఩్ పక్కల్,
శెన్ఱఙ్గు పారదమ్ కైయెఱిన్దా఩ుక్కు, [వా. ౪
కన్ఱుకళ్ మేయ్ప్పదోర్ కోల్ కొణ్డువా కడల్ నిఱవణ్ణఱ్కోర్ కోల్ కొణ్డు

శిఱొన్ఱు తూదాయ్ త్తురియోదన఩్ పక్కల్,
ఊరొన్ఱు వేణ్డి ప్పెఱాద వురోడత్తాల్,
పారొన్ఱి ప్పారదమ్ కైశెయ్దు, పార్త్తఱ్కుత్ [వా. ౫
తేరొన్ఱై యూర్న్దాఱ్కోర్ కోల్ కొణ్డువా తేవపిరా఩ుక్కోర్ కోల్ కొణ్డు

ఆలత్తిలైయా నరవి నణైమేలా఩్,
నీలక్కడలుళ్ నెడుఙ్గాలమ్ కణ్వళర్న్దా఩్,
పాలప్పిరాయత్తే పార్త్తఱ్కరుళ్ శెయ్ద, [వా. ౬
కోలప్పిరా఩ుక్కోర్ కోల్ కొణ్డువా కుడన్దైక్కిడన్దాఱ్కోర్ కోల్ కొణ్డు

పొఱ్ఱిరికళ్ శిత్తిరకూడ ప్పొరుప్పి఩ిల్,
ఉఱ్ఱవడివి లొరుకణ్ణుమ్ కొణ్డ, అక్
కఱ్ఱైక్కుఴలా఩్ కడియా఩్ విరైన్దు఩్ఱై, [కొణ్డువా. ౭
మఱ్ఱైక్కణ్ కొళ్ళామే కోల్ కొణ్డువా మణివణ్ణనమ్బిక్కోర్ కోల్

మి఩్఩ి఩ిడై చ్చీదైపొరుట్టా, ఇలఙ్గైయర్
మ఩్఩఩్ మణిముడి పత్తు ముడ఩్ వీఴ,
త఩్఩ిక రొన్ఱిల్లా చ్చిలైకాల్ వళైత్తిట్ట, [ణ్డువా. ౮
మి఩్఩ుముడియ఩ుక్కోర్ కోల్ కొణ్డువా వేలైయడైత్తాఱ్కోర్ కోల్ కొ

తె఩్఩ిలఙ్గైమ఩్఩఩్ శిరన్దోళ్ తుణిశెయ్దు,
మి఩్఩ిలఙ్గుపూణ్ విబీడణనమ్బిక్కు,
ఎ఩్఩ిలఙ్గు నామత్తళవు మరశెన్ఱ,

మిన్నలఙ్గారత్తోట్టైర్ కోల్కొణ్డావా వేఙ్గడవాణత్తోట్టైర్ కోల్కొణ్డావా.

❋ అక్కాక్కాయ్ ! నమ్బిక్కు క్కోల్కొణ్డువా వెన్ఱు,
మిక్కా ళురైత్తశొల్ విల్లిపుత్తూర్ పట్టన్,
ఒక్కవురైత్త తమిழ் పత్తుమ్ వల్లవర్,
మక్కళై ప్పెఱ్ఱు మకిழ்వ రివ్వైయత్తే. ౧౦

అడివరవు—వేలి, కొణ్డు, కఱుత్తు, ఒన్ఱే, శీర్, ఆల, పొఱ్ఱికழ், మిన్నిడై, తెన్నిలఙ్గై, అక్కాక్కాయ్, ఆనిరై.

పెరియాழ்వార్ తిరువడిగళే శరణమ్.

---

౭ — వదు, ఆనిరై.

ఇత్తిరుమొழிయిల్, యశోదైప్పిరాట్టి కృష్ణనుక్కుప్పూచ్చూట్టువ తాకక్కోలి, శెణ్బకమ్ మల్లికై శెఙ్గழுనీర్ ఇరువాట్చి తుడక్కమాయ్, నిలత్తిలుమ్ మణత్తిలుమ్ ఒన్ఱుపోలొన్ఱిక్కే విలక్షణమాయిరుక్కుమ్ పుష్పఙ్గళైయుణ్డాక్కి, అవఱ్ఱై త్తని త్తనియే శొల్లి, ఉనక్కు ఇన్న ఇన్న పూచ్చూట్టువ్వడి వావెన్ఱు అనువర్త్తిత్తు అழைత్తుప్పూచ్చూట్టిన ప్రకారత్తై త్తాము మనుభవిక్క వాశైప్పట్టు, తద్భావయుక్తరాయ్ క్కొణ్డు, అవనైక్కుఱిత్తు అవళ్ పేశినాప్పోలే పేశి, అన్దరసత్తై యనుభవిక్కిఱార్.

(అఱుశీర్కழிనెడి లాశిరియవిరుత్తమ్.)

అఠాణా రాగం-రూపక తాళం.

❋ ఆనిరైమేయ్క్క నీపోది యరుమరున్దావ దఱియాయ్,
కానక మెల్లామ్ తిరిన్దున్ కరియ తిరుమేని వాడ,
పానైయిల్ పాలైప్పరుకి ప్పఱ్ఱాదా రెల్లామ్ శిరిప్ప,
తేనిలినియ పిరానే! శెణ్బకప్పూ చ్చూట్టవారాయ్. ౧

కరువుడై మేకఙ్గళ్ కణ్డా లున్నైక్కణ్డాలొక్కుమ్ కణ్గళ్,
ఉరువుడైయాయ్! ఉలకేழுమ్ ఉణ్డాక వన్దుపిఱన్దాయ్!,
తిరువుడైయాళ్ మణవాళా! తిరువరఙ్గత్తే కిడన్దాయ్!,
మరువి మణమ్కమழ்కిన్ఱ మల్లికైప్పూ చ్చూట్టవారాయ్. ౨

మచ్చొడు మాళికై యేఱి మాదర్కళ్ తమ్మిడమ్ పుక్కు,
కచ్చొడు పట్టైక్కిழிత్తు క్కామ్బు తుకిలవై కీఱి,

నిచ్చలుమ్ తీమైకళ్ శెయ్వాయ్! నీళ్ తిరువేఙ్గడ త్తెన్దాయ్!,
పచ్చై త్తమనకత్తోడు పాదిరిప్పూ చ్చూట్టవారాయ్. ౩

తెరివిన్కణ్ నిన్ఱుళవాయ్చ్చిమార్కళై త్తీమై శెయ్యాదే,
మరువుమ్ తమనకముమ్ శీర్ మాలైమణమ్ కమఴ్కిన్ఱ,
పురువమ్ కరుఙ్గుఴల్ నెఱ్ఱి పొలిన్ద ముకిల్ కన్ఱుపోలే,
ఉరువ మఴకియనమ్బీ! ఉకన్దివై శూట్ట నీవారాయ్. ౪

పుళ్ళినై వాయ్ పిళన్దిట్టాయ్! పొరుకరియిన్ కొమ్బొశిత్తాయ్!,
కళ్ళవరక్కియై మూక్కొడు కావలనై త్తలైకొణ్డాయ్!,
అళ్ళినీ వెణ్ణెయ్ విఴుఙ్గ అఞ్జాతడియే నడిత్తేన్,
తెళ్ళియ నీరిలెఴున్ద శెఙ్గఴునీర్ శూట్టవారాయ్. ౫

ఎరుదుకళోడుపొరుది యేదు *ములోపాయ్ కాణ్ నమ్బీ!,
కరుదియ తీమైకళ్ శెయ్దు కఞ్జనై క్కాల్కొడు పాయ్న్దాయ్,
తెరువిన్కణ్ తీమైకళ్ శెయ్దు శిక్కెన మల్లర్కళోడు,
పొరుదు వరుకిన్ఱపొన్నే! పున్నైప్పూ చ్చూట్టవారాయ్. ౬

కుడఙ్గళెడు త్తేఱవిట్టు క్కూత్తాడవల్ల వెఙ్గోవే!,
మడఙ్గొళ్ మదిముగ త్తారై మాల్ శెయ్యవల్ల వెన్మైన్దా!,
ఇడన్ది ట్టిరణియన్ నెఞ్జై యిరుపిళవాక మున్కీణ్డాయ్!,
కుడన్దైక్కిడన్ద వెఙ్గోవే! కురుక్కత్తిప్పూ చ్చూట్టవారాయ్. ౭

శీమాలిక నవనోడు తోఴమైకొళ్ళవుమ్ వల్లాయ్!,
శామాఱవనై నీయెణ్ణి చ్చక్కరత్తాల్ తలైకొణ్డాయ్!,
ఆమాఱఱియుమ్ పిరానే! అణియరఙ్గత్తే కిడన్దాయ్!,
ఏమాఱ్ఱ మెన్నై త్తవిర్త్తాయ్! ఇరువాట్చిప్పూ చ్చూట్టవారాయ్. ౮

అణ్డత్తమరర్కళ్ శూఴ అత్తాణియుళ్ళఙ్గిరున్దాయ్!,
తొణ్డర్గళ్ నెఞ్జిలుఱైవాయ్! తూమలరాళ్ మణవాళా!,
ఉణ్డిట్టులకినై యేఴుమ్ ఓరాలిలైయిల్ తుయిల్కొణ్డాయ్!,
కణ్డునాన్ ఉన్నైయుకక్క క్కరుముకైప్పూ చ్చూట్టవారాయ్. ౯

* ఉలోపాయ్—లోపమఱ్ఱిరానిన్ఱాయ్.

※ శెణ్బక మల్లికై యోడు శెజ్గழுనీ రిరువాట్చి,
ఎణ్బకర్ పూవుమ్కొణర్న్దేన్ ఇన్ఱువెశూట్ట వావెన్ఱు,
మణ్బకర్కొణ్డానై యాయ్చ్చి మకిழ்న్దురైశెయ్ద విమ్మాలై,
పణ్బకర్ విల్లిపుత్తూర్కోన్ పట్టర్పిరాన్ శొన్నపత్తే. ౧౦

అడివరవు—ఆనిరై, కరు, మచ్చు, తెరు, పుళ్, ఎరుదు, కుడమ్, శీమాలికన్, అణ్ణమ్, శెణ్బకమ్, ఇన్దిరన్.

పెరియాழ்వార్ తిరువడిగళే శరణమ్.

౮—వదు, ఇన్దిరనోడు.

ఇత్తిరుమొழிయిల్, యశోదైప్పిరాట్టి కృష్ణనుక్కు పూచ్చూడిన వనన్తరమ్, "అవనழுకుక్కు దృష్టిదోషమ్వారాదపడి కాప్పిడవేణుమ్" ఎన్ఱు నినైత్తు,నాయజ్కాలత్తిలే ఉన్నైక్కాణవిప్పతాక దేవజాతియెల్లామ్ వన్దు నిల్లానిన్ఱార్కళ్ కాలనుమ్ సన్ధ్యైయాయిత్తు, ఇక్కాలత్తిల్ ఉగ్రదేవతైకళ్ సఞ్చరిక్కుమ్ మన్ఱుముదలాన స్థలజ్గళిల్ నిల్లాతే, "ఉనక్కు అన్దిక్కాప్పిడుమ్బడి వరవేణుమ్" ఎన్ఱుపలకాలుమ్ అనువర్తిత్తు అழைత్తు క్కాప్పిట్టప్రకారత్తై, తాముమనుభవిక్క వాశైప్పట్టు, ఉకన్దరుళిన నిలమాన తిరువెళ్ళఱైయిల్ అవన్ నిఱ్కిఱనిలైయిలే అవనైక్కుఱిత్తు, అవళ్ పేశినాప్పోలేపేశి అవనుక్కు త్తిరువన్దిక్కాప్పిడుకైయాకిఱ రసత్తై అనుభవిక్కిఱార్.

(అఱుశీర్కழிనెడి లాశిరియవిరుత్తమ్.)

తోడిరాగం - రూపకతాళం.

※ ఇన్దిరనోడు పిరమ నీశ నిమైయవరెల్లామ్,
మన్దిర మామలర్కొణ్డు మఱైన్దువరాయ్ వన్దునిన్ఱార్,
శన్దిరన్ మాళికైశేరుమ్ చతురర్గళ్ వెళ్ళఱైనిన్ఱాయ్!,
అన్దియమ్పో దిదువాకు మழకనే! కాప్పిడవారాయ్. ౧

కన్ఱుకళిల్లమ్ పుకున్దు కదఱుకిన్ఱ పశువెల్లామ్,
నిన్ఱொழிన్దేన్ ఉన్నైక్కావి నేశమే లొన్ఱుమిలాదాయ్!,
*మన్ఱిల్ నిల్లే లన్దిప్పోదు మదిళ్తిరువెళ్ళఱై నిన్ఱాయ్!,

---

* మన్ఱిల్ నిల్లేల్.

నన్రుకణ్డా యెన్ఱన్ శొల్లు నానున్నై క్కాప్పిడవారాయ్. ౨

శెప్పోదు మెన్ములైయార్గళ్ శిఱుశోఱు మిల్లమ్ శిదైత్తిట్టు,
అప్పోదు నానురప్పప్పో యడిశిలుముణ్డిలై యాళ్వాయ్!,
ముప్పోదుమ్ వానవరేత్తుమ్ మునివర్గళ్ వెళ్ళఱై నిన్ఱాయ్!,
ఇప్పోదు నానొన్ఱుమ్ శెయ్యేన్ ఎమ్బిరాన్! కాప్పిడవారాయ్. ౩

కణ్ణిల్ మణల్ కొడుతూవి క్కాలినాల్ పాయ్న్దనై యెన్ఱెన్ఱు,
ఎణ్ణరుమ్ పిళ్ళైకళ్ వన్దిట్టివరాల్ ముఱైప్పడుకిన్ఱార్,
కణ్ణనే! వెళ్ళఱైనిన్ఱాయ్! కణ్డారోడే తీమైకళ్ శెయ్వాయ్!,
వణ్ణమే వేలైయతొప్పాయ్! వళ్ళలే! కాప్పిడవారాయ్. ౪

పల్లాయిరవ రివ్వూరిఱ్పిళ్ళైకళ్ తీమైకళ్ శెయ్వార్,
ఎల్లామున్నేలన్ఱి ప్పోకా దెమ్బిరాన్! నీయిఙ్గేవారాయ్!,
నల్లార్కళ్ వెళ్ళఱైనిన్ఱాయ్! ఞానచ్చుడరే! ఉన్ మేని,
శొల్లారవాழ்త్తి నిన్ఱేత్తి చ్చొప్పడ క్కాప్పిడవారాయ్. ౫

కఞ్జన్ కఱుకొణ్డు నిన్ మేల్ కరునిఱ చ్చెమ్మయిర్ప్పేయై,
వఞ్జిప్పదఱ్కు విడుత్తా నెన్బదోర్ వార్త్తైయుముణ్డు,
మఞ్జుతవழ் మణిమాడ మదిళ్ తిరువెళ్ళఱై నిన్ఱాయ్!,
అఞ్జువన్ నీయఙ్గునిఱ్క అழகనే! కాప్పిడవారాయ్. ౬

కళ్ళచ్చకడుమ్ మరుదుమ్ కలక్కழிయ వుదైశెయ్ద,
పిళ్ళైయరశే! నీపేయైప్పిడిత్తు ములైయుణ్డపిన్నై,
ఉళ్ళవాఱొన్ఱు మఱియేన్ ఒళియుడై వెళ్ళఱై నిన్ఱాయ్ !,
పళ్ళికొళ్ పోదిదువాకుమ్ పరమనే! కాప్పిడవారాయ్. ౭

ఇన్బమదనై యుయర్త్తాయ్! ఇమైయవర్ క్కెన్ఱుమరియాయ్ !,
కుమ్బక్కళిఱట్టకోవే! కొడుఙ్కఞ్జన్ నెఞ్జినిఱ్కూఱ్ఱే!,
శెమ్బొన్మదిళ్ వెళ్ళఱైయాయ్! శెల్వత్తినాల్ వళర్పిళ్ళాయ్!,
కమ్బక్కపాలికాణఙ్గు క్కడితోడి క్కాప్పిడవారాయ్. ౮

ఇరుక్కొడు నీర్శఙ్గిఱ్కొణ్డిట్టెழில్ మఱైయోర్ వన్దునిన్ఱార్,
తరుక్కేల్ నమ్బి! శన్దినిన్ఱు తాయ్శొల్లు క్కొళ్ళాయ్శిలనాళ్,

తిరుక్కాప్పు నానున్నైచ్చాత్త త్తేశుడై వెళ్ళఱైనిన్రాయ్!,
ఉరుక్కాట్టుమ్ అన్దివిళక్కు మ్ఱ్రాళికొళ్ళ వేణ్డుం గోవాలా. ౯

పోదమర్ శెల్వక్కొళున్దు పుణర్ తిరువెళ్ళఱైయానై,
మాదర్క్కుయర్న్ద యశోదై మకన్ఱన్నైక్కాప్పిట్ట మాఱ్ఱమ్,
వేదప్పయన్ కొళ్ళవల్ల విట్టుశిత్తన్ శొన్నమాలై,
పాదప్పయన్ కొళ్ళవల్ల పత్తరుళ్ళార్ వినైపోమే. ౧౦

అడివరవు-ఇన్దిరన్, కన్ఱు, శెప్పు, కణ్ణిల్, పల్లాయిరవర్, కఞ్జన్, కళ్ళ, ఇన్బమ్, ఇరుక్కు, పోదమర్, వెణ్ణెయ్.

పెరియాళ్వార్ తిరువడిగళే శరణమ్.

౯-వదు, వెణ్ణెయ్విళుఙ్గి.

ఇత్తిరుమొళియిల్, మాతావాన యశోదైప్పిరాట్టి తానుముణ్ణాఙ్గి ఉణర్న్దు, తన్నుడైయ గృహకార్యపరవశైయాయ్ వ్యాపరియానిఱ్క, ఇవనుముణర్న్దుపోయ్ ఊరిలకణ్ణిలేపుక్కు, అఙ్గుణ్డాన వెణ్ణెయ్కళై విళుఙ్గి అవైయిరున్దపాత్రఙ్గళైయుముడైత్తు, కాయ్చ్చివైత్త పాలైశాయ్త్తుప్పరుకి, అవర్కళ్ శమైత్తువైత్త పణియారఙ్గళ్ ముదలానవఱ్ఱై నిశ్శేషమాక వెడుత్తు జీవిత్తు, శిఱువెణ్ణెయళ్ళుత్తు అవళ్కైయిల్ వళైయైక్కళఱ్ఱి క్కొణ్డుపోయ్ అత్తైక్కొడుత్తు నావల్పళఙ్గళ్ కొణ్డు, ఇప్పడి తీమ్బుకళై చ్చెయ్కైయాలే అవ్వవగృహఙ్గళిలుళ్ళార్ తనిత్తనియేవన్దు ముఱైప్పట్టు "ఉన్పిళ్ళైయైఇఙ్గేఅళైత్తుక్కొళ్ళాయ్" ఎన్ఱప్రకారత్తైయుమ్, ఇవళుమ్ ఉన్నైప్పిఱర్ శొల్లుమ్ పరిభవమ్ ఎనక్కుప్పొఱుక్కప్పోకిఱతిల్లై వారాయ్ ఎన్బదాయ్ పలవఱ్ఱైయుమ్శొల్లి ఇవనైయళైత్తప్రకారత్తైయుమ్ తదవస్థాపన్నరాయ్క్కొణ్డుపేశి, మున్బు అవన్ శెయ్తక్రీడైకళెల్లావఱ్ఱైయుమ్ అనుభవిత్తు హృష్టరాకిఱార్.

(ఎణ్శీర్కళ్ళినెడి లాశిరియవిరుత్తమ్.)

కేదారగౌళరాగం-ఆదితాళం.

వెణ్ణెయ్విళుఙ్గి వెఱుఙ్కలత్తై వెఱ్పిడైయిట్టదనోశై కేట్కుమ్,
కణ్ణపిరాన్ కఱ్ఱ కల్వితన్నైక్కాక్కకిల్లోమ్ ఉన్మకనైక్కావాయ్,
పుణ్ణిఱ్పుళిప్పెయ్దాలొక్కుమ్ తీమై పురైపురైయాలివై శెయ్యవల్ల,

అణ్ణల్ కణ్ణానోర్ మకనైప్పెత్ర వశోదైనజ్గా యున్ మకనైకూ(వ)వాయ్.

వరుకవరుక వరుకవిజ్గే వామననమ్బి! వరుకవిజ్గే,
కరియకుழల్ శెయ్యవాయ్ముక త్తెన్ కాకుత్తనమ్బి! వరుకవిజ్గే,
అరియనివనెన క్కిన్నుసజ్గాయ్! అఞ్జనవణ్ణా! అశలకత్తార్,
పరిపవమ్పేశ త్తరిక్కకిల్లేన్ పావియేనుక్కిజ్గేపోదరాయే. ౨

తిరువుడైప్పిళ్ళైతాన్ తీయవాఱు తేక్కమొన్నుమిలన్ తేశుడైయన్,
ఉరుకవైత్త కుడత్తొడువెణ్ణె యుఱిచ్చి యుడైత్తిట్టు పోన్దునిన్రాన్,
అరుకిరున్దార్తమ్మై యనియాయజ్గెయ్వదుదాన్ వழக్కో అశోదాయ్!,
వరుకవెన్నుక్కన్నుకూ(వ)వాయ్ వాழవెట్టాన్ మదుశూదననే. ౩

కొణ్డల్వణ్ణా! ఇజ్గేపోదరాయే కోయిఱ్పిళ్ళాయ్! ఇజ్గేపోదరాయే,
తెణ్డిరైశూழ్ తిరుప్పేర్క్కిడన్ద తిరునారణా! ఇజ్గేపోదరాయే,
ఉణ్డువన్దేనమ్మమెన్నుశొల్లి యోడియకమ్పుక ఆచ్చితానుమ్,
కణ్డెదిరేశెన్రెడుత్తుకొళ్ళ క్కణ్ణపిరాన్కత్ర కల్వితానే. ౪

పాలైక్కఱన్దడుప్పేఱవైత్తు ప్పల్వళైయా ళెన్మకళిరుప్ప,
మేలైయకత్తే నెరుప్పవేణ్డిచ్చె న్రిఱైప్పొழుదజ్గే పేశినిన్రేన్,
శాళక్కిరామ ముడైయనమ్బి శాయ్త్తుప్పరుకిట్టు పోన్దునిన్రాన్,
ఆలైక్కరుమ్బిన్ మొழியనైయ వశోదైనజ్గాయ్! ఉన్మకనైకూ(వ)వాయ్.

పోదర్కణ్డా యిజ్గేపోదర్కణ్డాయ్ పోదరేనెన్నాదే పోదర్కణ్డాయ్,
ఏదేనుమ్శొల్లి యశలకత్తా రేదేనుమ్పేశ నాన్కేట్కమాట్టేన్,
కోదుకులముడైక్కుట్టనేయో! కున్రెడుత్తాయ్! కుడమాడుకూత్తా!,
వేదప్పొరుళే! ఎన్వేజ్గడవా! విత్తకనే! ఇజ్గేపోదరాయే. ౬

శెన్నెలరిశి శిఱుపరుప్పు చ్చెయ్దవక్కారమ్ నఱునెయ్ పాలాల్,
పన్నిరణ్డు తిరువోణమట్టేన్ పణ్డుమిప్పిళ్ళై పరిశఱివన్,
ఇన్నముకప్పనా నెన్నుశొల్లి యెల్లామ్విழுజ్గిట్టు పోన్దునిన్రాన్,
ఉన్మకన్తన్నై యశోదైనజ్గాయ్! కూవిక్కొళాయ్ ఇవైయుమ్శిలవే. ౭

కేశవనే! ఇజ్గేపోదరాయే కిల్లేనెన్నాదిజ్గేపోదరాయే,
నేశమిలాదారకత్తిరున్దు నీవిళైయాడాదే పోదరాయే,

తూశణమ్శొల్లుమ్ * తొఴుత్తైమారుమ్ తొణ్డరుమ్నిన్ఱవిడత్తిల్ నిన్ఱు,
తాయ్శొల్లుక్కొళ్వదు తన్మఙ్కణ్డాయ్ తామోదరా! ఇఙ్గేపోదరాయే

కన్నలిలట్టువత్తోడు శీడై కారెళ్ళినుణ్డై కలత్తిలిట్టు,
ఎన్నకమెన్ఱునాన్ వైత్తుప్పోన్దేన్ ఇవన్పుక్కవఱ్ఱై † ప్పెఱుత్తిప్పోన్దాన్,
పిన్నుమకమ్పుక్కుఱియైనోక్కి ప్పిఱఙ్గొళివెణ్ణెయుమ్ శోదిక్కిన్ఱాన్,
ఉన్మకన్ఱన్నై యశోదైనఙ్గాయ్! కూవిక్కొళ్ళాయ్ ఇవైయుమ్శిలవే. ౯

శొల్లి ‡ లరశిప్పడుది నఙ్గాయ్! శుఴలుడైయ నున్పిళ్ళైతానే,
ఇల్లమ్పుకున్దెన్మకళైక్కూవి క్కైయిల్వళైయై క్కఴఱ్ఱిక్కొణ్డు,
కొల్లైయిల్ నిన్ఱుమ్ కొణర్న్దువిఱ్ఱ అఙ్గొరుత్తిక్కవ్వళై కొడుత్తు,
నల్లన నావఱ్పఴఙ్గళ్కొణ్డు నానల్లేనెన్ఱు శిరిక్కిన్ఱానే. ౧౦

❋ వణ్డుకళిత్తిరైక్కుమ్ పొఴిల్శూఴ్ వరుపునల్ కావిరిత్తెన్నరఙ్గన్,
పణ్డవన్ శెయ్ద కిరీడైయెల్లామ్ పట్టర్పిరాన్ విట్టుశిత్తన్పాడల్,
కొణ్డివైపాడి క్కునిక్కవల్లార్ కోవిన్దన్ఱన్నడియార్గళాకి,
ఎణ్డిశైక్కుమ్ విళక్కాకినిఱ్పార్ ఇణైయడియెన్ఱలై మేలనవే. ౧౧

అడైవరవు—వెణ్ణెయ్, వరుక, తిరు, కొణ్డల్, పాలై, పోదర్, శెన్నెల్, కేశవనే, కన్నల్, శొల్లిల్, వణ్డు, ఆఱ్ఱిల్.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

౧౦-వదు, ఆఱ్ఱిలిరున్దు.

ఇత్తిరుమొఴియిల్, ప్రాప్తయౌవనైకళాన పెణ్గళోడే అవన్ ఇట్టీడుకొణ్డు విళైయాడుకైయాలే అవనాల్ ఈడుపట్ట పెణ్గళ్, మాతావాన యశోదైప్పిరాట్టిపక్కలిలేవన్దు, తఙ్గళ్ తిఱత్తిల్ అవన్ శెయ్ద తీమ్బుకళిలే శిలవఱ్ఱైచ్చొల్లి ఆశ్రితవిరోధి నిరసనశీలనాయ్, ఆశ్రితరక్షకనాయ్, ఆశ్రితర్ కట్టవుమడిక్కవుమామ్పడి యెళియనాయ్ ఆశ్రితర్క్కు సఞ్జీవనాన తన్నై శ్వపూతనైక్కైయిల్ అగప్పడామల్ నోక్కిక్కొడుత్తవనాయ్

* తొఴుత్తైమార్—అడిమైశెయ్యుమవర్గళ్.
† పెఱుత్తిప్పోన్దాన్ ఎన్ఱు-వ్యతిరేకోక్తి; తానే ఉణ్డానెన్ఱపడి.
‡ అరశిప్పడుది—కోపియానిఱ్పాయ్. "అరిశప్పడుది" ఎన్ఱుమ్ శొల్లువర్గళ్.

ఆశ్రితర్కు త్తనై యప్రియమాటియుమ్ కార్యమ్ శెయ్యుమవనాయ్, ఆశ్రితరా ర్తియటిన్దు శెన్ఱు ఉదవుమవనాయ్, నిత్యాశ్రితైయాన భూమి పిరాట్టిక్కాక నిమగ్నయానభూమియై ఉద్ధరిత్తవనాయ్, ఇప్పడి సర్వవిష యమాక ఉపకారఙ్గళై ప్పణ్ణినవన్ ఎఙ్గళ్ తిఱత్తిల్ అపకారఙ్గళై చ్చెయ్యా నిన్ఱాన్, ఆనపిన్బు, ఇవన్ కీళ్ జీవిక్కప్పోకాదు,ఇవనాలేనాఙ్గళ్ ఇన్ఱుముడి వుతోమ్ ఎన్ఱుపలకాలుమ్ శొల్లి ముఱైప్పట్టప్రకారత్తై, తాముమ్ అప్పడి యేపేశి, అవనుడైయ అన్దలీలావ్యాపారరసత్తై అనుభవిక్కిఱార్.

(కలిత్తాழிశై.)

నాటనామక్రియైరాగం–రూపకతాళం.

ఆర్ క్రిలిరున్దు విళైయాడువోఙ్గళై,
శేర్ ప్పా లెటిన్దు వళై తుకిళ్ కైకొణ్డు,
కార్ క్రిల్ కడియనా యోడి యకమ్పుక్కు, [ముఱ్ఱమ్. ౧
మాఱ్ఱముమ్తారానా లిన్ఱు * ముఱ్ఱమ్ వళైత్తిటమ్పేశానా లిన్ఱు

కుణ్డలమ్తాழ కుழల్తాழ నాణ్తాழ,
ఎణ్డిశైయోరు మిఱైఞ్జి త్తొழుదేత్త,
వణ్డమర్ పూఙ్గుழలార్ తుకిల్ కైక్కొణ్డు,
విణ్డోయ్మరత్తానా లిన్ఱుముఱ్ఱమ్ వేణ్డవుమ్తారానా లిన్ఱుముఱ్ఱమ్.

తడమ్బుడు తామరై ప్పొయ్కై కలక్కి,
విడమ్బుడు నాకత్తై వాల్పఱ్ఱి యీర్త్తు,
ప్పడమ్బుడు పైన్దలై మేల్ ఎழ ప్పాయ్న్దిట్టు, [ముఱ్ఱమ్. ౩
ఉడమ్బై యశైత్తానా లిన్ఱుముఱ్ఱమ్ ఉచ్చియిల్ నిన్ఱానా లిన్ఱుముఱ్ఱమ్

తేనుక నావిశెకుత్తు, ప్పనఙ్గని,
తా నెటిన్దిట్ట తడమ్పెరున్దోళినాల్,
వానవరోకున్ విడవ న్దమరుళ్ళతడుత్తు, [ముఱ్ఱమ్. ౪
ఆనిరైకాత్తానా లిన్ఱుముఱ్ఱమ్ అవైయుయ్యక్కొణ్డానా లిన్ఱుముఱ్ఱమ్

ఆయ్చ్చియర్ శేరి యళైతయిర్ పాలుణ్డు,
పేర్త్తవర్ కణ్డు పిడిక్క ప్పిడియుణ్డు,

* ముఱ్ఱుదమ్ ఎన్గిఱదు "ముఱ్ఱమ్" ఎనక్కిడక్కిఱదు. ముడివోమెన్ఱ పడి.

సేయ్ త్తడ ప్పోళినాఙ్ వెణ్ణెయ్ కోళ్ మాట్టాతు, అజ్
కాప్పణిన్దిరున్దానా లిన్నుముల్ఱమ్ అడియుణ్డ్రాయుదానా లిన్నుముల్ఱమ్. ౫

తళ్ళై త్తళక్కప్పై యు ప్పిళ్ళిప్పిళ్ళైయాయ్,
ఉళ్ళత్తినుళ్ళే యవళై యుఱనోక్కి,
కళ్ళత్తినాళ్ వన్ద పేయ్చ్చి ములైయుయిర్,
తుళ్ళచ్చువైత్తానా లిన్నుముల్ఱమ్ తువక్కుఱవుణ్డానా లిన్నుముల్ఱమ్.

మావలి వేళ్వియిల్ మాణుఱువాయ్ చ్చెన్ఱు,
మూవడితా వెన్ఱిరన్ద విమణ్ణినై,
ఒరడియిట్టిరణ్డా మడితన్నిలే,
*తావడియిట్టానా లిన్నుముల్ఱమ్ తరణియళన్దానా లిన్నుముల్ఱమ్. ౭

తాళై తణ్ణామ్బల్ తడమ్ పెరుమ్ పొయ్గైవాయ్,
వాళుమువలై వలైప్పట్టు వాదిప్పణ్,
వేళమ్ తుయర్ కెడ విణ్ణోర్ పెరుమానాయ్, [ఱమ్. ౮
ఆళిపణికొణ్డానా లిన్నుముల్ఱమ్ అఱక్కురుళ్ శెయ్దానా లిన్నుముల్

వానత్తెళున్ద మళైముకిల్ పోల్, ఎఙ్గుమ్
కానత్తుమేయ్న్దు కళిత్తు విళైయాడి,
ఏనత్తురువా యిడన్ద విమణ్ణినై,
త్తానత్తేవైత్తానా లిన్నుముల్ఱమ్ తరణియిడన్దానా లిన్నుముల్ఱమ్. ౯

అఙ్గమల క్కణ్ణన్ఱన్నై యశోదైక్కు,
మఙ్గైనల్లార్గళ్ తామ్ వన్దు ముఱైప్పట్ట,
అఙ్గవర్ శొల్లై ప్పుదువైక్కోన్ పట్టన్ శొల్,
ఇఙ్గివై వల్లవర్ క్కిడరిల్లైయే. ౧౦

అడివరవు—ఆళ్ణియల్, కుణ్డలమ్, తడమ్, తేనుకన్, ఆయ్చ్చి, తళ్ళై, మావలి, తాళై, వానత్తు, అఙ్గమలమ్, తన్నేర్.

పెరియాళ్వార్ తిరువడిగళే శరణమ్.

మూన్ఱామ్బత్తు. – ౧ – వదు. తన్నేర్.

ఇత్తిరుమొళ్ణియిల్, యశోదైప్పిరాట్టి తన్ మగనుడైయ పరువ

* తావడియిట్టాన్ - తావియడియిట్టాన్.

ఱ్ఱై ఇళమైయైయుమ్ అతుక్కు అనురూపమల్లాతపడియాన అతిమానుష చేష్టితఙ్గళైయుమ్ కణ్డు, "అవనై తన్నుడైయపిళ్ళై" ఎన్ఱునినైత్తిరుక్కైతవిర్న్దు "అనియామ్యనాయ్ అప్రతిహతలీలారసపరనాన సర్వేశ్వరన్" ఎన్ఱుఅనుసన్ధిత్తు అవనైక్కుఱిత్తు అవనైతన్నైచ్చొల్లి "ఉనక్కు అమ్మమ్తరవఞ్జువన్" ఎన్ఱుపలకాలుమ్ పేశిన పాశురత్తై, తదవస్థాపన్నరాయ్క్కొణ్డు తామునప్పడియేపేశి అన్దరసత్తై అనుభవిక్కిఱార్.

(ఎఴుశీర్కఴినెడిలాశిరియవిరుత్తమ్.)

ఆరభిరాగం—ఆదితాళం.

తన్నేరాయిరమ్పిళ్ళైకళోడు తళర్నడైయిట్టు వరువాన్,
పొన్నేయ్ నెయ్యొడు పాలముదుణ్డొరు *పుళ్ళువన్ పొయ్యేతవఴుమ్,
మిన్నేర్నుణ్ణిడై వఞ్జమకళ్కొట్టతుఞ్జ వాయ్వైత్తపిరానే!,
అన్నే! ఉన్నై యఱిన్దుకొణ్డేన్ ఉనక్కఞ్జువ నమ్మన్దరవే. ౧

పొన్పోల్ మఞ్జనమాట్టి యముదూట్టిప్పోనేన్ వరుమళవిప్పాల్,
వన్పారచ్చకడమిఱచ్చాడి వడక్కిలకమ్ పుక్కిరున్దు,
మిన్పోల్నుణ్ణిడైయాళ్ ఒరుకన్నియై వేఱ్ఱురువమ్ శెయ్దువైత్త,
అన్పా! ఉన్నై యఱిన్దుకొణ్డేన్ ఉనక్కఞ్జువ నమ్మన్దరవే. ౨

†కుమ్మాయత్తొడు వెణ్ణెయ్విఴుఙ్గి క్కుడత్తయిర్ శాయ్త్తుపరుకి,
పొయ్మ్మాయమరుతాన వశురరై ప్పొన్ఱువిత్తిన్ఱువన్దాయ్,
ఇమ్మాయమ్వల్ల పిళ్ళైనమ్బి! ఉన్నై యెన్మకనేయెన్బర్ నిన్ఱార్,
అమ్మా! ఉన్నై యఱిన్దుకొణ్డేన్ ఉనక్కఞ్జువ నమ్మన్దరవే. ౩

మైయార్కణ్మడవాయ్చ్చియర్మక్కళై మైయలైశెయ్దవర్పిన్పోయ్,
కొయ్యార్ పూన్దుకిల్పఱ్ఱిత్తనిన్ఱు కుఱ్ఱమ్పలపల శెయ్దాయ్,
పొయ్యా! ఉన్నై ప్పుఱమ్పలపేశువ పుత్తకత్తుక్కుళ కేట్టేన్,
ఐయా! ఉన్నై యఱిన్దుకొణ్డేన్ ఉనక్కఞ్జువ నమ్మన్దరవే. ౪

ముప్పోదుమ్ కడైన్దీణ్డియ వెణ్ణెయినోడు తయిరుమ్ విఴుఙ్గి,
‡కప్పాలాయర్గళ్ §కావిల్కొణర్న్ద కలత్తొడు శాయ్త్తుప్పరుకి,

* పుళ్ళువమావదు—మెయ్పోలేయిరుక్కుమ్ పొయ్. † కుమ్మాయమ్—కుఴైయచ్చమైత్త పరుప్పు. ‡ కప్పు—తోళ్. § కా—కావడి.

మెయ్ప్పాలు ణ్డళుపిళ్ళైకళ్ పోల నీవిమ్మివిమ్మి యళుగిన్ఱ,
అప్పా ! ఉన్నై యఱిన్దుకొణ్డేన్ ఉనక్కఞ్జువ నమ్మన్దరవే. ౫

కరుమ్బార్నీళ్వయల్ కాయ్కదిర్ చ్చెన్నెలై కన్ఱాని రై మణ్డిత్తిన్న,
విరుమ్బాక్కన్ఱొన్ఱుకొణ్డు విళజనివీళ వెఱిన్దపిరానే!,
శురుమ్బార్ మెన్కుళల్ కన్నియార్ తిఱక్కుచ్చూళ్వలైవైత్తు త్తిరియుమ్,
*అరమ్బా ! ఉన్నై యఱిన్దుకొణ్డేన్ ఉనక్కఞ్జువ నమ్మన్దరవే. [వ్వాడి,

మరుట్టార్ మెన్కుళల్ కొణ్డు పొళిల్ పుక్కు వాయ్వైత్తవ్వాయర్ద
శురుట్టార్ మెన్కుళల్ కన్నియర్వన్దున్నై చ్చుఱ్ఱుమ్తొళ నిన్ఱ శోది!,
†పొరుట్టాయమిలేన్ ఎమ్బెరుమాన్ !ఉన్నై ప్పెఱ్ఱకుఱ్ఱమల్లాల్ మఱ్ఱి
కరట్టా వున్నై యఱిన్దుకొణ్డేన్ ఉనక్కఞ్జువ నమ్మన్దరవే. [ల్,

వాళావాకిలుమ్ కాణకిల్లార్ పిఱర్మక్కళై మైయల్మై శెయ్దు,
తోళాలి ట్టవరోడుతిళైత్తు నీశొల్లప్పడాదన శెయ్దాయ్,
కేళారాయర్కులత్తవ రిప్పళి కేట్టిల్ ! వాళ్వల్లై, వన్దన్
కాళాయ్ ! ఉన్నై యఱిన్దుకొణ్డేన్ ఉనక్కఞ్జువ నమ్మన్దరవే. ౮

తాయ్మార్ మోర్విఱ్కప్పోవర్ తమప్పన్మార్ కన్ఱానిరైప్పిన్పోవర్,
నీయాయ్ప్పాడి యిళఙ్కన్నిమార్కళై నేర్పడవే కొణ్డుపోది,
కాయ్వార్క్కెన్ఱుమ్ ఉకప్పనవే శెయ్దు కణ్డార్కళుళ త్తిరియుమ్,
ఆయా ! ఉన్నై యఱిన్దుకొణ్డేన్ ఉనక్కఞ్జువ నమ్మన్దరవే. ౯

తొత్తార్ పూఙ్కుళల్ కన్నియారొరుత్తియై చ్చోలైత్తడఙ్గొణ్డుపుక్కు,
ముత్తార్కొఙ్గై పుణర్న్దిరా నాళికైమూవేళు శెన్ఱపిన్వన్దాయ్,
ఒత్తార్క్కొత్తన పేశువర్ ఉన్నై యురప్పవేనా నొన్ఱుమ్మాట్టేన్,
అత్తా ! ఉన్నై యఱిన్దుకొణ్డేన్ ఉనక్కఞ్జువ నమ్మన్దరవే. ౧౦

❋ కారార్మేనినిఱత్తెమ్బిరానై క్కడికమళ్ పూఙ్కుళలాయ్చ్చి,
ఆరావిన్నముతుణ్ణత్తరువన్ నాన్ అమ్మన్దారేనెన్ఱమాఱ్ఱమ్,
పారార్తొల్ పుగళాన్ పుదువైమన్నన్ పట్టర్పిరాన్ శొన్నపాడల్,
ఏరారిన్నిశైమాలైవల్లార్ ఇరుడీకేశనడియారే. ౧౧

---

* అరమ్బా–తీమ్బనే. † పొరుళ్ తాయమ్–అర్థతాయమ్; పొరుళ్ పఙ్గు.

అడివరవు—తన్నైర్, పోన, కువ్మాయమ్, మైయార్, ముప్పోదు, కరుమ్బు, మరుట్టార్, వాళా, తాయ్మార్, తొత్తార్, కారార్, అఞ్జనమ్.

పెరియాళ్వార్ తిరువడిగళే శరణమ్.

—✦—

౨ - వదు. అఞ్జనవణ్ణనై.

ఇత్తిరుమొళ్ళియిల్, యశోదైప్పిరాట్టి కన్రుకళ్ మేయ్క్క త్తకుతి యానపరువత్తై ప్రాప్తనాన తన్మకనై శిఱుకాలేయాట్టి యొరుప్పడుత్తి, కన్రుకళ్ మేయ్క్కుమ్బడి పోకవిట్టు అవన్ పోనవనన్తరమ్ క్షణకాల విశ్లేషమ్ పొఱుక్కమాట్టాతవళాకైయాలే అవన్ ఊరిలేనిన్రు శెయ్యుమ్ నైవ్రరవిహారఙ్గళై యెల్లామ్ పరక్కచ్చొల్లి, ఇప్పడిశెయ్తు తిరియామల్ "కన్రుకళిన్ పిన్నే ఇవనై యేన్ శెయ్యప్పోకవిట్టేన్" ఎన్రు ఇవనుడైయ మార్దవత్తైయుమ్ పోకిఱవిడత్తిన్ కాఠిన్యాఙ్గళైయుమ్ అనుసన్ధిత్తు, సుకుమారనానవివనై ఇప్పడియిరుక్కిఱకాట్టిలే పోకవిట్టేనే" ఎన్రుమ్, అవ్వాళవుమన్రిక్కే కుడైయుమ్ శెరుప్పుమ్ కొడామల్ వెయ్యిలుమ్ కల్లుమ్ ముళ్ళుమాన దేశత్తిలేపోకవిట్టేనే ఎన్రుమ్ బహుముఖమాకక్లేశిత్తు చ్చొన్నప్రకారత్తై, తదవస్థాపన్నరాయ్క్కొణ్డు తాముమప్పడియేపేశి అనుభవిక్కిఱార్.

(కలినిలైత్తుఱై.)

శంకరాభరణరాగం—రూపకతాళం.

✻ అఞ్జనవణ్ణనై యాయర్కోల క్కొళున్దినై,
మఞ్జనమాట్టి మనైకళ్తోరుమ్ తిరియామే,
కఞ్జనై క్కాయ్న్ద కళలడినోవ క్కన్రిన్పిన్,
ఎన్శెయ ప్పిళ్ళైయైప్పోక్కినేన్ ఎల్లే! పావమే. ౧

పఞ్జియఞ్జళ్పూశి ప్పావైమారొడు పాడియిల్,
శిన్రిల్శిదై త్తెళుమ్ తీమైశెయ్దు తిరియామే,
కన్రు త్తాళియుడై వేడర్కానిడై క్కన్రిన్పిన్,
ఎన్రు క్కెన్బిళ్ళైయై ప్పోక్కినేన్ ఎల్లే! పావమే. ౨

నన్మణిమేకలై నఙ్గైమారొడు నాడొఱుమ్,
పొన్మణిమేని ప్పుళుదియాడి త్తిరియామే,

కన్నిశివిత్తుడన్ * కానదరిడై క్కన్ఱిన్ పిన్,
ఎన్నిశివన్నానై పోక్కినేన్ ఎల్లే! పావమే. 3

వణ్ణక్కరుఙ్గుళల్ మాదర్ వన్దలర్ తూఱ్ఱిడప్
పణ్ణి, ప్పలశెయ్ దిప్పాడియెఙ్గుమ్ దిరియామే,
కణ్ణుక్కినియానై క్కానదరిడై క్కన్ఱిన్ పిన్,
ఎణ్ణఱ్కరియానై పోక్కినేన్ ఎల్లే! పావమే. ౪

అవ్వవ్విడమ్బుక్కవ్వాయర్ పెణ్డిర్ † క్కణుక్కనాయ్,
కొవ్వైక్కనివాయ్ కొడుత్తు ‡ కూళైమై శెయ్యామే,
§ ఎవ్వుమ్శిలైయుడై వేడర్ కానిడై క్కన్ఱిన్ పిన్,
తెయ్వత్తలైవనై పోక్కినేన్ ఎల్లే! పావమే. ౫

మిడఱు మెళుమెళుత్తోడ వెణ్ణెయ్ విళుఙ్గిప్పోయ్,
‖ పడిఱు పలశెయ్ దిప్పాడియెఙ్గుమ్ తిరియామే,
¶ కడిఱు పలతిరి కానదరిడై క్కన్ఱిన్ పిన్,
‖‖ ఇడఱ వెన్బిళ్ళైయై పోక్కినేన్ ఎల్లే! పావమే. ౬

†† వళ్ళినుడఙ్గిడై మాదర్ వన్దలర్ తూఱ్ఱిడ,
తుళ్ళివిళైయాడి త్తోళరోడు తిరియామే,
కళ్ళి ‡‡ యుణఙ్గు వెఙ్గానదరిడై క్కన్ఱిన్ పిన్,
పుళ్ళిన్ తలైవనై పోక్కినేన్ ఎల్లే! పావమే. ౭

పన్నిరు తిఙ్గళ్ వయిఱ్ఱిఱ్కొణ్డవప్పాఙ్గినాల్,
ఎన్నిళఙ్గొఙ్గై యముదమూట్టి యెడుత్తియాన్,
పొన్నడినోవ §§ ప్పులరియే కానిల్ క్కన్ఱిన్ పిన్,
ఎన్నిళఞ్జిఙ్గత్తై పోక్కినేన్ ఎల్లే! పావమే. ౮

కుడైయుమ్ శెరుప్పుమ్ కొడాదే దామోదరనై యాన్,
ఉడైయుమ్ కడియనవూన్ఱు వెమ్బరల్కళుడై.

* కానదర్ – కాట్టువళి. † అణుక్కన్ – అన్తరఙ్గన్. ‡ కూళైమై – శెయ్కై – అవరవర్క్కుత్తక్క పడి పరిమాఱుకై. § “ఎవ్వమ్” ఎన్ఱు పాఠాన్తరమ్. ‖ పడిఱు – తీమ్బు. ¶ కళిఱు ఎన్బదిల్, శకరత్తుక్కు డగరమాయ్, కడిఱు ఎనక్కిడక్కిఱదు. ‖‖ ఇడఱ – తట్టిత్తిరియుమ్బడి †† వళ్ళి – కొడి ‡‡ ఉణఙ్గల్ – ఉలర్దల్. §§ పులరి – విడియఱ్కాలమ్

కడియవె జ్ఞానిఱ్ఱై క్కాలడినోవ కన్ఱినైప్పిన్నే,
కొడియే నెన్నెళిల్లమ్మై పోక్కినేన్ ఎల్లే! పావమే. ౯

※ ఎన్ఱుమెన క్కినియానై యెన్మణివణ్ణనై,
కన్ఱిన్ పిన్ పోక్కినే నెన్ఱశోదై *కழழఱియ,
పొన్ఱికழ் మాడ ప్పుదువైయర్కోన్ పట్టన్ శొల్,
ఇన్ఱమిழ் మాలైకళ్ వల్లవర్ క్కిడరిల్లైయే. ౧౦

అడివరవు—ఆజ్ఞానమ్, పల్ఱు, నన్మణి, వణ్ణమ్, అవ్వా, విడఱు, వళ్ళి, పన్నిరు, కుడై, ఎన్ఱుమ్, శీలై

పెరియాழ்వార్ తిరువడిగళే శరణమ్.

—·✧·—

3 — వదు. శీలైక్కుడమ్మై.

ఇత్తిరుమొழியిల్, యశోదైప్పిరాట్టి, కన్ఱుకళై మేయ్త్తు మీణ్డు వరుకిఱ తన్ మకనుక్కు ఎదిరేశెన్ఱు అవనుడైయ తిరుమేనియైయుమ్ అల జ్ఞానత్తైయుమ్ కణ్డు ప్రీతైయాయ్, తాననుభవిత్తు ప్పలరుక్కుమ్ కాట్టి, లోకత్తిలే ఎన్నైప్పోల్ పిళ్ళై పెఱ్ఱారిల్లై యెన్నదు, ఉన్నై క్కన్ఱుమేయ్క్కప్పోకవిట్టేన్, ఎన్నైప్పోలే కఠినచిత్తైయాయిరుప్పారొరు స్త్రీయుమిల్లై యెన్నదు; ఉన్నుడైయ తిరుమేనియెల్లామ్ కల్ఱ్ఱుత్తూళియాయిరుక్కిఱతు కాణ్, నీరాడత్తక్కతు పణ్ణివైత్తేన్, నీరాడియముతు శెయ్ ఎన్నదు, కుడైయుమ్ శెరుప్పుమ్ కొడామైయాలే తిరువడికళుమ్ నొన్దు తిరుక్కణ్గళుమ్ శివన్దు తిరుమేనియుమ్ అలశుతలైయుడైయనాయ్ కాణ్ ఎన్నదాయ్; పిన్నైయుమ్ పలవఱ్ఱైయుమ్ అవనుక్కు ఉత్తు చ్చొల్లి క్కొణ్డు శెన్ఱు, "కణ్ణానీనాళై త్తొట్టు క్కన్ఱిన్ పిన్ పోకేల్ కోలమ్ శెయ్తిఙ్గే యిరు" ఎన్నుమతళవాక అనన్ శెయ్యుమవైయుమ్ తవిరుమవైయుమ్ కట్టిత్త పాశురఙ్గళై యెల్లామ్ తదవస్థాపన్నరాయ్ కొణ్డు తాముమవనై క్కుత్తు అప్పడియే పేశి అన్దరసత్తై యనుభవిక్కిఱార్.

(ఎழுశీర్ కழிనెడి లాశిరియవిరుత్తమ్.)

సురుట్టిరాగం—ఆదితాళం.

※ శీలైక్కుడమ్మై యాపుకా దొరుకాదు శెన్నిఱ †మేఱ్ఱోన్ఱిప్పూ,

* కழழఱియ - క్లేశప్పట్టుచ్చొల్లుకై. † మేల్తోన్ఱి - శెఙ్గాన్దళ్.

కోలప్పణైక్కచ్చుమ్ కూఱైయుడైయుమ్ కుళిర్ముత్తిన్ * కోడాలముమ్,
కాలిప్పిన్నే వరుకిన్ఱ కడల్వణ్ణన్ వేడత్తై వన్దుకాణీర్,
ఞాలత్తుప్పుత్తిరనైప్పెఱ్ఱార్ నఙ్గైమీర్! నానే మఱ్ఱారుమిల్లై. ౧

కన్నినన్మామదిళ్ శూఴ్తరు పూమ్బొఴిల్ కావిరిత్తెన్నరఙ్గమ్,
మన్నియశీర్ మదుశూదనా! కేశవా! పావియేన్ వాఴ్వుకన్దు,
ఉన్నై ఇళఙ్గన్ఱుమేయ్క్కచ్చిఱుకాలే యూట్టియొరుప్పడుత్తేన్,
ఎన్నిల్ మనమ్వలియాళొరుపెణ్ణిల్లై ఎన్కుట్టనే! †ముత్తమ్తా. ౨

కాడుకళూడుపోయ్క్కన్ఱుకళ్ మేయ్త్తు మఱియోడి, కార్క్కోడల్పూ
చూడివరుకిన్ఱ తామోదరా! కఱ్ఱుత్తూళికాణుడమ్బు,
పేడైమయిల్చ్చాయల్ పిన్నైమణాళా! నీరాట్టమైత్తువైత్తేన్,
ఆడియముదుశెయ్ అప్పనుముణ్డిలన్ ఉన్నోడుడనే యుణ్బాన్. 3

కడియార్పొఴిలణి వేఙ్గడవా! కరుమ్బోరేఱే!, నీయుకక్కుమ్
కుడైయుమ్ శెరుప్పుమ్ కుఴలుమ్ తరువిక్కక్కొళ్ళాదే పోనాయ్మాలే,
కడియవెఙ్గానిడైక్కన్ఱిన్పిన్పోన శిఱుక్కుట్టచ్చెఙ్గమల
అడియుమ్ వెదుమ్బి, ఉన్కణ్గళ్ శివన్దాయ్ అశైన్దిట్టాయ్ నీ యెమ్బిరానే.

పఱ్ఱార్నడుఙ్గ మున్పాఞ్జశన్నియత్తై వాయ్వైత్త పోరేఱే!, ఎన్
శిఱ్ఱాయర్శిఙ్గమే! శీదైమణాళా! శిఱుక్కుట్టచ్చెఙ్గణ్మాలే!,
శిఱ్ఱాడైయుమ్ శిఱుప్పత్తిరముమివై కట్టిలిన్మేల్ వైత్తుప్పోయ్,
కఱ్ఱాయరోడు నీకన్ఱుకళ్ మేయ్త్తుక్కలన్దుడన్వన్దాయ్పోలుమ్. ౫

అఞ్జుడరాఴి యున్కైయకత్తేన్దుమ్ అఴకా! నీపొయ్కైపుక్కు,
నఞ్జుమిఴ్ నాకత్తినోడు పిణఙ్గవుమ్ నానుయిర్వాఴ్న్దిరున్దేన్,
ఎన్ శెయ్యవెన్నై వయిఱుమఱుక్కినాయ్ ఏదుమోరచ్చమిల్లై,
కఞ్జన్మనత్తుక్కుకప్పనవే శెయ్దాయ్ కాయామ్బూవణ్ణమ్కొణ్డాయ్. ౬

పన్ఱియుమామైయుమీనముమాకియ పాఱ్కడల్వణ్ణా! ఉన్మేల్
కన్ఱినురువాకి మేయ్పులత్తేవన కళ్ళవశురర్తమ్మై,

* కోడాలమ్—పిళ్ళైప్పోవళైన్దహారమ్; ఆరమెన్బదు ఆలమెనక్కిడక్కిఱదు; ఆరమెన్ఱు హారమాకవుమామ్. † ముత్తమ్—అదరమ్.

శెన్రుపిడిత్తు చ్చిఱుక్కైకళాలే విళఙ్గా యెఱిన్దాయ్‌పోలుమ్,
ఎన్రుమెన్‌పిళ్ళైక్కు త్తీమైకళ్ శెయ్‌వార్కళ్ అఙ్గనమావర్కళే. ౭

కేట్టఱియాదన కేట్కిన్రేన్ కేశవా! కోవలర్ ఇన్దిరఱ్కు,
కాట్టియశోఱుమ్ కఱియుమ్ తయిరుమ్ కలన్దుడ నుణ్డాయ్‌పోలుమ్,
ఊట్టముదలిలేన్ ఉన్దన్నైక్కొణ్డొరుపోదు మెనక్కరిదు,
వాట్టమిలాప్పుకళ్ వాశుదేవా! ఉన్నై యఞ్జువ నిన్రుతొట్టుమ్. ౮

తిణ్ణార్ వెణ్‌శఙ్గుడైయాయ్! తిరునాళ్ తిరువోణ మిన్రేళునాళ్, మున్
పణ్ణేర్ మొళియారై క్కూవి ముళైయట్టి ప్పల్లాణ్డుకూఱువిత్తేన్,
కణ్ణాలమ్ శెయ్య క్కఱియుమ్ కలత్తదరిశియు మాక్కివైత్తేన్,
కణ్ణా! నీ నాళైత్తొట్టు క్కన్రిన్‌పిన్‌పోకేల్ కోలమ్ శెయ్ దిఙ్గేయిరు. ౯

❋ పుఱ్ఱరవల్కుల శోదైనల్లాయ్చ్చి తన్‌పుత్తిరన్ కోవిన్దనై,
కఱ్ఱినమ్మేయ్త్తు వరక్కణ్డుకన్దవళ్ కఱ్పిత్త మాఱ్ఱమెల్లామ్,
శెఱ్ఱమిలాదవర్ వాళ్‌తరు తెన్‌పుదువై విట్టుశిత్తన్ శొల్,
కఱ్ఱివై పాడవల్లార్ కడల్వణ్ణన్ కళలిణై కాణ్బర్కళే. ౧౦

అడివరవు—శీలై, కన్ని, కాదు, కడి, పల్‌ఱార్, అఞ్జుడర్, పన్రి, కేట్టు, త్తిణ్ణార్, పుఱ్ఱు, త్తణ్ణు.

పెరియాళ్వార్ తిరువడిగళే శరణమ్.

---

౪ - వదు. తణ్ణుకళుమ్.

ఇత్తిరుమొళియిల్, పశుక్కళైయుమ్ కన్రుకళైయుమ్ మేయ్క్కప్పోయ్ అవై మేయ్న్ద ప్రీతియాలే కృష్ణనై నానాప్రకారమాక అలఙ్కరిత్తు క్కుళలూతువదు ఇశై పాడువతాయ్‌క్కొణ్డు, తానుమ్ తన్నేరాయిరమ్ తిరుత్తోళ్నార్‌రుమాక ప్పెరియమేనాణిప్పోడే ఎళున్దరుళివరుకిఱ ప్రకారత్తైక్కణ్డు, తిరువాయ్‌ప్పాడియిలే పెణ్గళ్ పలకణివళ్ళియేనుణ్ణున్దు పార్ప్పారుమ్, నిఱ్పారుమ్, అవన్ వరుమ్బోతాక ఎతిరేనిన్రు ఉజ్గళ్‌వళైయై యిళవాతేకొళ్ళుజ్గోళ్ ఎన్బారుమ్, వరుకిఱవన్ వడివై ఎన్ పెణ్ అరుకే నిన్రు కణ్డాళి త్తనై, అతుకణ్డు ఇవ్వూరొన్రు పుణరానిన్ర తెన్బారుమ్, అవన్ వరుకిఱపడియై త్తెరువిలేకణ్డు అవన్బక్కల్ స్నేహత్తాలే తాజ్గళ్ వికృతైక

ళాయ్, కాణాత్తారైయుమ్ అఴైత్తుక్కాట్టువారుమ్, అవన్ చేష్టితత్తిలే యీడుపట్టు త్తాఙ్గళ్ అనన్యార్హరానమై శొల్లువారుమ్, అవన్ ఇత్తెరువే వరుమాకిల్ ఎఙ్గళ్ పన్దైప్పఱిత్తుక్కొణ్డుపోనవన్" ఎన్ఱువళైత్తు అవనుడై యుప్పనళైవాయ్ ముఱుపలైక్కాణ్బోమ్ ఎన్బారుమ్, అవన్ వరవైక్కణ్డు తామ్తామ్ ఈడుపట్టమైయై త్తాయ్మార్క్కుచ్చొల్లుమ్బడి వికృత్తైకళా వారుమాయ్, ఇప్పడి అవన్బక్కల్ కాముప్ప్రకారత్తై అవర్గళెల్లారుడైయప్పుమ్ భావవృత్తియై యుడైయరాయ్క్కొణ్డు తామ్ అవనైక్కురిత్తుప్పేశి ప్రీతరాకిఱార్.

(ఎణ్శీర్క్కఴినెడి లాశిరియవిరుత్తమ్.)

భైరవిరాగం—ఆదితాళం. [మత్తళి తాఴ్ పీలి,

*తఴైకళుమ్ తొఙ్గలుమ్ తదుమ్బి యెఙ్గుమ్ †తణ్ణుమై యెక్కమ్
కుఴల్కళుమ్ కీతముమాకి యెఙ్గుమ్ కోవిన్దన్ వరుకిన్ఱ కూట్టమ్కణ్డు,
మఴైకొలో వరుకిన్ఱతెన్ఱుశొల్లి మఙ్గైమార్ శాలకవాశల్ పఱ్ఱి,
నుఴైవనర్ నిఱ్పనరాకి యెఙ్గుముళ్ళమ్విట్టూణ్ మఱన్దొఴిన్దనరే.

వల్లినుణ్ణితఴన్న ఆడైకొణ్డు వశైయఱ త్తిరువరై విరిత్తుడుత్తు,
పల్లినుణ్ పఱ్ఱాక వుడైవాళ్ శాత్తి ప్పణైక్కచ్చున్ది ప్పలతఴైనడువే,
ముల్లైనల్లనుమలర్ వేఙ్గైమలరణిన్దు పల్లాయర్ కుఴాన్నడువే,
ఎల్లియమ్బోదాక ప్పిళ్ళైవరు మెదిర్నిన్ఱఙ్గినవళై యిఴవేల్మినే. ౨

శురికైయుమ్ ‡తెఱివిల్లుమ్ శెణ్డుకోలుమ్ మేలాడైయుమ్తోఴన్మార్కొణ్డోడ,
ఒరుకైయా లొరువన్ఱన్ తోళైయూన్ఱి ఆనిరైయినమ్మీళ క్కుఱిత్తశఙ్గమ్,
వరుకైయిల్ వాడియపిళ్ళైక్కణ్ణన్ మఞ్జళుమ్ మేనియుమ్ వడివుమ్ కణ్డాళ్,
అరుకేనిన్ఱాళెన్ పెణ్ణోక్కిక్కణ్డాళ్ అదుకణ్డివ్వూ రొన్ఱుపుణర్క్కిన్ఱదే. ౩

కున్ఱెడుత్తానిరైకాత్తపిరాన్ కోవలనాయ్ క్కుఴలూది యూది,
కన్ఱుకళ్మేయ్త్తు త్తన్తోఴరోడు కలన్దుడన్వరువానై త్తెరువిల్కణ్డు,
ఎన్ఱుమివనై యొప్పారై నఙ్గాయ్! కణ్డఱియేన్ §ఏడి! వన్దుకాణాయ్,

* తఴై, తొఙ్గల్—పీలిక్కుడై విశేషఙ్గళ్; "తఴైతొఙ్గల్ శాపాలమ్ పిచ్చమ్ కుళిక్కి పీలిక్కుఞ్చమాకుమ్" ఎన్ఱు తివాకరనిగణ్డు. † తణ్ణుమై, ఎక్కమ్, మత్తళి, తాఴ్ పీలి—ఇవై మఙ్గళవాద్యవిశేషఙ్గళ్. ‡ తెఱివిల్—శుణ్డువిల్. § ఏడి—తోఴి.

ఒన్ఱునిల్లా వళై కழన్ఱుతుకిల్ ఏన్ఱిళముల్లైయుమ్ మెన్ఱవళమల్లవే. ౪

శుఱ్ఱినిన్ఱాయర్ తణ్ణాழ்కళిడచ్చుఱుళ్ సజ్జినేత్తిరత్తాలణిన్దు,
పఱ్ఱినిన్ఱాయర్ కడైత్తలైయే పాడవుమాడక్కణ్డేన్, అన్ఱిప్పిన్
మఱ్ఱొరువర్క్కెన్నప్పేశలొట్టేన్ మాలిరుఞ్జోలై యెమ్మాయఱ్కల్లాల్,
*కొఱ్ఱవనుక్కివళామెన్ఱెణ్ణి క్కొడుమిన్గళ్ కొడియాకిల్ † కోழ்ప్పమే.

శిన్దురమిలఙ్గత్తన్ఱిరునెఱ్ఱిమేల్ తిరుత్తియ కోఱమ్బుమ్ తిరుక్కుழలుమ్,
అన్దరముழువ త్తణ్ణాழ்క్కావిన్కీழ் వరుమాయరోడుడన్ వళైకోల్వీశ,
అన్దమొన్ఱిల్లాద వాయప్పిళ్ళై యఱిన్దఱిన్దివ్వీది పోదుమాకిల్,
పన్దుకొణ్డానెన్ఱు వళైత్తువైత్తు ప్పవళవాయ్ ముఱువలుమ్ కాణ్బోన్ఱొழி.

శాలప్పల్ నిరైప్పిన్నే తణ్ణాழ்క్కావిన్కీழ் త్తన్ఱిరుమేని నిన్ఱొళితికழ,
నీలనన్నుఱుమ్కుఞ్జి నేత్తిరత్తాలణిన్దు పల్లాయర్ కుழాన్నడువే,
కోలచ్చెన్దామరైక్కణ్ మిళిర కుழలూది యిశైపాడి క్కునిత్తు,ఆయరో
డాలిత్తువరుకిన్ఱ వాయప్పిళ్ళై యழకుకణ్డెన్ ఱన్ శెయర్కిన్ఱదే. ౭

శిన్దురప్పొడిక్కొణ్డు శెన్నియప్పి త్తిరునామమిట్టఙ్గోర్ ‡ఇలైయన్దన్నాల్,
అన్దరమిన్ఱి త్తన్నెఱిపజ్జియై యழకియ నేత్తిరత్తాలణిన్దు,
ఇన్దిరన్పోల్ వరుమాయప్పిళ్ళై యెదిర్నిన్ఱజ్జినవళై యిழవేలెన్న,
శన్దియిల్ నిన్ఱుకణ్డీర్ నజ్జైతన్ తుకిలొడు శరివళై కழల్కిన్ఱదే. ౮

వలఙ్గాదిల్ మేల్ తోన్ఱిప్పూ వణిన్దు మల్లిగైవనమాలై § మౌవల్ మాలై,
¶ శిలిఙ్గారత్తాల్ కుழల్ తాழవిట్టు త్తీఙ్కుழల్ వాయ్మడుత్తూదియూది,
అలఙ్గారత్తాల్ వరుమాయప్పిళ్ళై యழకుకణ్డెన్ఱన్ కైశెప్పట్టు,
విలఙ్గినిల్లా తెతిర్నిన్ఱుకణ్డీర్ వెళ్వళై కழన్ఱు మెయ్ మెలికిన్ఱదే. ౯

※ విణ్ణిన్మీతమరర్కళ్ విరుమ్బిత్తొழ మిఱైత్తాయర్పాడియిల్ వీదియూడే,
కణ్ణన్ కాలిప్పిన్నే యెழున్దరుళక్కణ్డిళవాయ్క్కన్నిమార్ కాముఱ్ఱ

* కొఱ్ఱవన్ — వెఱ్ఱియుడైయవన్: కొఱ్ఱమ్ — వెఱ్ఱి. † కోழ்ప్పమ్ — కుழప్పమ్.
‡ ఇలైయన్దన్నాల్ ఎన్ఱుపాఠమానపోదు, అమ్ — శారియైయాయ్, ఇలైయాలెన్నపడి: ఇలయాన్దన్నాల్ ఎన్ఱానపోదు, ఇల్ ఎన్ఱు — ఉళ్ళాయ్, అయమెన్ఱు — జలమాయ్, తిరుప్పవళత్తుక్కుట్పట్ట జలమెన్నపడి. § మౌవల్ — మల్లిగైయిలొర్ వకై. ¶ శిలిఙ్గారమ్ — శృఙ్గారమ్; — అలఙ్గారమెన్నపడి.

వణ్ణమ్,వణ్ణముమ్ పోఴ్దిల్ పుదువైయర్ కోన్ విట్టుశిత్తన్ శొన్న మాలైపత్తుమ్,
పణ్ణిన్బమ్ వరప్పాడుమ్ పత్తరుళ్ళార్ పరమానవైకున్దమ్ నణ్ణువరే. ౧౦

అడివరవు—తణ్ణిఴ, వల్లి, శురికై, కున్ఱు, శుఴ్ఱి, శిన్దురమ్, శాల, శిన్దురప్పొడి, వలమ్, విన్, అట్టు.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

౫ – వదు. అట్టుక్కువి.

ఇత్తిరుమొఴియిల్, కృష్ణన్ విరుమ్బి మేయ్త్తుక్కొణ్డుపోకిఱ కన్ఱుకళుక్కుమ్ పశుక్కళుక్కుమ్, తనక్కు అభిమతవిషయఙ్గళాన గోపగోష్ఠీజనఙ్గళుక్కుమ్ బాధకమామ్బడి ఇన్ద్రన్ పశిక్కోపత్తాలే కల్వర్షత్తై వర్షిప్పిక్క, "కున్ఱెడుత్తానిరై కాత్తపిరాన్" ఎన్గిఱపడియే మలైయైయెడుత్తు రక్ష్యవర్గమానవఱ్ఱుక్కు ఒరునలివువారాతపడి నోక్కినవుపకారమ్ తిరువుళ్ళత్తిలే పిన్నాట్ట, మలైయెడుక్కవేణ్డిన హేతుక్కళైయుమ్, మలై తన్నిలుణ్డాన వళప్పఙ్గళైయుమ్, మలైయినుడైయ పరప్పైయుమ్, అతినుడైయ కనప్పాట్టైయుమ్, అత్తై అనాయాసేనప్పిడుఙ్గియెడుత్త పడియైయుమ్, అతుతన్నై ఏఴునాళ్ ఒరుపడిప్పడ ధరిత్తుక్కొణ్డునిన్ఱపడియైయుమ్, అత్తాల్ తిరుక్కైక్కు ఒరువాట్టమిన్ఱిక్కే యిరున్దపడియైయుమెల్లామ్ తత్కాలమ్బోలే దర్శిత్తుప్పేశి, అవనుడైయ ఆపత్సఖత్వమాకిఱ మహాగుణత్తుక్కు ప్రకాశకమాన అన్దదివ్యచేష్టితత్తినుడైయరసత్తైయనుభవిత్తు ఇనియరాకిఱార్.

(అఱుశీర్ కఴినెడి లాశిరియవిరుత్తమ్.)

పంతువరాళిరాగం—అటతాళం. [మడఙ్గప్,

అట్టుక్కువి శోఱ్ఱుప్పరుప్పదముమ్ తయిర్వావియుమ్ నెయ్యాళఱు పోట్టత్తుఱ్ఱు, మారిప్పకైపుణర్త్త పొరుమాకడల్వణ్ణన్ పొఱుత్తమలై, వట్టత్తడఙ్గణ్ మడమాన్ కన్ఱినై వలైవాయ్ ప్పఱ్ఱిక్కొణ్డు, కుఱమకళిర్ *కొట్టైత్తలైప్పాల్కొడుత్తు వళర్క్కుమ్కోవర్త్తనమెన్నుమ్ †కొఱ్ఱక్కుడైయే.

వఴువొన్ఱుమిల్లాచ్చెయ్కై వానవర్కోన్ వలిప్పట్టుమునిన్దువిడుక్కప్పట్ట, మఴైవన్దేఴునాళ్ పెయ్దు మాత్తడైప్పమదుశూదనెడుత్తుమఱిత్తమలై,

* కొట్టై—పఞ్జుమ్బురుళ్. † కొఱ్ఱుక్కుడై—ఇన్ద్రన్ వర్షిప్పిత్త మఴైయైయెత్తడుక్కైయాలే: కొఱ్ఱమ్—జలమ్.

ఇఴువుతరియాద తోశీర్ గ్రుప్పిడి యిళఙ్జీయమ్ తోడర్న్దు ముడఁకుడలుమ్,
కుఴువి యిడై క్కాలిట్టెదిర్న్దుపొరుమ్ కోవర్త్తనమెన్నుమ్ కొఱ్ఱక్కుడైయే.

అమ్మై త్తడఙ్గణ్ మడవాయ్చ్చియరు మానాయఁరు మానిరైయు మలఱ్,
ఎమ్మైచ్చరణెన్ఱు కొళ్ళెన్ఱిరప్ప ఇలఙ్గాఴిక్కై యెన్దై యెడుత్తమలై,

తమ్మైచ్చరణెన్ఱ తమ్పావైయరై పునమేయ్కిన్ఱ మానిన ఙ్ఙానెన్ఱు,
*కొమ్మైప్పుయక్కున్ఱర్ శిలైకునిక్కుమ్ కోవర్త్తనమెన్నుమ్ కొఱ్ఱక్కుడైయే.

కడువాయ్చ్చిన వెఙ్గణ్ కళిఱ్ఱినుక్కు క్కవళ మెడుత్తుక్కొడుప్పానవన్బోల్,
అడివాయుఱక్కైయి ట్టెఴప్పఱిత్తి ట్టమరర్ పెరుమాన్ కొణ్డునిన్ఱమలై,
కడల్వాయ్చ్చెన్ఱు మేకఙ్గవిఴ్న్దిఱఙ్గి క్కదువాయ్ప్పడ నీర్ముకన్దేఱి,ఎఙ్గుమ్
కుడవాయ్పడనిన్ఱు మఴైపొఴియుమ్ కోవర్త్తనమెన్నుమ్ కొఱ్ఱక్కుడైయే.

వానత్తిలుళ్ళీర్ వలియీరుళ్ళీరేల్ †అఱైయో వన్దు వాఙ్గుమి నెన్బవన్ పోల్,
ఏనత్తురువాకియ ఈశనెన్దై ‡యిడవనెఴ వాఙ్గి యెడుత్తమలై,

కానక్కళియానై తన్ కొమ్బిఴున్దు కదువాయ్మదఞ్జోర త్తన్ కైయెడుత్తు,
§ కూనఱ్పిఱై వేణ్డి యణ్ణాన్దునిఱ్కుమ్ కోవర్త్తనమెన్నుమ్ కొఱ్ఱక్కుడైయే.

శెప్పాడుడైయ తిరుమాలవన్ఱన్ శెన్దామరైక్కైవిర లైన్దినైయుమ్,
¶ కప్పాక మడుత్తు మణినెడున్దోళ్ కామ్బాక క్కొడుత్తు క్కవిత్తమలై,
ఎప్పాడుమ్ పరన్దిఴి తెళ్ళరువియిలఙ్గు మణిముత్తువడమ్ పిఱఴ,
|| కుప్పాయమెననిన్ఱు కాట్చితరుమ్ కోవర్త్తనమెన్నుమ్ కొఱ్ఱక్కుడైయే.

పడఙ్గళ్ పలవుముడైప్పామ్బరైయన్ పడర్పూమియై త్తాఙ్గి క్కిడప్పవన్బోల్,
తడఙ్గైవిర లైన్దుమ్ మలరవైత్తు త్తామోదరన్ తాఙ్గు తడవరైతాన్,
అడఙ్గచ్చెన్ఱిలఙ్గైయై యీడఴిత్త అనుమన్ పుకఴ్ పాడి త్తఙ్గుట్టఙ్గళై,
కుడఙ్గైక్కొణ్డు మన్దికళ్ కణ్వళర్త్తుమ్ కోవర్త్తనమెన్నుమ్ కొఱ్ఱక్కుడైయే.

శలమాముకిల్ పల్కణ ప్పోర్క్కళత్తు చ్చరమారిపొఴి న్దెఙ్గుమ్పూశలిట్టు,
నలివానుఱ క్కెడుక్కప్పవన్పోల్ నారాయణన్ మున్ముకఙ్గాత్తమలై,

*కొమ్మైప్పుయమ్—పెరియభుజమ్. † అఱైయో—అఱైయోవెన్ఱు: జయిత్తవన్ శొల్లుమ్ పాశురమ్. ‡ ఇడవన్—మణ్కట్టి. § కూనల్—వళైవు. ¶ కప్పు—కామ్బుడియిలుణ్డానకిళై. || కుప్పాయమ్—శట్టై.

ఇలైవేయ్ కురమ్బైత్తవమాముని వ రిరున్దార్ నడువే శ* న్ఱణార్ శొఱియ,
కొలైవాయ్చ్చినవేఙ్గైకళ్ నిన్ఱుఱఙ్గుమ్ కోవర్త్తనమెన్నుమ్ కొఱ్ఱక్కుడైయే.

వన్ పేయ్ములై యుణ్డతోర్ వాయుడైయన్ వన్ తూణెననిన్ఱతోర్ వన్పరత్తై,
తన్ పేర్త్తుక్కొణ్డు తరణితన్నిల్ తామోతరన్ తాఙ్గు తడవరైతాన్,
మున్బే వళికాట్ట ముశుక్కణఙ్గళ్ ముతుకిల్ పెయ్తు తమ్ముడైక్కుట్టఙ్గళై,
కొమ్బేఱ్ఱియిరున్దుకుతిపయిఱ్ఱుమ్ కోవర్త్తనమెన్నుమ్ కొఱ్ఱక్కుడైయే.

కొడియేఱు శెన్దామరైక్కైవిరల్కళ్ కోలముమళిన్దిల వాడిఱ్ఱిల,
వడివేఱు తిరువుకిర్ నొన్దుమిల మణివణ్ణన్ మలైయుమోర్ †శమ్బిరతమ్,
ముడియేఱియ మాముకిల్ పల్కణఙ్గళ్ మున్నెఱ్ఱి నరైత్తనపోల, ఎఙ్గుమ్
కుడియేఱియిరున్దు మళై పొళియుమ్ కోవర్త్తనమెన్నుమ్ కొఱ్ఱక్కుడైయే.

✱ అరవిల్ పళ్ళికొణ్డరవమ్ తురన్దిట్టరవప్పకైయూర్ది యవనుడైయ,
కురవిల్ కొడిముల్లైకళ్ నిన్ఱుఱఙ్గుమ్ కోవర్త్తనమెన్నుమ్ కొఱ్ఱక్కుడైమేల్,
తిరువిల్ పొలి మఱైవాణర్ పుత్తూర్త్తికళ్ పట్టర్పిరాన్ శొన్న మాలైపత్తుమ్,
పరవు మనమ్ నన్గుడైప్ పత్తరుళ్ళార్ పరమానవైకున్దమ్ నణ్ణువరే. ౧౧

అడివరవు—అట్టు, వళు, అమ్మై, కడు, వాన్, శెప్పాడు, పడమ్, శలమ్, వన్ పేయ్, కొడి, అరవిల్, నావల్.

పెరియాళ్వార్ తిరువడిగళే శరణమ్.

---

౬ – వదు. నావలమ్.

ఇత్తిరుమొళియిల్, కృష్ణన్ ఒరునాళ్ శ్రీ బృందావనత్తిలేనిన్ఱు తిరుక్కుళలై యూత, అన్దక్కుళలోశై వళియే యువతికళాన శ్రీగోపిమారిలే శిలర్ తఙ్గళ్ బన్ధుక్కళ్ పణ్ణివైత్త కావల్కళైయుమ్ కడన్దు ఇవన్ నిన్ఱవిడత్తేవన్దు పాళ్న్దుకొణ్డు నిన్ఱపడియైయుమ్, వేఱేశిలర్ అరైకుఱైయ త్తలైకుఱైయవోడివన్దు స్త్రీత్వమ్ పిన్నాట్టినపడియాలే ఒడుఙ్గినెకిళ్న్దవుడైయై ఒరుకైయాలే తాఙ్గి ఇవనళవిలే కణ్ణోడనిన్ఱపడియైయుమ్, ఉపరితనవాశివర్త్తికళాన స్త్రీకళ్ ఇక్కుళలోశైయైక్కేట్టువన్దు తిరణ్డు నెఞ్జురుకి కణ్గళ్ పనిక్కైముతలాన వికృతికళోడే ఇతిలే శెవిమడుత్తుక్కొణ్డు నిన్ఱపడియైయుమ్, మేనకై తిలోత్తమైముతలాన నృత్తగీతపరైకళాయ్ త్తిరి

* అణార్–కళుత్తు. † శమ్బిరతమ్–ఇంద్రజాలమ్; కణ్కట్టివిద్దై.

యుమ్, అప్సరస్సుక్కళ్, ఉలావియులావి కుఴలూదుకిఱవివనుడైయ వడివైయుమ్ కుఴలోశైయైయుమ్ కేట్టు, "నాముమ్ శిలరాయ్ ఇప్పడి త్తిరికిఱోమే!" ఎన్ఱు లజ్జిత్తు అతివక్షిన్ఱు తన్నాముడైయ ఆడల్ పాడల్ కళై త్తాఙ్గ శేమాటినపడియైయుమ్, సతతగీతపరరాయ్ త్తిరియుమ్ తుమ్బుర నారతరుమ్ కిన్నరమిథునఙ్గళుమ్ ఇన్దకుఴలోశైయినుడైయ రసత్తాలే యీడుపట్టు తన్నాముడైయ వీణైయై మఱప్పార్ కిన్నరమ్ తోడోమెన్బా రానపడియైయుమ్, ఆకాశచారికళాన*కాన్దప్పరెల్లారుమ్ ఉమ్మత్తమ్బోలే యిరుక్కిఱ ఇఙ్గితవశైయిలే యకప్పట్టు శిథిలరాయ్క్కైమఱిత్తు నిన్ఱ పడియైయుమ్, దేవర్కళెల్లారుమ్ తఙ్గళ్ హవిర్భోజనత్తై మఱన్దు తిరువాయ్ప్పాడినిత్తైయవన్దు తిరణ్డు ఇక్కుఴలోశైయినుడైయ రసత్తై భుజిత్తు ఇవనై విడాతే పిన్పఱ్ఱి త్తిరిన్దపడియైయుమ్, పక్షిజాలఙ్గళ్ తన్దామ్ కూట్టై విట్టువన్దు శూఴ్న్దు పడుకాడుపోలే కిడన్దపడియైయుమ్, పశుత్తిరళ్కళ్ ఇక్కుఴలోశైయై క్కేట్టు పరవశమాయ్ క్కాల్కళై ప్పరప్పి త్తలైకళై నాన్ఱిక్కొణ్డు శెవియైయిశైక్కవుమ్ మాట్టామల్ నిన్ఱపడియైయుమ్, మానిన్ తిరళ్చికళానవై మేయ్కైముతలానవఱ్ఱై మఱన్దు నిశ్చలమాయ్క్కొణ్డు చిత్రార్పితఙ్గళ్ పోలే నిన్ఱపడియైయుమ్, అచేతనమాన మరఙ్గళానవై చేతనఙ్గళిలుఙ్గాట్టిల్ అత్యాశ్చర్యమాయ్ ఈడుపట్టపడియైయుమ్ తని త్తనియే పేశి, అవనుడైయ తిరుక్కుఴలోశైయినుడైయ వైచిత్రియై యనుభవిక్కిఱార్.

(ఎణ్శీర్క్కఴినెడిలాశిరియవిరుత్తమ్.)

సావేరిరాగం—ఆదితాళం.

※ నావలమ్బెరియతీవినిల్ వాఴుమ్ నఙ్గైమీర్కాళ్ ఇతోరఱ్పుతమ్ కేళీర్,
తూవలమ్బురియుడైయ తిరుమాల్ తూయవాయిల్ కుఴలోశైవఴియే,
కోవలర్శిఱుమియర్ ఇళఙ్గొఙ్గై కుతుకలిప్ప వుడలుళ్ విఴున్దు, ఎఙ్గుమ్
కావలుమ్ కడన్దు కయిఱుమాలైయాకివన్దు కవిఴ్న్దు నిన్ఱనరే. ౧

ఇడవణరై యిడత్తోళోడుశాయ్ త్తిరుకైకూడ ప్పురువమ్ నెఱిన్దేఱ,
కుడవయిఱుపడ వాయ్కడైకూడ క్కోవిన్దన్ కుఴల్ కొడూదినపోదు,

* కాన్దప్పర్ = గన్ధర్వజాతి.

మడమయిల్కళొడు మాన్పిణైపోలే మఙ్గైమార్కళ్ మలర్క్కూన్దలవిఴ,
ఉడైనెకిఴ ఓర్కైయాల్ తుకిల్పఱ్ఱి యొల్కియోడరిక్కణోడ
[నిన్ఱనరే. ౨

వానిళవరశు వైకున్దక్కుట్టన్ వాశుతేవన్ మదురైమన్నన్, నన్ద
కోనిళవరశు కోవలర్కుట్టన్ కోవిన్దన్ కుఴల్కొడూదినపోదు,
వానిళమ్పడియర్ వన్దువన్దీణ్డి మనమురుకి మలర్క్కణ్గళ్ పనిప్ప,
తేనళవు శెఱికూన్దలవిఴ చ్చెన్ని వేర్ప్ప చ్చెవి శేర్త్తు నిన్ఱనరే. 3

తేనుకన్ పిలమ్బన్ కాళియనెన్నుమ్ తీప్పప్పూడుకళడఙ్గ వుఴక్కి,
కానకమ్పడి యులావియులావి క్కరుఞ్జిఱుక్కన్ కుఴలూదినపోదు,
మేనకైయొడు తిలోత్తమై యరమ్బై యురుప్పశి అరవర్ వెళ్కిమయఙ్గి,
వానకమ్పడియిల్ వాయ్తిఱప్పిన్ఱి యాడల్పాడలవై మాఱినర్తామే.

మున్నరశిఙ్గమతాకి యవుణన్ ముక్కియత్తై ముడిప్పాన్ మూవులకిల్
మన్నరఞ్జుమ్, మదుశూదనన్ వాయిల్ కుఴలినోశై శెవియై ప్పఱ్ఱివాఙ్గ,
నన్నరమ్బుడైయ తుమ్బురువోడు నారదనుమ్ తన్దమ్ వీణై మఱన్దు,
కిన్నరమితునఙ్గళుమ్ తన్దమ్కిన్నరమ్ తొడుకిలోమెన్ఱనరే. ౫

శెమ్బెరున్దడఙ్గణ్ణన్ తిరళ్తోళన్ తేవకిశిఱువన్ తేవర్కళ్ శిఙ్గమ్,
నమ్బరమన్ ఇన్నాళ్ కుఴలూద క్కేట్టవర్కళ్ ఇడరుఱ్ఱన కేళీర్,
అమ్బరన్దిరియుమ్ కాన్దప్పరెల్లా మముదకీత వలైయాల్ శురుక్కుణ్డు,
నమ్బరమన్ఱెన్ఱు నాణిమయఙ్గి నైన్దుశోర్న్దు కైమ్మఱిత్తు నిన్ఱనరే. ౬

పువియుళ్ నాన్కణ్డతోరఱ్పుతమ్ కేళీర్ పూణిమేయ్క్కు మిళఙ్గోవలర్ కూట్ట
త్తవైయుళ్, నాకత్తణైయాన్ కుఴలూద వమరలోకత్తళవు శెన్ఱిశైప్ప,
అవియుణామఱన్దు వానవరెల్లా మాయర్పాడి నిఱైయప్పుకున్దీణ్డి,
శెవియుళ్ నావిన్శువైకొణ్డుమకిఴ్న్దు కోవిన్దనైత్తొడర్న్దెన్ఱుమ్విడారే.

శిఱువిరల్కళ్ తడవిప్పరిమాఱ చ్చెఙ్గణ్కోడ చ్చెయ్యవాయ్ కొప్పళిప్ప,
కుఱువెయర్ప్పురువమ్కూడలిప్ప క్కోవిన్దన్ కుఴల్కొడూదినపోదు,
పఱవైయిన్కణఙ్గళ్ కూడుతుఱన్దు వన్దుశూఴ్న్దు పడుకాడుకిడప్ప,
కఱవైయిన్కణఙ్గళ్ కాల్పరప్పిట్టు క్కవిఴ్న్దిఱఙ్గి చ్చెవియాట్టకిల్లావే.

తిరణ్డెழுతణ్ణழுమణ్ణழுముకిల్ వణ్ణన్ శెఙ్గమలమలర్ శూழ் వణ్డినమ్బోలే,
శురుణ్డిరుణ్డకుழల్ తాழ்న్దముకత్తా నూదుకిన్ఱ కుழలోశై వழிయే,
మరుణ్డుమాన్కణఙ్గళ్ మేయ్కై మఱన్దు మేయ్న్దపుల్లుమ్ కడైవాయ్ వழிయోడ,
ఇరణ్డుపాడుమ్ తులుఙ్గా ప్పడైప్పెయరా వెழுదుశిత్తిరఙ్గళ్ పోల నిన్ఱనవే.

కరుఙ్గణ్ తోకై మయిఱ్పీలియణిన్దు కట్టినఙ్గుడుత్త పీదకవాడై,
అరుఙ్గలవురువినాయర్ పెరుమా నవనొరువన్ కుழలూదినపోదు,[తాழுమ్,
మరఙ్గళ్ నిన్ఱు మదుతారైకళ్ పాయుమ్ మలర్గళ్ వీழுమ్ వళర్కొమ్బుకళ్
ఇఱఙ్గుమ్ కూమ్బుమ్ తిరుమాల్ నిన్ఱనిన్ఱపక్కమ్ నోక్కియవై శెయ్యుమ్ కుణమే.

*** కుழలిరుణ్డుశురుణ్డేఱియకుఙ్జిక్కోవిన్దనుడైయ కోమళవాయిల్,
కుழల్ముழைఙ్గళినూడు కుమిழ்త్తుక్కొழிత్తిழிన్దవముతప్పునల్ తన్నై,
కుழల్ముழవమ్ విళమ్బుమ్ పుదువైక్కోన్ విట్టుశిత్తన్ విరిత్తతమిழ் వల్లార్,
కుழైన్తకుళిర్వాయినరాకిచ్చాదుకోట్టియుళ్ కొళ్ళప్పడువారే. ౧౧

అడివరవు—నావల్, ఇడ, వాన్, తేనుకన్, మున్, శెప్పెన్నమ్, పుని, శిఱు, తిరణ్డు, కరు, కుழల్, ఐయ.

పెరియాழ்వార్ తిరువడిగళే శరణమ్.

— • —

౨ — వదు. ఐయపుழுది.

ఇత్తిరుమొழிయిల్, పెరియాழ்వార్ కృష్ణనై యనుభవిక్కవేణు మెన్ఱుమాశైకిళర్న్దు అవ్వాశానురూపమాక క్కిట్టి యనుభవిక్కప్పె ఱామైయాల్ తామానతన్మైయழிన్దు ఒరుగోపకన్నికానస్థైయై ప్రాప్తరాయ్ స్వదశైయై అన్యాపదేశత్తాలే పేశుకిఱార్. అతావతు - పరువమ్నిరమ్బువతుక్కుమున్నే కృష్ణవిషయత్తిలే ప్రవణైయాకానిన్ఱ ఒరుమగళుడైయ దశైయైక్కణ్డ తిరుత్తాయార్, ఇవళ్ పరువత్తిన్ ఇళమైయైయుమ్, అప్పడియిరుక్కచ్చెయ్తే అవన్ విషయత్తిలే ప్రవణైయాయ్ అవనోడే ఇవళ్ కలన్దు వరుకిఱపడియైయుమ్, ఇతుక్కడి సజాతీయైకళాయ్ తద్విషయత్తిల్ ప్రవణైకళాయిరుక్కుమ్ బాలైకళోడుణ్డాన సంసర్గమ్ ఎన్ఱుమత్తైయుమ్, ఇవళ్ లీలావ్యాపారత్తిలే అన్వయిక్కిలుమ్ అవనుడైయ చిహ్నఙ్గళోడ్కూడియ వేషాన్తటియాళానపడియైయుమ్, ఇవైయెల్లావఱ్ఱుక్కుమ్

మూలమాకత్తోఴినాన్ ఇవళై వశీకరిత్తు క్కొణ్డుపోయ్ అవన్పక్కలిలే అకప్పడుత్తిన పడియైయుమ్, ఇవళ్ తన్నుడైయ ప్రావణ్యప్రకారఙ్గళైయుమ్, ఇత్తైక్కణ్డబన్ధువర్గముమ్ అన్యరుమ్ శొల్లుకిఱ వార్త్తైకళైయుమెల్లామ్, సన్నిహితరైక్కుఱిత్తుమ్ తన్నిలేయుమ్ పేశినపాశురఙ్గళాలే యరుళిచ్చెయ్కిఱార్.

(కలినిలైత్తుఱై)

యమునాకల్యాణిరాగం—త్రిపుటైతాళం.

ఐయపుఴుతి యుడమ్బళై న్దివళ్ పేచ్చుమలన్దలైయాయ్,
శెయ్యనూలిన్ శిఱ్ఱాడై శెప్పనుడుక్కవుమ్ వల్లళల్లళ్,
కైయిని ఱ్చిఱుతూదైయో డివళ్ముఱ్ఱిల్ పిరిన్దుమిలళ్,
పైయరవణైప్ పళ్ళియానోడు కైవైత్తివళ్ వరుమే. ౧

వాయిల్ పల్లుమెఴున్దిల మయిరుమ్ ముడికూడిఱ్ఱిల,
శాయ్విలాత కుఱున్దలై చ్చిలపిళ్ళైకళో డిణఙ్గి,
తీయిణక్కిణఙ్గాడివ న్దివళ్తన్నన్న శెమ్మైశొల్లి,
మాయన్ మామణివణ్ణన్మేల్ ఇవళ్ మాలుఱుకిన్ఱాళే. ౨

పొఙ్గు వెణ్మణఱ్కొణ్డు శిఱ్ఱిలుమ్ ముఱ్ఱత్తిఴైక్కలుఱిల్,
శఙ్గు శక్కరమ్ తణ్డు వాళ్ విల్లుమల్ల తిఴైక్కలుఱాళ్,
కొఙ్గై యిన్నమ్ కువిన్దెఴున్దిల కోవిన్దనో డివళై
చ్చఙ్గైయాకి, ఎన్నుళ్ళమ్ నాడొఱుమ్*తట్టుళుప్పాకిన్ఱదే. 3

ఏఴై పేదై యోర్పాలకన్ వన్దెన్ పెణ్మకళై † యెళ్కి,
తోఴిమార్పలర్ కొణ్డుపోయ్ చ్చెయ్దకూఴైమై యారుక్కురైక్కేన్,
ఆఴియానెన్నుమ్ ఆఴమోఴైయిల్ పాయ్చ్చి యకప్పడుత్తి,
మూఴైయుప్పఱియా తతెన్నుమ్ మూతురైయుమిలళే. ౪

నాడుమూరు మఱియవేపోయ్ నల్ల తుఴాయలఙ్గల్
శూడి, నారణన్ పోమిడమెల్లామ్ శోదిత్తుఴితరుకిన్ఱాళ్,
కేడువేణ్డుకిన్ఱార్ పలరుళర్ కేశవనో డివళై,
ప్పాడుకావ లిడుమిన్ ఎన్ఱెన్ఱు పార్ తడుమాఱినదే. ౫

* తట్టుళుప్పు-తడుమాఱ్ఱమ్. † ఎళ్కి-ఎత్తి.

పట్టుజటి ప్పావిన్ఱోడుపెయ్ తివళ్ పాడకముమ్ శిలమ్బుమ్,
ఇట్టమాక వళర్ త్తెడుత్తేను క్కెన్నో డిరుక్కిలుఱాళ్,
*పొట్టప్పోయ్ ప్పుఱప్పట్టుని న్ఱివళ్ పూవై ప్పూవణ్ణా వెన్నుమ్,
వట్టవార్ కుழల్ మజ్గైమీర్ ! ఇవళ్ మాలుఱుకిన్ఱాళే. ౬

పేశవుమ్ తెరియాద పెణ్ణైయి త్పేదైయేన్ పేదైయివళ్,
కూశమిన్ఱి నిన్ఱార్ గళ్ త మ్మెతిర్ కోల్ కழిన్దాన్ మూழైయాయ్,
కేశవా వెన్ఱుమ్ కేడిలీ యెన్ఱుమ్ కిఞ్జుకవాయ్ మొழియాళ్,
వాశవార్ కుழల్ మజ్గైమీర్ ! ఇవళ్ మాలుఱుకిన్ఱాళే. ౭

కాఱై పూణుమ్ కణ్ణాడి కాణుమ్ తన్ కైయిల్ వళై కులుక్కుమ్,
కూఱై యుడుక్కుమ్ అయర్క్కుమ్ తన్ కోవై చ్చెవ్వాయ్ తిరుత్తుమ్,
తేఱి త్తేఱిని న్ఱాయిరమ్ పేర్ తేవ న్ఱిఱమ్ పిదత్తుమ్,
మాఱిల్ మామణివణ్ణన్ మేల్ ఇవళ్ మాలుఱుకిన్ఱాళే. ౮

కైత్తలత్తుళ్ళ మాడழియ కణ్ణాలజ్గళ్ శెయ్దు, ఇవళై
వైత్తువైత్తుక్కొణ్డెన్న †వాణిపమ్ నమ్మై వడుప్పడుత్తుమ్,
శెయ్ త్తలై యెழు నాత్తుప్పోల్ అవన్ శెయ్వన శెయ్దుకొళ్ళ,
మైత్తడ ముకిల్ వణ్ణన్ పక్కల్ వళర విడుమిన్గళే. ౯

పెరుప్పెరుత్త కణ్ణాలజ్గళ్ శెయ్దు పేణిన మ్మిల్లత్తుళ్ళే,
ఇరుత్తువా నెణ్ణినామిరుక్క ఇవళుమొ న్ఱెణ్ణుకిన్ఱాళ్,
మరుత్తువప్పదమ్ నీజ్గినాళెన్నుమ్ వార్త్తై ప్పడువదన్మున్,
ఒరుప్పడుత్తిడుమి నివళై యులకళన్దా నిడైక్కే. ౧౦

※ ఞాలమున్ఱుము ణ్డాలి లైత్తుయిల్ నారాయణనుక్కు, ఇవళ్
మాలతాకి మకిழ్న్దనళెన్ఱు తాయురై శెయ్దదన్నై,
కోలమార్ పొழిల్ శూழ్ పుదువైయర్కోన్ విట్టుశిత్తన్ శొన్న,
మాలై పత్తుమ్ వల్లవర్కట్కిల్లై వరుత్తయరే. ౧౧

అడివరవు—ఐయ, వాయిల్, పొజ్గు, ఏழு, నాడు, పట్టమ్, పేశవుమ్
కాఱై, కైత్తలమ్, పెరు, ఞాలమ్, నల్ల.

పెరియాழ்వార్ తిరువడిగళే శరణమ్.

* పొట్ట-శడక్కెన. † వాణిపమ్-ప్రయోజనమ్.

౮ - వదు, నల్లతోర్ తామరై.

ఇత్తిరుమొఴియిల్, కళ్వన్ కోలిల్ పిరాట్టియై క్కొణ్డుపోనాప్పోలే కృష్ణన్ ఇవళై అత్తివాళత్తాలే మణత్తుక్కొణ్డు తన్నుడైయదివ్య నగరియాన తిరువాయ్ప్పాడియిలే కొణ్డుపోక, అన్తరఙ్గమాక క్కాత్తుక్కొణ్డు కిడన్ద తిరుత్తాయార్, పడుక్కైయిల్ పెణ్పిళ్ళైయైక్కాణామైయాలే "ఇవనై యొఴియక్కొణ్డుపోవారిల్లై" ఎన్ఱుమ్ "ఇవన్ కొణ్డుపోవతు తాన్ తిరువాయ్ప్పాడియిలే" ఎన్ఱుమ్ అఱుతియిట్టు; ఇవళ్ పోకైయాలే తన్ తిరుమాళిగైయెల్లా మఴుక్కఴిన్దు వెఱియోడిఱ్ఱెన్ఱుమ్; ఇవన్ ఇప్పడి అఙ్గీకృతైయాకక్కొణ్డుపోనవితు ఇక్కుడిక్కు ఏచ్చామో గుణమామో వెన్ఱుమ్; ఇవళుక్కు పాణిగ్రహణార్థమాన ఉత్సవమ్ ఇప్పడినడక్కుమోవెన్ఱుమ్; మామియారాన యశోదైప్పిరాట్టి ఇవళైక్కణ్డుకన్దు మణవాట్టుప్పెణ్పిళ్ళైయెన్ఱు సత్కరిక్కుమోవెన్ఱుమ్; నామనారాన శ్రీనన్దగోపర్ ఉకన్దు అణైత్తుక్కొణ్డు ఇవళ్ వైలక్షణ్యత్తైక్కణ్డు ఇవళైప్పెఱ్ఱ తాయార్ ఇవిత్తరిక్కమాట్టారెన్బరో వెన్ఱుమ్; అవన్ఱాన్ నిహీనకులత్తిలుళ్ళారైప్పోలే ఎన్మకళైప్పణరెన్దు ఉడనోప్పైక్కు హేతువాకక్కొణ్డు కుడివాఴుమో, నాకెల్లామఱియుమ్పడి నన్నాకక్కణ్ణాలమ్ శెయ్తు కైప్పిడిక్కుమోవెన్ఱుమ్; తన్ పెరుమైయాలే అవన్ ఇవళుక్కు రూపగుణదోషఙ్గళై ప్పల్లి వరిశైయఱుత్తు ఆణ్డిడుమో, తనక్కు జాత్యుచితమాన మహిషియాక ప్పట్టఙ్గట్టి పూర్వమహిషికళ్ మున్నే వైభవమ్ తోన్ఱవైక్కుమోవెన్ఱుమ్; ఇవళ్ తాన్ తయిర్ కడైకై ముదలాన వన్తొఴిల్కళ్ శెయ్తు కుడివాఴ్క్కైక్కు వాఴువల్లళోవెన్ఱుమ్; ఇప్పడిక్లేశిత్తుమ్ మనోరథిత్తుమ్ శెన్ఱ ప్రకారత్తై చ్చొల్లుకిఱతు.

(అఱుశీర్ క్కఴినెడి లాశిరియవిరుత్తమ్.)

ఆనన్దభైరవిరాగం - ఆదితాళం.

** నల్లతోర్ తామరైప్పొయ్కై నాణ్మలర్మేల్ పనిశోర,
అల్లియు న్దాతు ముతిర్న్దిట్టఴిన్దా లొత్తతాలో!,
ఇల్లమ్ వెఱియోడిఱ్ఱాలో! ఎన్మకళై యెఙ్గుమ్ కాణేన్,
మల్లరై యట్టవన్పిన్పోయ్ మదురైప్పుఱమ్ పుక్కాల్కొలో. ౧

ఒన్ఱుమఱి వొన్ఱిల్లాద వురువఱై * కోపాలర్ తఙ్గళ్,
కన్ఱుకాల్ మాఱుమాప్పోలే కన్నియిరున్దాళై క్కొణ్డు,
నన్ఱుమ్ కిఱిశెయ్దుపోనాన్ నారాయణన్ శెయ్దతీమై,
ఎన్ఱు మెమర్కళ్కుడి క్కోరేచ్చుక్కొలా యిడుఙ్గొలో. ౨

† కుమరి మణమ్శెయ్దుకొణ్డు కోలఞ్జెయ్ దిల్లత్తిరుత్తి,
తమరుమ్ పిఱరుమఱియ త్తామోదరఱ్కెన్ఱుశాఱ్ఱి,
అమరర్పదియుడై త్తేవి ‡ యరశాణియై వఴిప్పట్టు,
§ తుమిలమెఴ ప్పఱైకొట్టి త్తోరణమ్ నాట్టిడుఙ్గొలో. ౩

ఒరుమకళ్ తన్నై యుడైయేన్ ఉలకమ్నిఱైన్ద పుకఴాల్
తిరుమకళ్పోల వళర్త్తేన్ శెఙ్గణ్మాల్ తాన్కొణ్డుపోనాన్,
పెరుమకళాయ్ క్కుడివాఴ్న్దు పెరుమ్పిళ్ళై పెఱ్ఱవశోదై,
మరుమకళై క్కణ్డుకన్దు మణాట్టుప్పుఱమ్ శెయ్యుఙ్గొలో. ౪

తన్మామన్ నన్దకోపాలన్ తఴీఇక్కొణ్డు ఎన్మకళ్తన్నై,
¶ శెమ్మాన్దిరే యెన్ఱుశొల్లి చ్చెఴుఙ్గయఱ్కణ్ణుమ్ శెవ్వాయుమ్,
|| కొమ్మైములైయు మిడైయుమ్ కొఴుమ్బణై త్తోళ్కళుఙ్గణ్డిట్టు,
ఇమ్మకళై ప్పెఱ్ఱతాయర్ ఇనిత్తరియా రెన్నుఙ్గొలో. ౫

వేడర్మఱ క్కులమ్బోలే వేణ్డిఱ్ఱుచ్చెయ్ దెన్మకళై,
కూడియకూట్టమే యాకక్కొణ్డు కుడివాఴుఙ్గొలో,
నాడు నకరు మఱియ నల్లతోర్ కణ్ణాలమ్శెయ్దు,
శాడిఱప్పాయ్న్ద పెరుమాన్ తక్కవా కైప్పఱ్ఱుఙ్గొలో. ౬

అణ్డత్తమరర్పెరుమా నాఴియాన్ ఇన్ఱెన్మకళై,
పణ్డప్పఴిప్పుకళ్శొల్లి ప్పరిశఱ ఆణ్డిడుఙ్గొలో,
కొణ్డు కుడివాఴ్క్కై వాఴ్న్దు కోవలప్ పట్టమ్కవిత్తు,
పణ్డై మణాట్టిమార్మున్నే పాదుకావల్ వైక్కుఙ్గొలో. ౭

కుడియిల్ పిఱన్దవర్శెయ్యుమ్ కుణమొన్ఱుమ్ శెయ్దిలనన్దో,
నడైయొన్ఱుమ్ శెయ్దిలన్ నఙ్గాయ్ ! నన్దకోపన్ మకన్ కణ్ణన్,

---

* కోపాలర్ తఙ్గళ్ ఎన్బదు తఙ్గళ్ ఎనక్కు ఐన్దదు. † కుమరి-కన్నికై. ‡ అరశాణి-అరశు. § తుమిలమ్-పెరియఆరవారమ్. ¶ శెమ్మాప్పు-శెవ్వై. || కొమ్మై-పెరుమై.

ఇడై యిరుపాలుమ్ వణఙ్గ ఇళైత్తిళైత్తెన్మక ళేఙ్గి,
కడైక్కయిఱేపఱ్ఱి వాఙ్గి కైత్తఴుమ్బేఱిడుఙ్గొలో. ౮

వెణ్ణిఱ త్తోయ్తయిర్తన్నై * వెళ్వరైప్పిన్మున్నెఴున్దు,
కణ్ణుఱఙ్గాతే యిరున్దు కడైయుమ్తాన్ వల్లళ్కొలో,
ఒణ్ణుతల్త్తామరై చ్చెఙ్గణులకళన్దా నెన్మకళైప్,
పణ్ణఱైయా ప్పణికొణ్డు పరిశఱ ఆణ్డిడుఙ్గొలో. ౯

మాయవన్ పిన్వఴిశెన్ఱు వఴియిడై మాఱ్ఱఙ్గళ్ కేట్టు,
ఆయర్కళ్ శేరియిలుమ్పుక్కఙ్గుత్తై మాఱ్ఱముమెల్లామ్,
తాయవళ్ శొల్లియశొల్లై త్తణ్పుతువై ప్పట్టన్ శొన్న,
తూయతమిఴ్ పత్తుమ్వల్లార్ తూమణివణ్ణనుక్కాళరే. ౧౦

అడివరవు—కల్లతు, ఒన్ఱు, కుమరి, ఒరు, తన్మామన్, వేడర్, అణ్డ, కుడి, వెణ్ణిఱ, మాయవన్, ఎన్నాతన్.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

౯—వదు, ఎన్నాతన్.

ఇత్తిరుమొఴియిల్, పెరియాఴ్వార్, కృష్ణావతారగుణచేష్టితఙ్గళోడే, తత్పూర్వకాలీనమాన రామావతారగుణచేష్టితఙ్గళైయుమ్ ఏకకాలత్తిలే యనుభవిక్కవేణుమెన్నుమ్ అభినివేశమ్పిఱన్దు, అతుక్కుడలాక ఇరణ్డు శ్రీగోపీమారవస్థైయై ప్రాప్తరాయ్, అతిలే ఒరుత్తి కృష్ణావతారగుణచేష్టితముమ్, ఒరుత్తి రామావతారగుణచేష్టితము మాకక్కొణ్డు, ఒరువరొరువర్ ఎతిరియాయ్క్కొణ్డుశొల్లి ఉన్దిపఱన్ద పాశురత్తాలే ఉభయావతారగుణ చేష్టితఙ్గళైయుమ్ పేశియనుభవిక్కిఱార్.

(కలిత్తాఴిశై.)

జంఝూటిరాగం-రూపకతాళం.

ఎన్నాతన్ తేవిక్కన్ఱిన్బప్పూ వీయాతాళ్,
తన్నాతన్ కాణవే తణ్పూ మరత్తినై,

* వెళ్వరైప్పు-కిఴక్కువెళుక్కై.

వన్నాతప్పుళ్ళాల్ వలియ ప్పఱిత్తిట్ట,
ఎన్నాతన్ వన్మైయై ప్పాడి*ప్పఱ ఎమ్పిరాన్ వన్మైయై ప్పాడిప్పఱ. ౧

ఎన్ విల్ వలి కణ్డుపోవెన్ఱెతిర్ వన్దాన్,
తన్ విల్లినోడుమ్ తవత్తై యెదిర్ వాఙ్గి,
మున్ విల్ వలిత్తు ముతుపెణ్ణుయిరుణ్డాన్,
తన్ విల్లిన్ వన్మైయై ప్పాడిప్పఱ తాశరతితన్మైయై ప్పాడిప్పఱ. ౨

ఉరుప్పిణినఙ్గైయై త్తేరేఱ్ఱిక్కొణ్డు,
విరుప్పుఱ్ఱఙ్గేక విరైన్దెదిర్ వన్దు,
శెరుక్కుఱ్ఱాన్ వీరఞ్జిదైయ, త్తలైయైచ్
చిరైత్తిట్టాన్ వన్మైయై ప్పాడిప్పఱ తేవకిశిఙ్గత్తై ప్పాడిప్పఱ. ౩

మాఱ్ఱుత్తాయ్ శెన్ఱు వనమ్పోకే యెన్ఱిడ,
ఈఱ్ఱుత్తాయ్ పిన్ తొడర్న్దెమ్పిరాన్ ఎన్ఱఴ,
కూఱ్ఱుత్తాయ్ శొల్ల క్కొడియవనమ్ పోన,
శీఱ్ఱమిలాతానై ప్పాడిప్పఱ శీతైమణాళనై ప్పాడిప్పఱ. ౪

పఞ్జవర్ తూదనాయ్ పారతమ్ కైశెయ్దు,
నఞ్జుమిఴ్ నాకమ్కిడన్ద నఱ్పొయ్కై పుక్కు,
అఞ్జ ప్పణత్తిన్ మేల్ పాయ్న్దిట్టరుళ్ శెయ్ద,
అఞ్జనవణ్ణనై ప్పాడిప్పఱ అశోదైతన్ శిఙ్గత్తై ప్పాడిప్పఱ. ౫

ముడియొన్ఱి మూవులకఙ్గళుమాణ్డు, ఉన్
అడియేఱ్కరుళెన్ఱవన్ పిన్ తొడర్న్ద,
పడియిల్ కుణత్తు ప్పరతనమ్పిక్కు, అన్ఱు
అడినిలై యీన్దానై ప్పాడిప్పఱ అయోత్తియర్కోమానై ప్పాడిప్పఱ. ౬

కాళియన్ పొయ్కై కలఙ్గ ప్పాయ్న్దిట్టు, అవన్
నీళ్ముడి యైన్దిలుమ్ నిన్ఱు నడఞ్జెయ్దు,
మీళవవను క్కరుళ్ శెయ్ద విత్తకన్,
తోళ్వలి వీరమే పాడిప్పఱ తూమణివణ్ణనై ప్పాడిప్పఱ. ౭

* పఱ—ఉన్దిపఱ ఎన్ఱపడి.

తార్క్కిళన్దమ్బిక్కరశీన్దు, తణ్డకమ్
నూఱ్ఱమకళ్ శొఱ్కొణ్డు పోకి, నుడఙ్గిడైచ్
చూర్ప్పణకావైచ్ చెవియొడు మూక్కు, అవళ్
ఆర్క్క అరిన్దానైప్ పాడిప్పఱ అయోత్తిక్కరశనైప్ పాడిప్పఱ. ౮

మాయచ్ చకడ ముదైత్తు మరుతిఱుత్తు,
ఆయర్కళోడు పోయ్ ఆనిరై కాత్తు, అణి
వేయిన్ కుఴలూది విత్తకనాయ్ నిన్ఱ,
ఆయర్కళేఱ్ఱినైప్ పాడిప్పఱ ఆనిరై మేయ్త్తానైప్ పాడిప్పఱ. ౯

కారార్ కడలై యడైత్తిట్టిలఙ్గై పుక్కు,
ఓరాదాన్ పొన్ముడి యొన్బదోడొన్ఱైయుమ్
*నేరా, అవన్దమ్బిక్కే నీళరశీన్ద,
ఆరావముదనైప్ పాడిప్పఱ అయోత్తియర్ వేన్దనైప్ పాడిప్పఱ. ౧౦

✽ నన్దన్ మదలైయైక్ కాకుత్తనై నవిన్ఱు,
ఉన్దిపఱన్ద వొళియిఴైయార్కళ్ శొల్,
శెన్దమిఴ్త్ తెన్బుదువై విట్టుశిత్తన్ శొల్,
ఐన్దినో డైన్దుమ్వల్లార్క్ కల్లలిల్లైయే. ౧౧

అడివరవు—ఎన్నాతన్, ఎన్ విల్, ఉరుప్పిణి, మాఱ్ఱుత్తాయ్, పఞ్జవర్, ముడియొన్ఱు, కాళియన్, తార్క్కిళన్, మాయ, కారార్, నన్దన్, నెఱిన్ద.

పెరియాళ్వార్ తిరువడిగళే శరణమ్.

౧౦ - పదు. నెఱిన్దకరుఙ్గుఴల్.

ఇత్తిరుమొఴియిల్, తిరువడి లఙ్కైయిలే శెన్ఱు రావణభవనత్తిల్ అశోకవనికైయిలే శిశైయి లెఴున్దరుళియిరుక్కుమ్ పిరాట్టియై సేవిత్తు, అవళ్ మున్నే వన్దు కైయుమఞ్జలియుమాయ్ నిన్ఱు అనువర్తనపూర్వకమాక చ్చిలవార్త్తైకళైచ్ చొల్ల అవళ్ శఙ్కైయాయ్ "రావణన్" ఎన్ఱు అతిశఙ్కై పణ్ణ, అవళుడైయ అతిశఙ్కైయైత్ తీర్క్కైక్కాక, పెరుమాళరుళి

* నేరా—అఱుత్తుప్పోకట్టు.

చ్చేయ్తువిట్ట అడైయాళజ్గళై యెల్లామ్ సుస్పష్టమాక అవళ్ తిరువుళ్ళత్తిలేపడుమ్పడి విణ్ణప్పమ్ శెయ్తు, తాఙ్ రామదూతఙ్ ఎన్నుమిడత్తై యఱివిత్తు, పిన్నుమ్, తిరువాళిమోతిరత్తైయుమ్ కొడుత్తు అవళ్ తిరువుళ్ళత్తై మికవుమ్ ఉకప్పిత్త ప్రకారత్తై యనుసన్ధిత్తు, అతిల్ తమక్కుణ్డాన ఆదరాతిశయత్తాలే అవఙ్ అప్పోతు విణ్ణప్పఞ్జెయ్త అడైయాళజ్గళైయుమ్ తిరువాళిమోతిరమ్ కొడుత్తపడియైయుమ్, అతుకణ్డు అవళ్ ప్రీతైయాన పడియైయుమెల్లామ్ అడైవేపేశి యనుభవిక్కిఱార్.

(కలివిరుత్తమ్)

కల్యాణిరాగం—రూపకతాళం.

※ నెఱిన్ద కరుజ్గుళల్ మడవాయ్ నిన్నడియేఙ్ విణ్ణప్పమ్,
శెఱిన్ద మణిముడి చ్చనకఙ్ శిలైయిఱుత్తు నినైక్కొణర్న్ద
తఱిన్దు, అరశుకళైకట్ట వరున్దవత్తో నిడైవిలజ్గ,
శెఱిన్ద శిలైకొడు తవత్తై చ్చిదైత్తదు మోరడైయాళమ్. ౧

అల్లియమ్పూమల ర్క్కోతాయ్! అడిపణిన్దేఙ్ విణ్ణప్పమ్,
శొల్లుకేఙ్ కేట్టరుళాయ్ తుణైమలర్క్కణ్ మడమానే!,
ఎల్లియమ్పో తినితిరుత్త లిరున్దతో రిడవకైయిల్,
మల్లికైమా మాలైకొణ్డజ్గార్త్తతు మోరడైయాళమ్. ౨

కలక్కియ మామనత్తనళాయ్ క్కైకేయి వరమ్వేణ్డ,
మలక్కియ మామనత్తననాయ్ మన్నవను మఱాతొళియ,
కులక్కుమరా కాడుఱైయ ప్పోవెన్ఱు విడైకొడుప్ప,
ఇలక్కుమణ న్ఱన్నోడు మజ్గేకియ తోరడైయాళమ్. 3

వారణిన్ద ములైమడవాయ్! *వైతేవీ! విణ్ణప్పమ్,
తేరణిన్ద వయోత్తియర్కోఙ్ పెరున్దేవీ! కేట్టరుళాయ్,
కూరణిన్ద వేల్వలవఙ్ కుకనోడుమ్ కజ్గైతన్నిల్,
శీరణిన్ద తోళ్మై కొణ్డదు మోరడైయాళమ్. ౪

మానమరు మెన్నోక్కి వైతేవీ! విణ్ణప్పమ్,
కానమరుమ్ కల్లతర్పోయ్ క్కాడుఱైన్ద కాలత్తు,

* వైతేవీ—విదేహరాజావిన్ పెణ్.

తేనమరుమ్ పొళిల్చ్చారల్ శిత్తిరకూడ త్తిరుప్ప,
పాల్మొళియాయ్! పరతనమ్బి పణిన్దదు మోరడైయాళమ్. ౫

శిత్తిరకూడత్తిరుప్ప చ్చిఱుకాక్కై ములైతీణ్డ,
అత్తిరమే కొణ్డెఱియ అనైత్తులకుమ్ తిరిన్దోడి,
విత్తకనే! ఇరామావో! నిన్నపయమ్ ఎన్ఱళైప్ప,
అత్తిరమే యతన్కణ్ణై యఱుత్తదు మోరడైయాళమ్. ౬

మిన్నొత్త నుణ్ణిడైయాయ్! మెయ్యడియేన్ విణ్ణప్పమ్,
పొన్నొత్త మానొన్ఱు పుకున్దినిదు విళైయాడ,
నిన్నన్బిన్ వళినిన్ఱు శిలైపిడి త్తెమ్బిరానేక,
పిన్నేయ ఙ్గిలక్కుమణన్ పిరిన్దదు మోరడైయాళమ్. ౭

మైత్తకు మామలర్క్కుళలాయ్ ! వైతేవీ ! విణ్ణప్పమ్,
ఒత్తపుకళ్ వానరక్కోన్ ఉడనిరున్దు నినైత్తేడ,
అత్తకుశీ రయోత్తియర్కోన్ అడైయాళ మివై మొళిన్దాన్,
ఇత్తకైయా లడైయాళమ్*ఈతవన్కై మోతిరమే. ౮

⁂ తిక్కునిఱై పుకళాళన్ తీవేళ్వి చ్చెన్ఱనాళ్,
మిక్కపెరుమ్ శపైనడువే విల్లిఱుత్తాన్ మోతిరఙ్గణ్డు,
ఒక్కుమా లడైయాళ మనుమాన్!ఎన్ఱు, ఉచ్చిమేల్ వైత్
తుక్కొణ్డుకన్దనళాల్ మలర్క్కుళలాళ్ శీతైయుమే. ౯

⁂ వారారుమ్ ములైమడవాళ్ వైతేవి తనైక్కణ్డు,
శీరారుమ్ తిఱలనుమన్ తెరిన్దురైత్త వడైయాళమ్,
పారారుమ్ పుకళ్ప్పుదువై ప్పట్టర్పిరాన్ పాడల్ వల్లార్,
ఏరారుమ్ వైకున్ద త్తిమైయవరో డిరుప్పారే. ౧౦

అడివరవు— నెఱి, అల్లి, కలక్కియ, వారణి, మాన్, శిత్తిర, మిన్నొత్త, మైత్తకు, తిక్కు, వారారుమ్, కతిర్.

పెరియాళ్వార్ తిరువడిగళే శరణమ్.

---

* "ఇదువవన్కై" ఎన్ఱుమ్పాఠమ్.

నాలామ్బత్తు. ౧-వదు. కతిరాయిరమ్.

ఇత్తిరుమొழ్ఴియిల్, రామకృష్ణావతారఙ్గళోడు అవతారాన్తరఙ్గళోడు అపదానాన్తరఙ్గళోడు వాశియఱ ధర్మైక్యత్తాలే ఎల్లామ్ఏకాశ్రయమాకైయాలే “ఇప్పడియిరుక్కిఱ విషయత్తైక్కణ్ణాలే కణ్డనుభవిక్కవేణుమ్” ఎన్ఱు తేడుకైయాకిఱ వితృతమక్కు ఒరుపడై శెల్లుకిఱపడియైయుమ్, అన్దరసానుభవత్తినుడైయ కరైపురట్చియాలే అవ్విషయన్దన్నై సుస్పష్టమాకక్కణ్డతాకవే ఒరుపడై తోన్ఱియిరుక్కిఱ పడియైయుమ్, అనుసన్ధిత్తు, అవైయిరణ్డైయుమ్, అవతారాదివిశిష్టనాక సర్వేశ్వరనైక్కణ్ణాలే కాణవేణుమెన్ఱు తేడిత్తిరికిఱార్ శిలరుమ్, అప్పడి తేడుకిఱకోలాకిల్ “అవనై ఉళ్ళపడికణ్డారుళర్” ఎన్ఱుశొల్లుకిఱార్ శిలరుమాకక్కొణ్డు, తమ్మైయిరణ్డువకైయాక వకుత్తునిన్ఱుపేశి ఇనియరాకిఱార్.

(కలినిలైత్తుఱై.)
తోడిరాగం-అటతాళం.

కతిరాయిరమిరవి కలన్దెఱిత్తాలొత్త నీణ్ముడియన్,
ఎతిరిల్ పెరుమైయిరామనైయిరుక్కుమిడమ్ నాడుతిరేల్,
అతిరుమ్కழ்ఴల్ పొరుతోళ్ ఇరణియనాకమ్ పిళన్దరియాయ్,
ఉతిరమళైన్దకైయోడిరున్దానైయుళ్ళవా కణ్డారుళర్. ౧

నాన్దకమ్ శఙ్గు తణ్డు నాణొలిచ్చార్ఙ్గమ్ తిరుచ్చక్కరమ్,
ఏన్దుపెరుమైయిరామనైయిరుక్కుమిడమ్ నాడుతిరేల్,
కాన్దళ్ముకిழ்విరల్ శీతైక్కాకిక్కడుఞ్జిలై శెన్ఱిఱుక్క,
వేన్దర్తలైవన్ శనకరాశన్దన్ వేళ్వియిల్ కణ్డారుళర్. ౨

కొలైయానై కొమ్బుపఱిత్తు కూడలర్శేనై పొరుతழ్ఴియ,
శిలైయాల్ మరామరమెయ్ద దేవనైచ్చిక్కన నాడుతిరేల్,
తలైయాల్ కురక్కినమ్ తాఙ్గిచ్చెన్ఱు తడవరైకొణ్డడైప్ప,
అలైయార్ కడఱ్కరై వీఱ్ఱిరున్దానైయఙ్గుత్తైక్కణ్డారుళర్. 3

*తోయమ్ పరన్ద నడువు శూழ்ఴలిల్ తొల్లైవడివు కొణ్డ,
మాయక్కుழ்ఴవియతనై నాడుఱిల్ వమ్మిన్ శువడుఱైక్కేన్,

* తోయమ్-జలమ్.

ఆయర్ మడమకళ్ పిన్నైక్కాకి యడల్ విడై యేఴినైయుమ్,
వీయప్పొరుతు వియర్తునిన్ఱానై మెయ్మ్మైయే కణ్డారుళర్. ౪

నీరేఱు శెఞ్జడై నీలకణ్డనుమ్ నాన్ముకనుమ్ ముఱైయాల్,
శీరేఱు వాశకమ్ శెయ్యనిన్ఱ తిరుమాలై నాడుతిరేల్,
వారేఱుకొఙ్గై యురుప్పిణియై వలియ ప్పిడిత్తుక్కొణ్డు
తేరేఱ్ఱి చ్చేనై నడువు పోర్ శెయ్య చ్చిక్కన క్కణ్డారుళర్, ౫

పొల్లావడివుడై ప్పేయ్చ్చితుఞ్జ ప్పుణర్ములై వాయ్మడుక్క
వల్లానై, మామణివణ్ణనై మరువుమిడమ్ నాడుతిరేల్,
పల్లాయిరమ్ పెరున్దేవిమారొడు పౌవమెఱి తువరై,
ఎల్లారుమ్శూఴ చ్చిఙ్గాశనత్తే యిరున్దానై క్కణ్డారుళర్. ౬

వెళ్ళైవిళిశఙ్గు వెఞ్జుడ త్తిరుచ్చక్కర మేన్దుకైయన్,
ఉళ్ళవిడమ్వినవి లుమక్కిఱైవమ్మిన్ శువడురైక్కేన్,
వెళ్ళైప్పురవి క్కురక్కువెల్కొడి త్తేర్మిశై మున్బునిన్ఱు,
కళ్ళ ప్పడైత్తుణైయాకి ప్పారతమ్ కైశెయ్య క్కణ్డారుళర్. ౭

నాఴికైకూఱిట్టు క్కాత్తునిన్ఱ వరశర్కళ్ తమ్ముకప్పే,
నాఴికైపోక ప్పడైపొరుతవన్ తేవకితన్ శిఱువన్,
ఆఴికొణ్డన్ఱిరవి మఱైప్ప చ్చయత్తిరత త్తలైయై,
ప్పాఴిలురుళ ప్పడైపొరుతవన్ పక్కమే కణ్డారుళర్. ౮

మణ్ణుమ్ మలైయుమ్ మఱికడల్కళుమ్ మఱ్ఱుమ్ యావుమెల్లామ్,
తిణ్ణమ్ విఴుఙ్గి యుమిఴ్న్ద తేవనై చ్చిక్కెన నాడుతిరేల్,
ఎణ్ణఱ్కరియ తోరేనమాకి యిరునిలమ్ పుక్కిడన్దు,
వణ్ణ క్కరుఙ్గుఴల్ మాతరోడు మణన్దానై క్కణ్డారుళర్. ౯

✻ కరియ ముకిల్పురై మేనిమాయనై క్కణ్డ శువడురైత్తు,
పురవి ముకమ్శెయ్దు శెన్నెలోఙ్గి విళైకఴని ప్పుదువై,
తిరువిఱ్పొలి మఱైవాణన్ పట్టర్పిరాన్ శొన్న మాలైపత్తుమ్,
పరవు మనముడై ప్పత్తరుళ్ళార్ పరమనడి శేర్వర్కళే. ౧౦

అడివరవు—కతిర్, నాన్దకమ్, కొణ్డై, తోయమ్, సీరేఱు, పాల్లా, వైళ్ళ, నాళ్షిక్కై, మణ్, కరియ, అలమ్బా.

పెరియాழ்వార్ తిరువడిగళే శరణమ్.

―――

౨ - వదు. అలమ్బావెరుట్టా.

ఇత్తిరుమొழிయిల్, "అవతారాన్తరఙ్గళ్ తన్నైక్కణ్డాలే కణ్డనుభవిక్కవేణుమ్" ఎన్నుమ్ఆశై పిఱన్దాలుమ్ పెరుక్కాఱుపోలే అవైతత్కాలత్తిలుళ్ళార్క్కు అనుభావ్యమాయ్, పిఱ్కాలత్తిలుళ్ళార్క్కు క్కిట్టైయాతతాయిరుక్కుమపడియైయుమ్, "పిన్నానార్ వణఙ్గుమ్శోతి" ఎన్గిఱపడియే అవతారత్తిల్ పిఱ్పాడరానవర్కళుక్కుమ్ ఇழక్కవేణ్డాతపడి సర్వేశ్వరన్ అర్చ్చావతారమాయ్క్కొణ్డు ఉకన్దరుళిన నిలఙ్గళిలే అన్దఅవతారగుణచేష్టితఙ్గళెల్లామ్ ప్రకాశిక్కుమ్బడియాక ఎழுన్దరుళినిఱ్కుమపడియైయు మనుసన్ధిత్తు, ఉకన్దరుళిననిలఙ్గళిలే అవనై అనుభవిక్కక్కోలి, అవైయెల్లావఱ్ఱిలుమ్, "తెన్ననుయర్పొరుప్పుమ్ తెయ్వవడమలైయుమెన్నుమివైయే ములైయావడివమైన్ద" ఎన్గిఱపడియే శ్రీభూమిప్పిరాట్టిక్కు త్తిరుములైత్తడఙ్గళామ్బడి యిరుక్కైయాలే అవనుక్కు అత్యన్తాభిమతస్థలఙ్గళాయిరుక్కుమ తిరుమలైయిరణ్డిలుమ్ వైత్తుక్కొణ్డు, తెఱ్కుత్తిరుమలైయిల్ నిఱ్కుమనిలైయిలే అనుభవిప్పతాక మన్దుఇழிన్దు, రామకృష్ణాద్యవతార గుణచేష్టితఙ్గళెల్లామ్ అన్నిలైయిలే ప్రకాశిక్కుమపడియై అనుభవిక్కానిఱ్కచ్చెయ్తే, తద్విషయత్తిలుమ్ తదీయవిషయమే ప్రాప్యత్తుక్కు చరమావధియాక అఱుతియిట్టిరుక్కుమవరాకైయాలే, "కిళరొళియిళమైయిల్ ఆழ்వారనుభవిత్తాప్పోలే ఆజ్ఞైయెழுన్దరుళినిఱ్కుమ అழకరిలుఙ్గాట్టిల్ అవర్విరుమ్బియెழுన్దరుళినిఱ్కుమ దివ్యస్థలమానతిరుమలైయే పరమప్రాప్యమ్" ఎన్ఱుఅనుసన్ధిత్తు, అత్తిరుమలైయినుడైయవైభవత్తై బహుముఖమాక ప్పేశి యనుభవిక్కిఱార్.

(కలివిరుత్తమ్.)

అఠాణారాగం—జంపెతాళం.

✻ అలమ్బా వెరుట్టా క్కొన్ఱు తిరియు మరక్కరై,
కులమ్బాழ்పడుత్తు క్కులవిళక్కాయ్ నిన్ఱకోన్ మలై,

శిలమ్బార్క్క వన్దు తెయ్వమకళిర్కళాడుమ్, శీర్
చ్చిలమ్బాఱు పాయుమ్ తెన్ తిరుమాలిరుఞ్శోలైయే. ౧

వల్లాళ న్దోళుమ్ వాళరక్కన్ ముడియుమ్, తఙ్గై
పొల్లాద మూక్కుమ్ పోక్కువిత్తాన్ పొరున్దుమ్ మలై,
ఎల్లా విడత్తిలు మెఙ్గుమ్ పరన్దు, పల్లాణ్డొలి
శెల్లానిఱ్కుమ్శీ ర్త్తెన్ తిరుమాలిరుఞ్శోలైయే. ౨

తక్కార్ మిక్కార్కళై చ్చఞ్జలఞ్జెయ్యుమ్ శలవరై,
*త్తెక్కా నెఱియే పోక్కువిక్కుమ్ శెల్వన్ పొన్మలై,
ఎక్కాలముమ్ శెన్ఱు శేవిత్తిరుక్కు మడియరై,
అక్కా నెఱియై మాఱ్ఱుమ్ తణ్ మాలిరుఞ్శోలైయే. ౩

ఆనాయర్ కూడి యమైత్త విఴవై, అమరర్తమ్
కోనార్క్కొఴియ క్కోవర్త్తనత్తుచ్చెయ్తాన్ మలై,
వానాట్టిల్ నిన్ఱు మామలర్ క్కఱ్పక త్తొత్తిఴి,
తేనాఱు పాయుమ్ తెన్ తిరుమాలిరుఞ్శోలైయే. ౪

ఒరువారణమ్ పణికొణ్డవన్ పొయ్కైయిల్, కఞ్జన్ఱన్
ఒరువారణ ముయిరుణ్డవన్ శెన్ఱుఱైయుమ్ మలై,
కరువారణమ్ తన్పిడి తుఱన్దోడ, కడల్వణ్ణన్
తిరువాణై కూఱత్తిరియుమ్ తణ్ మాలిరుఞ్శోలైయే. ౫

ఏవిఱ్ఱుచ్చెయ్వా నేన్ఱెదిర్న్దు వన్ద మల్లరై,
చ్చావత్తకర్త్త శాన్దణితోళ్ శతురన్ మలై,
ఆవత్తనమెన్ఱమరర్కళుమ్ నన్మునివరుమ్,
శేవిత్తిరుక్కుమ్ తెన్ తిరుమాలిరుఞ్శోలైయే. ౬

మన్నర్ మఱుక మైత్తునన్మార్క్కొరు తేరిన్మేల్,
మున్నఙ్గు నిన్ఱుమోఴై యెఴువిత్తవన్ మలై,
కొన్నవిల్ కూర్వేల్ కోన్ నెడు†మాఱన్ తెన్ ‡కూడల్ కోన్,
తెన్నన్ కొణ్డాడుమ్ తెన్ తిరుమాలిరుఞ్శోలైయే. ౭

* తెక్కామ్నెఱి—తక్షిణదిక్కిల్ యామ్యమార్గమ్. † మాఱన్—పాణ్డియన్.
‡ కూడల్—మధురై.

కుఱుకాత మన్నరై క్కూడుకలక్కి, వెఙ్గానిడై
చ్చిఱుకానెఱియే పోక్కువిక్కుమ్ శెల్వన్ పొన్మలై,
అఱుకాల్ వరివణ్డుకళ్ ఆయిర నామమ్ శొల్లి,
చ్చిఱుకాలైప్పాడుమ్ తెన్ తిరుమాలిరుఞ్జోలైయే. ౮

శిన్దప్పడైత్తు చ్చెఙ్గురుతికొణ్డు, పూదఙ్గళ్
అన్దిప్పలికొడుత్తావత్తనఞ్జెయ్యప్పన్ మలై,
ఇన్దిరకోపఙ్గళ్ ఎమ్బెరుమాన్ కనివాయొప్పాన్,
శిన్దుమ్ పుఱవిల్ తెన్ తిరుమాలిరుఞ్జోలైయే. ౯

ఎట్టుత్తిశైయుమెణ్ణిఱన్ద పెరుమ్ తేవిమార్,
విట్టువిళఙ్గ వీఱ్ఱిరున్ద విమలన్ మలై,
పట్టిప్పిడికళ్ పకడురిఞ్జిచ్చెన్ఱు, మాలైవాయ్
*తెట్టిత్తిళైక్కుమ్ తెన్ తిరుమాలిరుఞ్జోలైయే. ౧౦

మరుత ప్పొఴిలణి మాలిరుఞ్జోలై మలైతన్నై,
కరుతి యుఱైకిన్ఱ కార్క్కడల్ వణ్ణ నమ్మాన్ఱన్నై,
విరతఙ్గొణ్డేత్తుమ్ విల్లిపుత్తూర్ విట్టుశిత్తన్ శొల్,
కరుతి యురైప్పవర్ కణ్ణన్ కఴలిణై † కాణ్బర్కళే. ౧౧

అడివరవు—ఆలమ్, వల్లాళన్, తక్కార్, ఆనాయన్, ఒరు, ఏవిఱ్ఱు, మన్నర్, కుఱుకాత, శిన్ద, ఎట్టు, మరుత, ఉరుప్పిణి.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

---

౪ – వదు. ఉరుప్పిణినఙ్గై.

ఇత్తిరుమొఴియిల్, కీఴిల్ తిరుమలైయిలేయెఴున్దరుళియిరుక్కుమ్ అఴకర్ పడియై అనుభవిత్తుక్కొణ్డు, "అవరిలుఙ్గాట్టిల్ అవర్ విరుమ్బియెఴున్దరుళినిఱ్కుమ్ తిరుమలైయే పరమప్రాప్యమ్" ఎన్ఱు అనుసన్ధిత్తు, తిరుమలైయాఴ్వారుడైయ వైభవత్తై బహుముఖమాకప్పేశి యనుభవిత్తార్; అప్పడి అనుభవిత్తవళవాల్ తనుక్కుప్పర్యాప్తి పిఱవామైయాలే మీళవుమ్ అవతారగుణచేష్టితఙ్గళెల్లామ్ ప్రకాశిక్కుమ్బడి అఴకర్ తిరుమలైయిల్ నిఱ్కుమ్ నిలైయై, కీఴ్ప్పోన క్రమమన్ఱిక్కే, ముఖభేదప్పేశి,

* తెట్టల్—ముఱ్ఱల్. † కాణ్బరే ఇతి పాఠాన్తరం.

తిరుమలైయాఴ్వారుడైయ వైభవత్తైయుమ్ కీఴ్ ఉక్తప్రకారమన్ఱియే,
ముఖభేదేన పలపడియాకప్పేశి యనుభవిక్కిఱార్.

(కలినిలైత్తుఱై.)

సహానారాగం-రూపకతాళం.

※ ఉరుప్పిణి నఙ్గైతన్నై మీట్పాన్ తొడర్న్దోడిచ్చెన్ఱ,
*ఉరుప్పనై యోట్టిక్కొణ్డిట్టుఱైత్తిట్ట వుఱైప్పన్మలై,
పొరుప్పిడై క్కొన్ఱైనిన్ఱు ముఱియాఴియుమ్ కాశుఙ్గొణ్డు,
విరుప్పొడు పొన్వఴఙ్గుమ్ వియన్ మాలిరుఞ్శోలైయతే. ౧

(కలివిరుత్తమ్.)

కఞ్జనుమ్ కాళియనుమ్ కళిఱు మరుతు మెరుతుమ్,
వఞ్జనైయిల్ మడియ వళర్న్ద మణివణ్ణన్మలై,
నఞ్జుమిఴ్ నాక మెఴున్దణవి నళిర్మామతియై,
శెఞ్జుడర్ నావళైక్కుమ్ తిరుమాలిరుఞ్శోలైయతే. ౨

మన్ను నరకన్ఱన్నై చ్చూఴ్పోకి వళైత్తెఱిన్దు,
కన్ని మకళిర్తమ్మై క్కవర్న్ద కడల్వణ్ణన్మలై,
పున్నై శెరున్దియొడు పునవేఙ్గైయుమ్ కోఙ్గుమ్నిన్ఱు,
పొన్నరి మాలైకళ్శూఴ్ పొఴిలిల్ మాలిరుఞ్శోలైయతే. 3

మావలి తన్నుడైయ మకన్ వాణన్మక ళిరున్ద,
కావలై క్కట్టఴిత్త తనిక్కాళై కరుతుమ్మలై,
కోవలర్ కోవిన్దనై క్కుఱమాతర్కళ్ పణ్కుఱిఞ్జి,
ప్పావొలిపాడి నడమ్పయిల్ మాలిరుఞ్శోలైయతే. ౪

※ పలపల నాఴమ్ శొల్లి ప్పఴిత్త శిశుపాలన్ఱన్నై,
అలైవలైమై తవిర్త్త అఴకన్ అలఙ్గారన్మలై,
కులమలై కోలమలై కుళిర్మామలై కొఱ్ఱమలై,
నిలమలై నీణ్డమలై తిరు మాలిరుఞ్శోలైయతే. ౫

* ఉరుప్పన్—రుక్మన్; రుక్మిణిప్పిరాట్టిక్కు త్తమైయన్.

పాణ్డవర్ తమ్ముడైయ * పాఞ్జాలి మఱుక్కమెల్లామ్,
ఆణ్డఙ్గు నూఱ్ఱువర్ తమ్ పెణ్డిర్ మేల్ వైత్త వప్పన్ మలై,
†పాణ్డకు వణ్డినఙ్గళ్ పణ్ణఙ్గళ్ పాడి మదుప్పరుక,
తోణ్డ లుడైయమలై తొల్లై మాలిరుఞ్శోలైయతే. ౬

కనఙ్గుఴైయాళ్ పొరుట్టాక్ కణైపారిత్తు, అరక్కర్ తఙ్గళ్
ఇనఙ్గఴు వేర్ఱువిత్త వెఱ్ఱిల్ తోళ్ ఎమ్మిరామన్ మలై,
కనఙ్గొఴి తెళ్ళరువి వన్దుశూఴ్న్ దకల్ ఞాలమెల్లామ్,
ఇనఙ్గుఴు వాడుమ్మలై యెఴిల్ తిరు మాలిరుఞ్శోలైయతే. ౭

ఎరిశిదఱుమ్ శరత్తా లిలఙ్గైయినై, తన్నుడైయ
వరిశిలై వాయిఱ్పెయ్దు వాయ్ ‡కోట్టమ్ తవిర్త్తుకన్ద,
అరైయ నమరుమ్మలై యమరరొడు కోనుమ్ శెన్ఱు,
తిరిశుడర్ శూఴుమ్మలై తిరు మాలిరుఞ్శోలైయతే. ౮

కోట్టు మణ్కొణ్డిడన్దు కుడఙ్గైయిల్ మణ్కొణ్డళన్దు,
మీట్టుమ దుణ్డుమిఴ్న్దు విళైయాడుమ్ విమలన్మలై,
ఈట్టియ పల్ పొరుళ్క ళెమ్పిరానుక్కు §అడియుఱై యెన్ఱు,
ఓట్టరుమ్ తణ్ శిలమ్బాఱుడై మాలిరుఞ్శోలైయతే. ౯

ఆయిరమ్ తోళ్పరప్పి ముడియాయిరమ్ మిన్నిలక,
ఆయిరమ్ పైన్దలై యనన్దశయన నాళుమ్మలై,
ఆయిర మాఱుకళుమ్ శునైకళ్ పలవాయిరముమ్,
ఆయిరమ్ పూమ్పొఴిలు ముడై మాలిరుఞ్శోలైయతే. ౧౦

మాలిరుఞ్శోలై యెన్నుమ్ మలైయైయుడైయ మలైయై,
నాలిరు మూర్త్తితన్నై నాల్ వేద క్కడలముదై,
మేలిరుమ్ కఱ్పకత్తై వేదాన్ద విఴుప్పొరుళిన్
మేలిరున్ద విళక్కై, విట్టుశిత్తన్ విరిత్తనవే. ౧౧

---

* పాఞ్జాలి—పాఞ్జాలరాజావిన్ పుత్రి; ! ద్రాపది. † పాణ్డకు=పాణ్—పాట్టు.
‡ కోట్టమ్—కోడుదల్—విలఙ్గుదల్. § అడియుఱై—తిరుముఱ్కాణిక్కై.

అడివరవు—ఉరుప్పిణి, కఞ్జన్, మన్ను, మావలి, పల, పాణ్డవర్, కన, ఎరి, కోట్టు, ఆయిరమ్, మాలిరుఞ్జోలై, నావ.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

—⟡—

౪ – వదు. నావకారియమ్.

ఇత్తిరుమొఴియిల్, సర్వేశ్వరన్, తిరుమలైయిల్ నిన్ఱరుళినై యిలుఙ్గాట్టిల్, పళ్ళియిలోదివన్ద తన్ శిఱువనాన ప్రహ్లాదన్, తిరునామమ్ శొన్నదువే హేతువాగ, పితావానవన్ శత్రువాయ్క్కొణ్డు బహుముఖమాగ నలియ, నలివుపడుకిఱ ఆపద్దశైయిలే నిరుపాధికపితావాన బన్ధ సక్తియాలే "అడుత్తదోరురువాయ్" ఎన్గిఱపడియాలే ఇరణ్డువడివై చ్చేర్త్తుక్కొణ్డువన్దుతోన్ఱి, ప్రతికూలనాన హిరణ్యనై నిరసిత్తు, శీలనాన ప్రహ్లాదనై రక్షిత్తరుళిన మహాగుణమ్తోన్ఱత్ తిరుక్కోట్టియూరిలే ఎఴున్దరుళి నిన్ఱరుళినైయై ఇవర్క్కుప్రకాశిప్పిక్క; అత్తైక్కణ్డదైయాలుమ్, తిరుప్పల్లాణ్డిలుమ్ వణ్ణమాడత్తిలుమ్ శెల్వనమ్బియోడే సమ్బన్ధత్తైయిట్టుమ్ కృష్ణావతారకన్దమానదుకొణ్డుమ్ తామ్విరుమ్బియరుళిచ్చెయ్త దేశమాకైయాలుమ్, తిరుక్కోట్టియూరిలే తిరువుళ్ళమ్ శెన్ఱు అఙ్గేయెఴున్దరుళినిన్ఱ అవన్ పడికళై యనుభవిక్కిఱవివర్; అవ్వనుభవజనిత హర్షప్రకర్షత్తాలే, అవన్ కోడుత్తకరణఙ్గళైక్కొణ్డు అవనై యనుభవిత్తు వాఴలాయిరుక్క త్రివిధకరణఙ్గళాలుమ్ అవనోడు ఒట్టఱ్ఱు త్తిరికిఱ పాపకారికళానవర్కళై నిన్దిత్తుమ్, ఆత్మగుణోపేతరాయ్ ఆచార్యప్రేమయుక్తరాయ్ అవ్వాచార్యన్ ఉకక్కుమ్ విషయమెన్ఱు "తిరితన్దాకిలుమ్" ఎన్గిఱపడియే అవన్బక్కలిలే ప్రవణరాయ్ అవనై అనుభవియానిన్ఱుళ్ళ మహాత్మాక్కళై శ్లాఘిత్తుమ్ శెల్లుకిఱార్.

(అఱుశీర్కఴినెడి లాశిరియవిరుత్తమ్.)

నాదనామక్రియైరాగం–అటతాళం.

*నావకారియమ్ శొల్లిలాదవర్ నాడోఱుమ్ విరున్దోమ్బువార్,
తేవకారియమ్ శెయ్దు వేదమ్పయిన్ఱు వాఴ్ తిరుక్కోట్టియూర్,

* నా అకారియమ్.

మూవర్ కారియముమ్ తిరుత్తుమ్ ముదల్వనై చ్చిన్దియాద, అ
ప్పావకారికళై ప్పడైత్తవ నెఞ్జమ్ పడైత్తాన్ కొలో. ౧

కున్ఱమిన్ఱి క్కుణమ్ పెరుక్కి క్కురుక్కళుక్కనుకూలరాయ్,
శెన్ఱమొన్ఱుమిలాద వణ్కైయినార్కళ్ వాఴ్ తిరుక్కోట్టియూర్,
తున్ఱియేఴులకుణ్డ తూమణివణ్ణన్ తన్నై త్తొఴాదవర్,
పెన్ఱతాయర్ వయిన్ఱినై ప్పెరునోయ్ శెయ్వాన్ పిఱన్దార్కళే. ౨

వణ్ణ నన్మణియుమ్ మరతకము మఴుత్తి నిఴలెఴుమ్,
తిణ్ణైశూఴ్ తిరుక్కోట్టియూర్ తిరుమాలవ న్తిరునామఙ్గళ్,
ఎణ్ణక్కణ్డ విరల్కళా లిఱైప్పొఴుతు మెణ్ణకిలాదు పోయ్,
ఉణ్ణక్కణ్డ తమ్మూత్తైవాయ్క్కు క్కవళ మున్దుకిన్ఱార్కళే. ౩

ఉరక మెల్లణైయాన్ కైయి లుఱైశఙ్గమ్పోల్ మడవన్నఙ్గళ్,
నిరైకణమ్ పరన్దేఱుమ్ శెఙ్గమలవయల్ తిరుక్కోట్టియూర్,
నరకనాశనై నావిఱ్కొణ్డఴైయాద మానిడశాదియర్,
పరుకునీరు ముడుక్కుమ్కూఱైయుమ్ పావమ్ శెయ్తన తాన్ కొలో. ౪

ఆమైయిన్ ముతుకత్తిడై క్కుదికొణ్డు తూమలర్ శాడిప్పోయ్,
తీమైశెయ్ తిళవాళైకళ్ విళైయాడు నీర్ తిరుక్కోట్టియూర్,
నేమిశేర్ తడఙ్కైయినానై నినైప్పిలా వలినెఞ్జుడై,
పూమిపారఙ్గళుణ్ణుమ్ శోన్ఱినై వాఙ్గి ప్పుత్తై త్తిణిమినే. ౫

పూదమైన్దొడు వేళ్వియైన్దు పులన్గళైన్దు పొఱికళాల్,
ఏదమొన్ఱుమిలాద వణ్కైయినార్కళ్ వాఴ్ తిరుక్కోట్టియూర్,
నాదనై నరశిఙ్గనై నవిన్ఱేత్తువార్క ళుఴక్కియ,
పాదతూళి పడుతలా లివ్వులకమ్ పాక్కియమ్ శెయ్దదే. ౬

కురున్దమొన్ఱొశిత్తానొడుమ్ శెన్ఱు కూడియాడి విఴాచ్చెయ్దు,
తిరున్దునాన్మఱైయో రిరాప్పగ లేత్తివాఴ్ తిరుక్కోట్టియూర్,
కరున్దడముకిల్వణ్ణనై క్కడైక్కొణ్డు కైతొఴుమ్ పత్తర్కళ్,
ఇరున్ద వూరిలిరుక్కు మ్మానిడ రెత్తవఙ్గళ్ శెయ్తార్కొలో. ౭

నళిర్ న్దశీల*నయాశల నపిమానతుఙ్గనై నాడోఱుమ్,
తెళిన్దశెల్వనై చ్చేవకఙ్గోణ్డ శెఙ్గణ్మాల్ తిరుక్కోట్టియూర్,
కుళిర్న్దుఱైకిన్ఱ కోవిన్దన్ కుణమ్పాడువా రుళ్ళనాట్టినుళ్,
విళైన్దతానియము మిరాక్కదర్ మీదుకొళ్ళకిలార్కళే. ౯

కొమ్బినార్ పొழிల్వాయ్ కుయిలినమ్ కోవిన్దన్ కుణమ్బాడుశీర్,
శెమ్బొనార్ మతిల్శూழ் శెழுఙ్గழனియుడై త్తిరుక్కోట్టియూర్,
నమ్బనై నరశిఙ్గనై నవిన్ఱేత్తువార్కళై క్కణ్డక్కాల్,
ఎమ్బిరాన్ఱన శిన్నఙ్గ†ళివరెన్ఱాశైకళ్ తీర్వనే. ౧౦

కాశిన్వాయ్ క్కరమ్విత్తాలుమ్ కరవాతు మాఱ్ఱిలి శోఱిట్టు,
తేశవాత్తమ్ పడైక్కుమ్ వణ్కైయినార్కళ్ వాழ் తిరుక్కోట్టియూర్,
కేశవా! పురుడోత్తమా! కిళర్శోదియాయ్! కుఱళా! ఎన్ఱు,
పేశువా రడియార్గళెన్దమ్మై విఱ్కవుమ్ పెఱువార్కళే. ౧౧

శీతనీర్ పుడైశూழ் శెழுఙ్గழனియుడై త్తిరుక్కోట్టియూర్,
ఆదియా నడియారైయు మడిమైయిన్ఱి త్తిరివారైయుమ్,
కోదిల్ పట్టర్పిరాన్ కుళిర్పుదువై మన్విట్టుశిత్తన్ శొల్,
ఏదమిన్ఱి యురైప్పవ రిరుడీకేశను క్కాళరే. ౧౨

అడివరవు—నావ, కున్ఱమ్, వణ్ణ, ఉరకమ్, ఆమై, పూతమ్, కురున్దమ్, నళిర్న్ద, కొమ్బిన్, కాశిన్, శీతనీర్, ఆశై.

పెరియాழ்వార్ తిరువడిగళే శరణమ్.

—✢—

౫ – వదు. ఆశైవాయ్.

ఇత్తిరుమొழிయిల్, సంసారికళుక్కు భగవత్సమ్బన్ధమొత్తిరుక్క అవర్కళై క్కణ్డక్కడి సమ్బన్ధజ్ఞానమిల్లామైయిఱే. ఇత్తైప్పార్త్తు "మాళుమోరిడత్తిలుమ్ వణక్కొడుమాళ్వతువలమ్" ఎన్ఱిఅపడియే, చరమదశైయిలేయాకిలుం భగవత్సమాశ్రయణత్తై ప్పణ్ణినాల్ ఉజ్జీవిక్కలాంబడియిరుక్కైయాలే ఇన్దవాశియై అవర్గళుక్కు అఱివిత్తాల్ చేతనరాకైయాలే భగవత్సమాశ్రయణత్తిలే యిழிవర్కళెన్ఱు తిరువుళ్ళంబత్తి, ముడిన్దుపోగ్గా

* నయాశలన్=నయమ్—నీదిక్కు, !అచలన్—కులైత్తలిల్లాతవన్. † "ఇవరెన్ఱైన్ఱు" ఎన్ఱుమ్ శొల్లువర్కళ్.

లత్తిలే భగవన్నామత్తైపేశు మవర్గళ్ పెఱుమ్ పేఱ్ఱిఱ్కనమ్ నమ్మాల్ శొల్లిత్తలెక్కట్టప్పోకాతు ఎన్ఱుతుడజ్గి, అతి క్రూరమాకయమభటర్ పణ్ణుం దణ్డనైకళైయుంతప్పి అర్చిరాది మార్గత్తాలే పరమపదత్తిలేపోయ్ కాలతత్వముళ్ళదనైయుమ్ నిత్యసూరికళ్ తిరళిలేకూడియిరున్దు భగవదనుభవం పణ్ణి వాఴలామ్ ఎన్ఱుమిడత్తై అవర్కళ్ నెఞ్జిలేపడుమ్పడియాక వున్దువుపదేశిక్కిఱార్.

(ఎణ్శీర్క్కఴినెడి లాశిరియవిరుత్తమ్.)

ఘంటారాగం—ఆదితాళం.

ఆఴైవాయ్చ్చెన్ఱ శిన్దైయరాకి యన్నైయత్త నెఱిపుత్తిరర్ పూమి,
వాశవార్కుఴలా ళెన్ఱుమయజ్గి మాళుమెల్లైక్కణ్ పోయ్తిఱవాదే,
కేశవా పురుడోత్తమా వెన్ఱుమ్ కేఴలాకియ కేడిలీయెన్ఱుమ్,
పేశువారవ రెయ్దుమ్పెరుమై పేశువాన్పుకిల్ నమ్పరమన్ఱే. ౧

శీయినాఱ్చెఱిన్దేఱియ పుణ్మే * ల్చెన్ఱులేఱి కుఴుమియిరున్దు, ఎజ్గుమ్
ఈయినా లరిప్పుణ్డు మయజ్గి యెల్లైవాయ్చ్చెన్ఱు శేర్వతన్ మున్నమ్,
వాయినాల్ నమోనారణావెన్ఱు మత్తకత్తిడైక్కైకళైక్కూప్పి,
పోయినాల్ప్పిన్నైయిత్తిశైక్కెన్ఱుమ్ †పుణైక్కొడుక్కిలుమ్ పోకవొట్టారే.

శోర్వినాల్ పొరుళ్ వైత్తదుణ్డాకి ల్చోల్లుశొల్లెన్ఱు శుఱ్ఱుమిరున్దు,
ఆర్వినవిలుమ్ వాయ్తిఱవాతే యన్దకాల మడైవతన్ మున్నమ్,
మార్వమెన్పతోర్ కోయిలమైత్తు మాతవనెన్నుమ్ తెయ్వత్తై నాట్టి,
ఆర్వమెన్పతోర్ పూవిడవల్లార్ ‡రవతణ్డత్తి లుయ్యలుమామే. ౩

మేలెఴున్దతోర్ వాయుక్కిళర్న్దు మేల్మిడత్తినై యుళ్ళెఴవాజ్గి,
కాలుజ్గైయ్యుమ్ విత్తిర్విత్తిర్త్తేఱి కణ్ణాళుక్కుమ తావతన్ మున్నమ్,
మూలమాకియ వొఱ్ఱైయెఴుత్తై మూన్ఱుమాత్తిరై యుళ్ళెఴవాజ్గి,
వేలైవణ్ణనై మేవుతిరాకిల్ విణ్ణకత్తినిల్ మేవలుమామే. ౪

మడివఴివన్దు నీర్పులన్ శోర వాయిలట్టియ కఞ్జియుమిణ్డే,
కడైవఴివార కణ్డమడైప్ప కణ్ణాళుక్కుమ తావతన్ మున్నమ్,

---

* చెఱ్ఱిల్ ఏఱి—ఈముట్టైయిట్టు. † పుణైక్కొడుక్క—ఈడుకాట్టుకై. ‡ అరవతణ్డమ్—యమభటరాల్ వరుమ్క్లేశమ్.

తుడైవళ్ళియుమ్మై నాయ్కళ్ కవరా శూలత్తాలుమ్మై ప్పాయ్వతుమ్జెయ్యార్,
ఇడైవళ్ళియిల్ నీర్ కూழைయుమ్మిழవీ రిరుడీకేశనె న్రె త్తవల్లీరే. ౫

అఙ్గమ్విట్టవైయైన్దు మకత్తి యావిమూక్కిని ఱోచ్ఛితి త్తపిన్నై,
శఙ్గమ్విట్టవర్ కైయైమఱిత్తు ప్పయ్యవేతలై శాయ్ప్పతన్ మున్నమ్,
వఙ్గమ్విట్టులవుమ్కడల్ప్పళ్ళిమాయనైమదుశూదనైమార్పిల్ ప్పఙ్గవిట్టువైత్తు,
ఆవతోర్కరుమమ్ శాతిప్పార్క్కున్తుమ్ శాతిక్కలామే. ౬

తెన్నవన్తమర్*శెప్పమిలాతార్†శేవతక్కువార్ పోలప్పుకున్దు,
పిన్నుమ్వన్కయిత్తాళ్ప్పిణిత్తెత్తి ప్పిన్మున్నాకవిழుప్పతన్మున్నమ్,
ఇన్నవ నినైయా నెన్రుశొల్లి యెణ్ణియుళ్ళ త్తిరుళఱనోక్కి,
మున్నవన్ మదుశూదన నెన్బార్ వానకత్తు మన్రాడికళ్ తామే. ౭

కూడికూడి యున్రాక్కిళిరున్దు కున్రమ్నిఱ్ఱు నన్రజళ్ పతైన్దు,
పాడిప్పాడి యోర్పాడైయిలిట్టు నరిప్పడై క్కొరుపాకుడమ్పోలే,
కోడిమూడి యెడుప్పతన్మున్నమ్ కౌత్తువముడై క్కోవిన్దనోడు,
కూడియాడియ వుళ్ళత్తరానాల్ కుఱిప్పిడజ్కుడ న్దుయ్యలుమామే. ౮

వాయూరుపక్కమ్ వాఙ్గివలిప్ప వార్న్దనీర్క్కుழி క్కణ్గళ్మిழழ,
త్తాయూరుపక్కమ్ తన్దైయూరుపక్కమ్ తారము మొరుపక్క మలత్త,
తీయూరుపక్కమ్ శేర్వతన్మున్నమ్ శెఙ్గణాలొడుమ్ శిక్కెనచ్చుఱ్ఱ
మాయ్, ఒరుపక్కమ్ నిఱ్కవల్లా ర్కరవతణ్డత్తి లుయ్యలుమామే. ౯

ః శెత్తుప్పోవతోర్పోదునినైన్దు శెయ్యుమ్ శెయ్కైకళ్ తేవపిరాన్మేల్,
పత్తరాయిఱన్దార్ పెఱుమ్బేత్తై ప్పాఱ్ఱోళ్విట్టుశిత్తన్ పుత్తూర్కోన్,
శిత్తమ్నన్గొరుఙ్గి త్తిరుమాలై చ్చెయ్దమాలై యివైపత్తుమ్వల్లార్,
శిత్తమ్నన్గొరుఙ్గి త్తిరునాల్మేల్ శెన్రశిన్దై పెఱువర్తామే. ౧౦

అడివరవు—ఆశైవాయ్, శీ, శోర్వు, మేల్, మడి, అఙ్గమ్, తెన్నవన్, కూడి, వాయ్, శెత్తు, కాశు.

పెరియాళ్వార్ తిరువడిగళే శరణమ్.

* శెప్పమ్—శెవ్వై. † శే అతక్కువార్. ‡ పాకుడమ్—పచ్చై; ఉపహారమ్.

౬-వదు. కాశుమ్కఱైయుడై.

ఇత్తిరుమొழியిల్, ఇతరవిషయసజ్గమన్ఱి భగవత్ప్రావణ్యపూర్వకమాక అవన్ తిరునామజ్గళై ప్పేశత్తక్క పరిపాకమిల్లాతారైయుమ్ ఒరువழியాల్ అవన్ తిరునామత్తిలే అన్వయిప్పిత్తు ఉజ్జీవిప్పిక్కవేణుమెన్ఱు తిరువుళ్ళమ్‌పన్ఱి, దృష్టప్రయోజనజ్గళై విరుమ్బిప్పెఱ్ఱపిళ్ళైకళుక్కు ప్రాకృతవిషయజ్గళిన్ పేరై యిడుమవర్కళైక్కుఱిత్తు, నీజ్గళ్ ఇప్పడి ప్రాకృతవిషయజ్గళిన్ పేరిట్టాల్ ఇమ్మైయిల్ నీజ్గళాశైప్పడుకిఱ క్షుద్రప్రయోజనజ్గళ్ తానుమ్ సిద్ధిప్పతుమిల్లై, మఱుమైక్కుత్తానే యెన్ఱాక్కాల్ అప్పన్ఱు, ఆన పిన్బు అత్తైవిట్టు భగవన్నామజ్గళై యిట్టాకిలుమ్ జీవిత్తు త్తన్ తిరునామత్తిలే అన్వయిత్తారుడైయ సకలక్లేశజ్గళైయుమ్ పోక్కుమ్ సర్వేశ్వరనుడైయ తిరునామత్తై, నీజ్గళ్ పెఱ్ఱపిళ్ళైకళుక్కు ఇట్టు వాయారవాழ்న్దు ప్రీతరాయిరుజ్గోళ్; ఇవ్వళవే పన్ఱాశాక అన్దప్పిళ్ళైయుడైయ మాతావానవళ్ "జననీకృతార్థా" ఎన్ఱపడియే-నరకత్తిల్పుకావణ్ణమ్ ఉజ్జీవిత్తుప్పోమెన్ఱు ఒరుకాల్ పోతే ఒన్ఱతిన్గా లుపదేశిత్తు, భగవన్నామజ్గళై ఇడుమ్బడియాక అవర్కళ్ నెజ్ఞైత్తెళివిక్కిఱార్.

(కలివిరుత్తమ్)

మోహనరాగం-రూపకతాళం.

కాశుమ్ కఱైయుడైక్కూఱైక్కుమ్ మఱ్ఱోర్కన్ఱిక్కుమ్
ఆశైయినాల్, అజ్గవత్తప్పేరిడుమ్ * మాతర్కాళ్!,
కేశవన్ పేరిట్టు నీజ్గళ్ † తేనిత్తిరుమినో,
నాయకన్ నారణన్ ‡ తమ్మన్నై నరకమ్పుకాళ్. ౧
అజ్గొరుకూఱై యరైక్కుడుప్పద నాశైయాల్,
మఱ్ఱియ మానిడశాది ప్పేరిడుమ్ మాతర్కాళ్!,
శెజ్గణెడుమాల్! శిరీతరా! ఎన్ఱఴైత్తక్కాల్,
నజ్గైకాళ్! నారణన్ తమ్మన్నై నరకమ్పుకాళ్. ౨
ఉచ్చియిలెణ్ణైయుమ్ శుట్టియుమ్ వళైయుమ్ ముకన్దు,
ఎచ్చమ్పొలిన్దీర్కాళ్ ఎన్ శెయ్వాన్ పిఱర్ పేరిట్టీర్,

---

* ఆతర్-అన్రివుకేడర్. † తేనిత్తిరుక్కై-ఇనియరాయిరుక్కై. ‡ తమ్మన్నై-తాయ్.

పిచ్చైప్పుక్కాకిలు మెమ్బిరాన్ తిరునామమే
నచ్చుమిన్, నారణన్ తమ్మన్నై నరకమ్పుకాళ్. ౩

మానిడశాదియిల్ తోన్ఱిఱ్ఱోర్ మానిడశాదియై,
మానిడశాదియిన్ పేరిట్టాల్ మఱుమైక్కిల్లై,
వానుడై మాతవా! కోవిన్దా! ఎన్ఱఴైత్తక్కాల్,
నానుడై నారణన్ తమ్మన్నై నరకమ్పుకాళ్. ౪

మలముడై యూత్తైయిల్ తోన్ఱిఱ్ఱోర్ మలవూత్తైయై,
మలముడై యూత్తైయిన్ పేరిట్టాల్ మఱుమైక్కిల్లై,
కులముడై కోవిన్దా! కోవిన్దా! ఎన్ఱఴైత్తక్కాల్,
నలముడై నారణన్ తమ్మన్నై నరకమ్పుకాళ్. ౫

నాడు నకరుమఱియ నాట్టు మానిడప్పేరిట్టు,
కూడి యఴుఙ్గి కుఴియిల్ వీఴ్న్దు వఴుక్కాతే,
శాడిఱప్పాయ్న్ద తలైవా! తామోతరా! ఎన్ఱు
నాడుమిన్, నారణన్ తమ్మన్నై నరకమ్పుకాళ్. ౬

మణ్ణిఱ్పిఱన్దు మణ్ణాకుమ్ మానిడప్పేరిట్టు,
ఎణ్ణమొన్ఱిన్ఱి యిరుక్కు మేఴై మనిశర్కాళ్,
కణ్ణుక్కినియ కరుముకిల్ వణ్ణన్ నామమే
నణ్ణుమిన్, నారణన్ తమ్మన్నై నరకమ్పుకాళ్. ౭

నమ్బిపిమ్బియెన్ఱు నాట్టుమానిడ ప్పేరిట్టాల్,
నమ్బుమ్ పిమ్బుమెల్లామ్ నాలునాళి లఴుఙ్గిప్పోమ్,
శెమ్బెరున్దామరై క్కణ్ణన్ పేరిట్టఴైత్తక్కాల్,
నమ్బికాళ్! నారణన్ తమ్మన్నై నరకమ్పుకాళ్. ౮

ఊత్తైక్కుఴియి లముతమ్ పాయ్వదుపో లుఙ్గళ్,
మూత్తిరప్పిళ్ళైయై యెన్ముకిల్ వణ్ణన్ పేరిట్టు,
కోత్తుక్కుఴైత్తుక్కుణాలమాడిత్ తిరిమినో,
నాత్తకు నారణన్ తమ్మన్నై నరకమ్పుకాళ్. ౯

శ్రీశీరణిమాల్ తిరునామమే యిడత్తేన్ఱియ,
వీరణి తొల్పుగழ் విట్టుశిత్తన్ విరిత్త,
ఓరణి యొణ్డమిழ் ఒన్బదోడొన్ఱుమ్ వల్లవర్,
పేరణి వైకున్దత్తెన్ఱుమ్ పేణియిరుప్పారే.　　౧౦

అడివరవు—కాప్పు, అజ్గొరు, ఉచ్చి, మానిడ, మలమ్, నాడు, మణ్, నమ్బి, ఊత్తై, శీరణి, తణ్ణైయై.

పెరియాழ்వార్ తిరువడిగళే శరణమ్.

———

౭ – వదు. తణ్ణైయైమూక్కుమ్.

ఇత్తిరువాయ్మొழிయిల్, “మున్బు, తిరుమలై తిరుక్కోట్టియూరిల్ అనుభవిత్తాప్పోలే ఇన్నముమ్ అవన్ ఉకన్దరుళిననిలజ్గళిలే ఎழுన్దరుళినిన్ఱు అనిలైయై అనుభవిక్కవేణుమ్” ఎన్నుమాశైకిళర్న్దు “వడతిశై మతురై శాళక్కిరామమ్” ఇత్యాదిప్పడియే తనక్కు అభిమతమాన దేశజ్గళ్ పలవన్ఱిలుముళ్ళవిరుప్పత్తై యెల్లావఱ్ఱైయుమ్ ఒరుమడైక్కొళ్ళప్పణ్ణివర్తిక్కిఱ స్థలమాయ్, తిరువులగళన్దరుళుకిఱపోదు తన్ తిరువడికళిల్ పిఱన్ద ఏఱ్ఱత్తాలే సకలలోక పావనభూతైయాయ్క్కొణ్డు సర్వకాలముమ్ ప్రవహియానిన్ఱ గజ్గైయినుడైయ కరైయిలేయుళ్ళతాన తిరుక్కణ్డజడినకరిలే, అనేకావతారగుణచేష్టితజ్గళెల్లామ్ ప్రకాశిక్కుమ్బడి యెழுన్దరుళినిన్ఱ పురుషోత్తమశబ్దవాచ్యనాన సర్వేశ్వరనై అనుభవియానిన్ఱుకొణ్డు, అవనిలుజ్గాట్టిల్ అవన్ వర్తిక్కిఱ దేశమే ప్రాప్యత్తిల్ చరమావధియాకైయాలే అద్దేశత్తినుడైయ వైభవత్తైయుమ్ బహుముఖమాకప్పేశి యనుభవిక్కిఱార్.

(ఎழுశీర్కழிనెడి లాశిరియవిరుత్తమ్.)

అఠాణారాగం—తిరిపుటైతాళం.

తణ్ణైయైమూక్కుమ్ తమయనైత్తలైయుమ్ తడిన్దవన్ తాళ్శరది పోయ్,
ఎణ్ణమ్ తన్ పుకழா విరున్దరశాణ్డ వెమ్బురుడోత్తమ నిరుక్కై,
కణ్డకణ్డెన్ఱ వాశకత్తాలే కడువినై కళైన్దిడుకిఱ్కుమ్,
కణ్డైయిన్ కరైమేల్ కైతొழுనిన్ఱ కణ్డమెన్నుమ్ కడినకరే.　　౧

శలమ్పొతియుడమ్బిల్ తఴలుమిఴ్ పేఴ్వాయ్ చ్చన్దిరన్ వెఙ్గతిరఞ్జ,
మలర్న్దెఴున్దణవు మణివణ్ణవురువిన్ మాల్ పురుడోత్తమన్ వాఴ్వు,
నలన్దికఴ్ శడైయాన్ ముడిక్కొన్ఱైమలరుమ్ నారణన్ పాదత్తుఴాయుమ్,
కలన్దిఴిపునలాల్ పుకర్పడుకఙ్గై క్కణ్డమెన్నుమ్ కడినకరే. ౨

అతిర్ముకముడైయ వలమ్బురికుమిఴ్త్తు వఴలుమి ఴాఴికొణ్డెఱిన్దు, అఙ్
కెతిర్ముకవశురర్ తలైకళైయిడఱు మెమ్పురుడోత్తమ నిరుక్కై,
శతుముకన్కైయిల్ శతుప్పుయన్ తాళిల్ శఙ్గరన్శడైయినిల్ తఙ్గి,
కతిర్ముకమణికొ ణ్డిఴిపునఱ్కఙ్గై క్కణ్డమెన్నుమ్ కడినకరే. ౩

ఇమైయవరిఱుమా న్దిరున్దరశాళ వేఱ్ఱువ న్దెదిర్పొరుశేనై,
నమపురనణుక నాన్దకమ్విశిఱు నమ్పురుడోత్తమ నకర్తాన్,
ఇమవన్దన్దొడఙ్గి యిరుఙ్గడలళవు మిరుకరై యులకిరైత్తాడ,
*కమైయుడైప్పెరుమై క్కఙ్గైయిన్కరైమేల్ కణ్డమెన్నుమ్ కడినకరే. ౪

ఉఴువతోర్పడైయు ములక్కైయుమ్విల్లు మొణ్శుడరాఴియుమ్శఙ్గుమ్,
మఴువొడు వాళుమ్ పడైక్కలముడైయ మాల్ పురుడోత్తమన్ వాఴ్వు,
ఎఴుమైయుఙ్గూడి యీణ్డియపావ మిఱైప్పొఴు తళవినిలెల్లామ్,
కఴువిడుమ్పెరుమై క్కఙ్గైయిన్కరైమే ఱ్కణ్డమెన్నుమ్ కడినకరే. ౫

తలైప్పెయ్తు కుముఱి చ్చలమ్బొతిమేకమ్ శలశలపొఴిన్దిడ క్కణ్డు,
మలైప్పెరుఙ్గుడైయాల్ మఱైత్తవన్ మదురైమాల్ పురుడోత్తమన్వాఴ్వు,
అలైప్పుడైత్తిరైవా యరున్దవమునివ రవపిరతఙ్గుడైన్దాడ,
కలప్పైకళ్కొఴిక్కుమ్ కఙ్గైయిన్కరైమేల్ కణ్డమెన్నుమ్ కడినకరే. ౬

విఱ్పిడిత్తిఱుత్తు వేఴత్తైముఱుక్కి మేలిరున్దవన్ తలైశాడి,
మఱ్పొరుతెఴప్పాయ్ న్దరైయనైయుతైత్తమాల్ పురుడోత్తమన్ వాఴ్వు,
అఱ్పుదముడైయ వైరావతమతము మవరిళమ్బడియ రొణ్శాన్దుమ్,
కఱ్పకమలరుమ్ కలన్దిఴికఙ్గై క్కణ్డమెన్నుమ్ కడినకరే. ౭

తిరైపొరుకడల్శూఴ్ తిణ్మతిట్టువరై వేన్దుతన్ మైత్తునన్మార్క్కాయ్,
అరశినైయవియ వరశినైయరుళు మరిపురుడోత్తమ నమర్వు,

* కమై—క్షమై: పొఱుమై.

నిఱైనిఱైయాక నెడియనయూపమ్ నిరన్దరమొழుకువిట్టు, ఇరణ్డు
కఱైపుఱైవేళ్వి ప్పుకైకమழ్ కఙ్గై కణ్డమెన్నుమ్ కడినకరే. ౮

వడతిశైమదురై శాళక్కిరామమ్ వైకున్దమ్ తువరై యయోత్తి,
ఇడముడైవదరి యిడవకైయుడైయ వెమ్బురుడోత్తమ నిరుక్కై,
తడవరైయతిర త్తరణివిణ్డిడియ త్తలైప్పఱ్ఱి క్కరైమరఞ్జాడి,
కడలినైక్కలఙ్గ క్కడుత్తిఴిక్కఙ్గై కణ్డమెన్నుమ్ కడినకరే. ౯

మూన్ఱెఴుత్తదనై మూన్ఱెఴుత్తదనాల్ మూన్ఱెఴుత్తాక్కి, మూన్ఱెఴుత్తై
ఏన్ఱుకొణ్డిరుప్పార్ క్కిరక్కమ్నన్కుడైయ వెమ్బురుడోత్తమ నిరుక్కై,
మూన్ఱడినిమిర్త్తు మూన్ఱినిల్తోన్ఱి మూన్ఱినిల్ మూన్ఱురువానాన్,
కాన్తడమ్పొఴిల్శూఴ్ కఙ్గైయిన్కరైమే ల్కణ్డమెన్నుమ్ కడినకరే. ౧౦

** పొఙ్గొలి కఙ్గైక్కరై మలికణ్డత్తుఱైపురుడోత్తమ నడిమేల్,
వెఙ్గలినలియా విల్లిపుత్తూర్క్కోన్ విట్టుశిత్తన్ విరుప్పుఱ్ఱు,
తఙ్గియవన్పాల్ శెయ్తమిఴ్మాలై తఙ్గియనావుడైయార్క్కు,
కఙ్గైయిల్ తిరుమాల్ కఴలిణైక్కీఴే కుళిత్తిరున్ద కణక్కామే. ౧౧

అడివరవు—తఙ్గై, శలమ్, అతిర్, ఇమైయవర్, ఉఴు, తలై, విల్, తిఱై, వడతిశై, మూన్ఱు, పొఙ్గు, మాదవత్తోన్.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

౮ - వదు. మాదవత్తోన్.

ఇత్తిరుమొఴియిల్, కృష్ణావతారగుణ చేష్టితఙ్గళుమ్ రామావతార గుణచేష్టితఙ్గళుమ్, అవతారాన్తరగుణ చేష్టితఙ్గళుమెల్లామ్ పెరియపెరుమాళ్ పక్కలిలే ప్రకాశిక్కైయాలే అవఱ్ఱైయడైయ త్తని త్తనియే పేశి యనుభవియానిన్ఱుకొణ్డు, తద్విషయత్తిలుమ్ తదీయవిషయమే ఉద్దేశ్యమెన్ఱుమ్ ప్రతిపత్తియాలే అవర్ విరుమ్బివర్త్తిక్కుమ్ దివ్యదేశమాన తిరువరఙ్గమ్ తిరుప్పదియినుడైయ వైభవత్తై బహుముఖమాకప్పేశి యనుభవిక్కిఱార్.

(కలివిరుత్తమ్.)

శంకరాభరణరాగం-ఆదితాళం.

¶ మాదవత్తోన్ఱన్ పుత్తిరన్ పోయ్ మఱికడల్వాయ్ మాణ్డానై,
ఓదువిత్త తక్కణైయా వురువురువే కొడుత్తానూర్,
తోద *వత్తిత్తూయ్మఱైయోర్ తుఱైపడియత్తుళుమ్బియెఙ్గుమ్,
పోదిల్వైత్త తేన్శోరియుమ్ పునలరఙ్గ మెన్బదువే. ౧

పిఱప్పకత్తే మాణ్డొழிన్ద పిళ్ళైకళై నాల్వరైయుమ్,
ఇఱైప్పొழுదిల్ కొణర్న్దుకొడుత్తొరుప్పడుత్త వుఱైప్పనూర్,
మఱైప్పెరున్దీ వళర్త్తిరుప్పార్ వరువిరున్దై యళిత్తిరుప్పార్,
శిఱప్పుడైయ మఱైయవర్వాழ் తిరువరఙ్గ మెన్బదువే. ౨

మరుమకన్ఱన్ శన్దతియై యుయిర్మీట్టు మైత్తునన్మార్,
† ఉరుమకత్తే వీழாమే కురుముకమాయ్ క్కాత్తానూర్,
తిరుముకమాయ్చ్చెఙ్గమలమ్ తిరునిఱమాయ్క్కరుఙ్గువళై,
పొరుముకమాయ్ నిన్ఱలరుమ్ పునలరఙ్గ మెన్బదువే. ౩

కూన్దొழுత్తైశిదకురైప్ప క్కొడియవళ్వాయ్ క్కడియశొల్కేట్టు,
ఈన్ఱెడుత్త తాయరైయు మిరాచ్చియము మాఙ్గొழிయ,
కాన్దొడుత్త నెఱిపోగి క్కణ్డకరై క్కళైన్దానూర్,
తేన్దొడుత్త మలర్చ్చోలై త్తిరువరఙ్గ మెన్బదువే. ౪

పెరువరఙ్గ ళవైపఱ్ఱి ప్పిழక్కుడైయ విరావణనై,
‡ఉరువరఙ్గ పొరుదழிత్తి వ్వులకినై క్కణ్పెఱుత్తానూర్,
కురవరుమ్బ క్కోఙ్గలర క్కుయిల్కూవుమ్ కుళిర్పొழிల్శూழ்,
తిరువరఙ్గ మెన్బదువే యెన్దిరుమాల్ శేర్విడమే. ౫

కీழுలకి లశురర్కళై క్కిழிఙ్జిరున్ద కిళరామే,
అழிవిడుత్తవరుడైయ కరువழிత్త వழிప్పనూర్,

* వత్తి—వస్త్రత్తై తరిత్తవర్కళ్. † ఉరుమకమ్—ఉరు—శరీరమ్, మకమ్—యజ్ఞమ్; నరమేతయజ్ఞమ్. ‡ ఉరు అరఙ్గ.

తాఴైమడ లూడురిఞ్జి త్తవళవణ్ణ ప్పొడియణిన్దు,
యాఴినిశై వణ్డినఙ్గ ళాళమ్వైక్కు మరఙ్గమే. ௬

కొఴుప్పుడైయ శెఴుఙ్గురుతి కొఴిత్తిఴిన్దు కుమిఴ్త్తెఱియ,
పిఴక్కుడైయ వశురర్కళై ప్పిణమ్పడుత్త పెరుమానూర్,
తఴుప్పరియ శన్దనఙ్గళ్ తడవరైవా యీర్త్తుక్కొణ్డు,
తెఴిప్పుడైయ కావిరివన్దడితొఴుమ్ శీరరఙ్గమే. ௭

వల్లెయిఱ్ఱు క్కేఴలుమాయ్ వాళెయిఱ్ఱు చ్చీయముమాయ్,
ఎల్లైయిల్లా త్తరణియైయు మవుణనైయు మిడన్దానూర్,
ఎల్లియమ్పో తిరుఞ్జిఱైవణ్డెమ్బెరుమాన్ కుణమ్పాడి,
మల్లికైవెణ్ శఙ్గూతుమ్ మతిళరఙ్గ మెన్బదువే. ௮

కున్ఱాడు కొఴుముకిల్పోల్ కువళైకళ్పోల్ కురైకడల్పోల్,
నిన్ఱాడు కణమయిల్పోల్ నిఱముడైయ నెడుమాలూర్,
కున్ఱూడు పొఴిల్నుఴైన్దు కొడియిడైయార్ ములైయణవి,
మన్ఱూడు తెన్ఱలులా మతిళరఙ్గ మెన్బదువే. ௯

✲ పరువరఙ్గ ళవైపఱ్ఱి ప్పడైయాలి త్తెఴున్దానై,
చ్చెరువరఙ్గ ప్పొరుతఴిత్త తిరువాళన్ తిరుప్పతిమేల్,
తిరువరఙ్గ త్తమిఴ్మాలై విట్టుశిత్తన్ విరిత్తనకొణ్డు,
ఇరువరఙ్గ మెరిత్తానై యేత్తవల్లా రడియోమే. ௧௦

అడివరవు—మాదవ, పిఱప్పు, మరుమకన్, కూన్, పెరుమ్, కీఴ్, కొఴుప్పు, వల్లెయిఱ్ఱు, కున్ఱు, పరు, మరవడి.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

---

௯ — వదు. మరవడియై.

ఇత్తిరుమొఴియిల్, పెరియపెరుమాళుడైయ దివ్యచేష్టితరస విశేషఙ్గళై అత్యాదరేణ అనుభవిత్తు విధరాకానిన్ఱుకొణ్డు తత్సమ్బన్ధితయా పరమప్రాప్యమాన తిరువరఙ్గమ్ తిరుప్పతియినుడైయ వైభవవిశేషఙ్గళైయుమ్, మున్బుఉక్తమాన ప్రకారమన్ఱిక్కే ప్రకారాన్తరేణ పేశి యనుభవిత్తు ప్రీతరాయ్చ్చెల్లుకిఱార్.

(అఱుశీర్క్కఴినెడి లాశిరియవిరుత్తమ్.)

తోడిరాగం-ఆదితాళం.

❋ మరవడియై త్తమ్బిక్కు వా౯పణైయమ్వైత్తుప్పోయ్ వానోర్వాఴ,
శెరువుడైయ తిశైక్కరుమమ్ తిరుత్తివన్దులకాణ్డ తిరుమాల్కోయిల్,
తిరువడిత౯ తిరువురువుమ్ తిరుమఙ్గైమలర్క్కణ్ణుమ్ కాట్టినిన్ఱు,
ఉరువుడైయమలర్నీలమ్ కాఱ్ఱాట్ట వోశలిక్కు మొళియరఙ్గమే. ౧

తన్నడియార్ తిఱత్తకత్తు త్తామరైయాళాకిలుమ్ శితకురైక్కుమేల్,
ఎన్నడియారదు శెయ్యార్ శెయ్దారేల్ నన్ఱుశెయ్దార్ ఎన్బర్పోలుమ్,
మన్నుడైయవిబీడణర్క్కాయ్ మతిళిలఙ్గైత్తిశైనోక్కి మలర్క్కణ్వైత్త,
ఎన్నుడైయ తిరువరఙ్గర్క్కన్ఱియుమ్ మఱ్ఱొరువర్క్కాళావరే. ౨

కరుళుడైయపొఴిలిల్ మరుదుమ్ కతక్కళిఱుమ్పిలమ్బనైయుఙ్గడియమావుమ్,
ఉరుళుడైయశకడరైయుమ్ మల్లరైయు ముడైయవిట్టోశై కేట్టా౯,
ఇరుళకఱ్ఱుమెఱికతిరో౯ మణ్డలత్తూడేఱ్ఱివైత్తేణివాఙ్గి,
అరుళ్కొడుత్తిట్టడియవరై యాట్కొళ్వా నమరుమూ రణియరఙ్గమే. ౩

పదినాఱామాయిరవర్ తేవిమార్పణిశెయ్య, త్తువరైయెన్ను
మదిల్నాయకరాకి వీఱ్ఱిరున్ద మణవాళర్ మన్నుకోయిల్,
పుదునాణ్మలర్క్కమలమెమ్బిరుమా౯ పొ౯వయిఱ్ఱిల్ పూవేపోల్వా౯,
పొదునాయకమ్పావి త్తిఱుమాన్దు పొఱ్చాయ్కుమ్ పునలరఙ్గమే. ౪

ఆమైయాయ్క్కఙ్గైయా యాఴ్కడలాయవనియా యరువరైకళాయ్,
నా౯ముకనాయ్నా౯మఱైయాయ్ వేళ్వియాయ్త్తక్కణైయాయ్ త్తానుమా
శేమముడైనారదనార్ శెన్ఱుశెన్ఱుతుతిత్తిఱైఞ్జక్కిడన్దా౯కోయిల్, [నా౯,
పూమరువిప్పుళ్ళినఙ్గళ్ పుళ్ళరైయ౯పుకఴ్కుఴఱుమ్ పునలరఙ్గమే. ౫

మైత్తుని౯మార్ కాతలియైమయిర్ముడిప్పిత్తవర్కళైయే మన్నరాక్కి,
ఉత్తరైత౯ శిఱువనైయుముయ్యక్కొణ్డ వుయిరాళనుఱైయుఙ్గోయిల్,
పత్తర్కళుమ్పకవర్కళుమ్ పఴమొఴివాయ్మునివర్కళుమ్ పరన్దనాడుమ్,
శిత్తర్కళుమ్తొఴుతిఱైఞ్జ త్తిశైవిళక్కాయ్నిఱ్కిన్ఱ తిరువరఙ్గమే. ౬

కుఱళ్ పిరమశారియాయ్ మావలియైక్కుఱుమ్బదక్కి యరశువాఙ్గి,
ఇఱైప్పొఴుదిఱ్పాదాళఙ్గళవిరుక్కై కొడుత్తుకన్ద వెమ్మాన్ కోయిల్,
ఎఱిప్పుడైయమణివరైమే లిళనాయిఱెఴున్దాఱ్పోలరవణైయిన్ వాయ్,
శిఱప్పుడైయపణఙ్గళ్మిశైచ్చెఴుమణికళ్ విట్టెఱిక్కుమ్ తిరువరఙ్గమే. ౭

ఉరమ్పఱ్ఱి యిరణియనై యుకిర్నుతియా లొళ్ళియమార్వుఱైక్కవూన్ఱి,
చ్చిరమ్పఱ్ఱి ముడియిడియ క్కణ్పిదుఙ్గ వాయలరత్తెఴిత్తాన్ కోయిల్,
ఉరమ్పెఱ్ఱమలర్క్కమల ములకళన్దశేవడిపో లుయర్న్దుకాట్ట,
వరమ్పుఱ్ఱకదిర్చ్చెన్నెల్ తాళ్శాయ్త్తుత్తలైవణక్కుమ్తణ్ణరఙ్గమే. ౮

తేవుడైయమీనమా యామైయా యేనమా యరియాయ్ క్కుఱళాయ్,
మూవురువిలిరామనాయ్క్కణ్ణనాయ్క్కఱ్కియాయ్ముడిప్పాన్ కోయిల్,
శేవలొడుపెడైయన్నమ్ శెఙ్గమలమలరేఱియూశలాడి,
పూవణైమేల్ తుదైన్దెఴు శెమ్బొడియాడివిళైయాడుమ్ పునలరఙ్గమే. ౯

శెరువాళుమ్పుళ్ళాళన్ మణ్ణాళన్ శెరుచ్చెయ్యు నాన్దకమెన్ను
మొరువాళన్, మఱైయాళ నోడాదపడైయాళన్ విఴుక్కైయాళన్,
ఇరవాళన్ పకలాళ నెన్నైయాళ నేఴులకప్పెరుమ్పురవాళన్,
తిరువాళనినిదాక త్తిరుక్కణ్గళ్ వళర్కిన్ఱ తిరువరఙ్గమే. ౧౦

కైన్నాకత్తిడర్కడిన్ద కనలాఴిప్పడైయుడైయాన్ కరుదుమ్కోయిల్,
తెన్నాడుమ్వడనాడుమ్తొఴునిన్ఱ తిరువరఙ్గన్ తిరుప్పదియిన్ మేల్,
మెయ్న్నావన్ మెయ్యడియాన్ విట్టుశిత్తన్ విరిత్తతమిఴురైక్కవల్లార్,
ఎఞ్ఞాన్ఱుమెమ్పెరుమా నిణైయడిక్కీ ఴిణైపిరియా దిరుప్పర్ తామే. ౧౧

అడిపరవు—మరవడి, తన్, కరుళ్, పదినాలు, ఆమై, మైత్తునన్, కుఱళ్, ఉరమ్, తేవు, శెరు, కైన్నాక, తుప్పు.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

౧౦ – వదు. తుప్పుడైయారై.

ఇత్తిరుమొఴియిల్, శరీరవిశ్లేషసమయత్తిల్ సంసారికళానవర్కళుక్కెల్లామ్ యమభటరాల్వరుమ్ నలివైనినైత్తు, “అతునమక్కు వారాతొఴియుమ్బాతు సర్వేశ్వరనానవనే పోక్కిత్తన్దరుళవేణుమ్” ఎన్ఱు

అధ్యవసిత్తు, అతుతన్నై ఏఱ్ఱువే అప్పత్తిరువడికళిలేవిణ్ణున్దు అర్థిత్తుచ్చెయ్ విత్తుక్కొళ్ళ్వోమ్'' ఎన్ఱు ఒరుప్పట్టు, చరమదశైయిల్ కర్మానుగుణమాగ యమభటర్వన్దు ఎన్నైనలియుమ్బోతు, అన్దక్లేశత్తాలే దేవరీరుడైయ తిరువడికళై ఒరుపడియాలుమ్ నినైక్కవుమ్ ఒన్ఱుశొల్లవుమ్ కూమనల్లే నెన్ఱత్తైప్పఱ్ఱి అప్పోతైక్కు ఇప్పోతే శొల్లివైత్తేన్, అనపిన్బు, అక్కాలత్తిల్ అవర్కళ్ ఎన్నైనలియాతపడి దేవరీర్ రక్షిత్తరుళవేణుమ్ ఎన్ఱు పెరియపెరుమాళ్ తిరువడికళిలేశరణమ్బుక్కు విణ్ణప్పమ్శెయ్కిఱార్.

(అఱుశీర్కழிనెడి లాశిరియవిరుత్తమ్.)

ఆరభిరాగం-ఆదితాళం.

* *తుప్పుడైయారై యడైవతెల్లామ్ శోర్విడత్తు త్తుణైయావరెన్ఱే,
ఒప్పిలేనాకిలుమ్ నిన్నడైన్దేన్ ఆనైక్కునీ యరుళ్ శెయ్తమైయాల్,
ఎయ్ప్పెన్నై వన్దునలియుమ్బోదు అఙ్గేదుమ్నానున్నై నినైక్కమాట్టేన్,
అప్పోదైక్కిప్పోదే శొల్లివైత్తే నరఙ్గత్తరవణై ప్పళ్ళియానే. ౧

శామిడత్తెన్నై క్కుఱిక్కొళ్కణ్డాయ్ శఙ్గొడుశక్కర మేన్దినానే,
నామడిత్తెన్నై యనేకతణ్డమ్ శెయ్వతానిఱ్పర్ నమన్దమర్కళ్,
పోమిడత్తున్దిఱ త్తెత్తనైయుమ్ పుకావణ్ణమ్ నిఱ్పదోర్మాయైవల్లై,
ఆమిడత్తేయున్నై చ్చొల్లివైత్తే నరఙ్గత్తరవణై ప్పళ్ళియానే. ౨

ఎల్లైయిల్వాశల్ కుఱుగచ్చెన్ఱా లెఱ్ఱినమన్దమర్ పఱ్ఱుమ్బోతు,
నిల్లుమినెన్నుమ్ ఉపాయమిల్లై నేమియుమ్శఙ్గము మేన్దినానే!,
శొల్లలామ్బోదే యున్నామమెల్లామ్ శొల్లినేనెన్నై క్కుఱిక్కొణ్డెన్ఱుమ్,
అల్లల్పడావణ్ణమ్ కాక్కవేణ్డు మరఙ్గత్తరవణై ప్పళ్ళియానే. ౩

ఒఱ్ఱైవిడైయనుమ్ నాన్ముకను మున్నైయఱియా ప్పెరుమైయోనే!,
ముఱ్ఱులకెల్లామ్ నీయేయాకి మూన్ఱెழுత్తాయ ముతల్వనేయో!,
అఱ్ఱతువాణాళివఱ్కెన్ఱెణ్ణి యఞ్జ నమన్దమర్ పఱ్ఱలుఱ్ఱ,
వఱ్ఱైక్కునీయెన్నై క్కాక్కవేణ్డు మరఙ్గత్తరవణై ప్పళ్ళియానే. ౪

పైయరవిన్నణై ప్పాఱ్కడలుళ్ పళ్ళికొళ్కిన్ఱ పరమమూర్త్తి,
ఉయ్యవులకు పడైక్కవేణ్డి యున్దియిల్తోఱ్ఱినాయ్ నాన్ముకనై,

* తుప్పు—సామర్థ్యమ్.

వైయమనిశరై *పొయ్యెన్ఱెణ్ణి కాలనైయు ముడనేపడైత్తాయ్!,
ఐయా! ఇనియెన్నైక్కాక్కవేణ్డు మరఙ్గత్తరవణైప్పళ్ళియానే. ౫

తణ్ణెనవిల్లై నమన్తమర్కళ్ శాలక్కొడుమైకళ్ శెయ్యానిఱ్పర్,
మణ్ణొడునీరు మెరియుఙ్గాలుమ్ మఱ్ఱుమాకాశము మాకినిన్ఱాయ్!,
ఎణ్ణలామ్పోదే యున్నామమెల్లా మెణ్ణినేనెన్నైక్కుఱిక్కొణ్డెన్ఱుమ్,
అణ్ణలే! నీయెన్నైక్కాక్కవేణ్డు మరఙ్గత్తరవణైప్పళ్ళియానే. ౬

శెఞ్జొల్మఱైప్పొరుళాకినిన్ఱ తేవర్కళ్ నాయకనే! ఎమ్మానే!,
ఎఞ్జలిలెన్నుడై యిన్నముదే! ఏఴులకుముడైయాయ్! ఎన్నప్పా!,
వఞ్జవురువిన్నమన్తమర్కళ్ వలిన్దునలిన్దెన్నైప్పఱ్ఱుమ్పోదు,
†అఞ్జల మెన్ఱెన్నైక్కాక్కవేణ్డు మరఙ్గత్తరవణైప్పళ్ళియానే. ౭

నానేతు మున్మాయ మొన్ఱఱియేన్ నమన్తమర్ పఱ్ఱినలిన్దిట్టు,ఇన్ద
ఊనేపుకేయెన్ఱుమోదుమ్పోద ‡ఙ్గున్నైనానొన్ఱుమ్ నినైక్కమాట్టేన్,
వానేయ్వానవర్ తఙ్గళీశా! మదురైప్పిఱన్దమామాయనే!, ఎన్
ఆనాయ్! నీయెన్నైక్కాక్కవేణ్డు మరఙ్గత్తరవణైప్పళ్ళియానే. ౮

కున్ఱెడుత్తానిరైకాత్తవాయా! కోనిరైమేయ్త్తవనే§ఎమ్మానే!,
అన్ఱుముతలిన్ఱఱుదియా వాదియఞ్జోది మఱన్దఱియేన్,
నన్ఱుఙ్గొడియ నమన్తమర్కళ్ నలిన్దువలిన్దెన్నైప్పఱ్ఱుమ్పోదు,
అన్ఱఙ్గునీయెన్నైక్కాక్కవేణ్డు మరఙ్గత్తరవణైప్పళ్ళియానే. ౯

✽ మాయవనై మదుశూదననై మాదవనై మఱైయోర్గళేత్తుమ్,
ఆయర్కళేఱ్ఱినై యచ్చుదనై యరఙ్గత్తరవణైప్పళ్ళియానై,
వేయర్పుకఴ్ విల్లిపుత్తూర్మన్ విట్టుశిత్తన్శొన్న మాలైపత్తుమ్,
తూయమనత్తనరాకివల్లార్ తూమణివణ్ణనుక్కాళర్తామే. ౧౦

అడివరవు—తుప్పు, చ్చానిడమ్, ఎల్లై, ఒఱ్ఱై, పై, తణ్, శెఞ్జొల్, నానేదు, కున్ఱు, మాయ, వాక్కు.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

— ✣ —

* పొయ్—పొయ్యర్; ఉపచారవఴక్కు. † అఞ్జలమ్—అఞ్జాతేకొళ్. ‡ ఏదునాన్ ఉన్నై నినైక్కమాట్టేన్, ఎన్ఱుమ్ పాఠమ్. § 'అమ్మానే' ఎన్ఱుమ్పాఠమ్.

ఐన్దామ్పత్తు.—౧-వదు. వాక్కుత్తూయ్మై.

ఇత్తిరుమొళియిల్, "ఇతరవిషయఙ్గళిలే 'ఆవియే ! అముదే !' ఎన్ఱు తిరిగైయాలే యిళన్దదు" ఎన్ఱువెఱుత్తు, ఇప్పోదు "ఆవియై యరఙ్గమాలై" ఎన్ఱుమ్, ఆవియేయముదే యెన్ఱ నారాయణనై యవేన్దాయ్" ఎన్ఱుమ్, తప్పైప్పొఱుత్తరుళవేణుమ్ ఎన్ఱు, పెరియపెరుమాళ్ భోగ్యతైయిలే తమ్ముడైయ కరణత్రయముమ్ మేల్విళుకిఱపడియై చ్చొల్లుకిఱతు.

(కలివిరుత్తమ్)

ధన్యాసిరాగం—అటతాళం.

వాక్కుత్తూయ్మై యిలామైయినాలే మాదవా వున్నై వాయ్క్కొళ్ళ
నాక్కునిన్నై యల్లాలఱియాదు నానదఞ్జువ నెన్నాశమన్ఱు, [మాట్టేన్,
మూర్క్కుప్పేశుకిన్ఱా నివనెన్ఱు మునివాయేలు మెన్మనత్తుక్కొణ్డు,
కాక్కైవాయిలుమ్ కట్టురై కొళ్వర్ కారణా! కరుళక్కొడియానే. ౧

శళక్కునాక్కొడు పున్కవిశొన్నేన్ శఙ్గుశక్కర మేన్దు కైయానే!,
పిళైప్పరాకిలుమ్ తమ్మడియార్ శొల్ పొఱుప్పదు పెరియోర్కడనన్ఱే,
విళిక్కుమ్కణ్ణిలేన్ నిన్కణ్ మఱ్ఱల్లాల్ వేఱొరువరోడెన్ననమ్పఱ్ఱాతు,
ఉళైక్కొర్పుళ్ళిమిక్కైయన్ఱుకణ్డాయ్ యూళియేళులకుణ్డుమిళ్న్దానే. ౨

నన్మైతీమైకళొన్ఱుమఱియేన్ నారణావెన్నుమిత్తనైయల్లాల్,
పున్మైయాలున్నై ప్పుళ్ళువమ్ పేశి ప్పుకళ్న్దానన్ఱుకణ్డాయ్ తిరుమాలే!,
ఉన్నుమాఱునిన్నై యొన్ఱుమఱియేన్ ఓవాదే నమోనారణావెన్బన్,
వన్మైయావతున్ కోయిలిల్ వాళుమ్ వైట్టణవనెన్నుమ్ వన్మైకణ్డాయే. ౩

నెడుమైయాలులకేళుమళన్దాయ్! నిన్మలా! నెడియాయ్!, అడియేనై
క్కుడిమైకొళ్వతఱ్కైయుఱవేణ్డా కూఱైశోఱివైవేణ్డువదిల్లై,
అడిమైయెన్నుమ*క్కోయిన్మైయాలే యఙ్గఙ్గేయవై పోదరుఙ్గణ్డాయ్,
కొడుమైక్కఞ్జనైక్కొన్ఱు నిన్తాతై కోత్తవన్ తళైకోళ్విడుత్తానే. ౪

తోట్టమిల్లవళ్ ఆత్తొళువొడై తుడవైయుమ్ కిణఱుమివైయెల్లామ్,
వాట్టమిన్ఱి యున్పొన్నడిక్కీళే వళైప్పకమ్ వకుత్తుక్కొణ్డిరున్దేన్,

* కోయిన్మై—వేణ్డాప్పాడు.

నాట్టుమానిడత్తో డెనక్కరితు నచ్చువార్ పలర్ కేఴలొన్ఱాకి,
కోట్టుమణ్ కొణ్డ కొళ్కైయినానే! కుఞ్జరమ్ వీఴ కొమ్బొశిత్తానే. ౫

కణ్ణా! నాన్ముకనైప్పడైత్తానే! కారణా! కరియాయ్! అడియేన్ నాన్,
ఉణ్ణానాళ్ పశియావతొన్ఱిల్లై ఓవాతే నమోనారణావెన్ఱు,
ఎణ్ణానాళుమిరుక్కెశుర్చ్చామవేతనాణ్మలర్ కొణ్డునపాదమ్
నణ్ణానాళ్, అవై *తత్తుఱుమాకిలన్ఱెనక్కవై పట్టినినాళే. ౬

వెళ్ళైవెళ్ళత్తిన్ మేలొరుపామ్బై మెత్తైయాకవిరిత్తతన్మేలే,
కళ్ళనిత్తిరై కొళ్కిన్ఱమార్కమ్ కాణలాఙ్గొలెన్ఱాశైయినాలే,
ఉళ్ళమ్ శోర వుకన్దెదిర్ విమ్మి యురోమకూపఙ్గళాయ్, కణ్ణనీర్గళ్
తుళ్ళమ్ శోరత్తుయిలణైకొళ్ళేన్ శొల్లాయానునైత్తత్తుఱుమాఱే. ౭

వణ్ణమాల్ వరైయే కుడైయాక మారికాత్తవనే! మదుశూదా!,
కణ్ణనే! కరికోళ్ విడుత్తానే! కారణా! కళిఱట్టపిరానే!,
ఎణ్ణువారిడరైక్కళైవానే! ఏత్తరుమ్ పెరుఙ్గీర్త్తియినానే!,
నణ్ణినానునై నాడోఱుమేత్తుమ్ నన్మైయే †యరుళ్ శెయ్యుమ్ పిరానే. ౮

నమ్బనే! నవిన్ఱేత్తవల్లార్గళ్ నాదనే! నరశిఙ్గమదానాయ్!,
ఉమ్బర్ కోనులకేఴుమళన్దాయ్! ఊఴియాయినాయ్! ఆఴిమున్నేన్ది,
కమ్బమాకరి కోళ్ విడుత్తానే! కారణా! కడలైక్కడైన్దానే!,
ఎమ్బిరానెన్నై యాళుడైత్తేనే! ఏఴైయేనిడరైక్కళైయాయే. ౯

❋ కామర్ తాదై కరుతలర్ శిఙ్గమ్ కాణవినియ కరుఙ్గుఴఱ్కుట్టన్,
వామన నెన్మరదకవణ్ణన్ మాదవన్ మదుశూదనన్ తన్నై,
చ్చేమనన్గమరుమ్ పుదువైయర్కోన్ విట్టుశిత్తన్ వియన్దమిఴ్ పత్తుమ్,
నామమెన్ఱు నవిన్ఱురైప్పార్కళ్ నణ్ణువారొల్లై నారణనులకే. ౧౦

అడివరవు—వాక్కు, చ్చెఴుక్కు, నన్మై, నెడుమై, తోట్టమ్, కణ్ణా, వెళ్ళై, వణ్ణమ్, నమ్బన్, కామర్, నెయ్.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

* తత్తుఱుకై—తట్టుప్పడుగై. † 'అరుళ్ శెయ్యుమ్ పిరానే' ఎన్ఱుమ్ పాఠమ్.

౨ – వదు. నెయ్క్కుడత్తై.

ఇత్తిరుమొழியిల్, తమ్ముడైయ అయోగ్యతయై అనుసన్ధిత్తకల, ఇవర్ కరణఙ్గళ్ మేల్ విழున్దపడికణ్డు క్షుద్రమైకోళ్ళ, ఇవర్ దోషమ్పార్త్తు క్షుద్రమైకోళ్ళ వేణ్డువతు నామ్ కడక్కనిఱ్కలన్ఱో ఎన్ఱు తానే మేల్ విழున్దు వన్దు పుకున్దు కిడన్దపడిశొల్లుకిఱార్. ఇదుదాన్ తిరుమాలిరుమ్శోలై మలైయిలుమ్ శూழ்విశుమ్బణిముకిలిలుమ్ శొల్లప్పట్టదిఱే.

(అఱుశీర్ కழிనెడి లాశిరియవిరుత్తమ్)

బియాగడైరాగం-రూపకతాళం.

* నెయ్క్కుడత్తైప్పఱ్ఱియేఱుమెఱుమ్బుకళ్ పోల్ నిరన్దు, ఎఙ్గుమ్
కైకొణ్డుపుక్కనోయ్కాళ్ కాలమ్పెఱవుయ్యప్పోమిన్,
మెయ్కొణ్డు వన్దుపుకున్దు వేదప్పిరానార్ కిడన్దార్,
పైకొణ్డ పామ్బణైయోడుమ్ పణ్డన్ఱు *పట్టినమ్ కాప్పే. ౧

శిత్తిరకుత్తనెழுత్తాల్ తెన్పులక్కోన్ పొఱియొఱ్ఱి,
వైత్తవిలచ్చినై మాఱ్ఱిత్తూతువరోడి యొళిత్తార్,
ముత్తుత్తిరైక్కడచ్చేర్పన్ మూతఱివాళర్ ముతల్వన్,
పత్తర్క్కముద నడియేన్ పణ్డన్ఱు పట్టినమ్ కాప్పే. ౨

వయిఱ్ఱిల్ తొழுవైప్పిరిత్తు వన్పులచ్చేవైయతక్కి,
కయిఱ్ఱుమ్ †అక్కాణికழித్తుక్కాలిడైప్పాశమ్ కழఱ్ఱి,
ఎయిఱ్ఱిడై మణ్కొణ్డ వెన్దై యిరాప్పకలోదువిత్తెన్నై,
పయిఱ్ఱిప్పణిశెయ్యక్కొణ్డాన్ పణ్డన్ఱు పట్టినమ్ కాప్పే. ౩

మఙ్గియ వల్వినై నోయ్కాళ్! ఉమక్కుమోర్ వల్వినైకణ్డీర్!,
ఇఙ్గుప్పుకేన్మిన్ పుకేన్మిన్ ఎళితన్ఱుకణ్డీర్ పుకేన్మిన్,
శిఙ్గప్పిరానవ నెమ్మాన్ శేరున్దిరుక్కోయిల్ కణ్డీర్,
పఙ్గప్పడాతుయ్యప్పోమిన్ పణ్డన్ఱు పట్టినమ్ కాప్పే. ౪

---

* పట్టినమ్–పత్తనమ్; నిధికిడక్కుమిడమ్: రాజధాని; ఆత్మా. † అక్కు–ఎలుమ్బు; అక్కాణి–స్థూలశరీరమ్.

మాణి క్కుఱళురువాయ మాయనై యెన్మనత్తుళ్ళే,
పేణిక్కొణర్న్దు పుకుదవైత్తుక్కొణ్డేన్ పిఱిదిన్ఱి,
మాణిక్కప్పణ్డార ఙ్గణ్డీర్ వలివన్ కుఱుమ్బర్కళుళ్ళీర్,
*పాణిక్క వేణ్డా నడమిన్ పణ్డన్ఱు పట్టినఙ్గాప్పే. ౫
ఉఱ్ఱవుఱుపిణినోయ్గాళ్! ఉమక్కొన్ఱు శొల్లుగేన్ కేణ్మిన్,
పెఱ్ఱఙ్గళ్ మేయ్క్కుమ్బిరానార్ పేణుమ్ తిరుక్కోయిల్ కణ్డీర్,
† అఱ్ఱమురైక్కిన్ఱేన్ ఇన్నమ్ ఆఴ్వినైకాళ్!, ఉమక్కిఙ్గోర్
పఱ్ఱిల్లైకణ్డీర్ నడమిన్ పణ్డన్ఱు పట్టినఙ్గాప్పే. ౬
కొఙ్గైచ్చిఱువరై యెన్నుమ్ పొదుమ్బినిల్ వీఴ్న్దు వఴుక్కి,
అఙ్గోర్ ముఴైయినిల్పుక్కిట్టు అఴున్దిక్కిడన్దుఴల్వేనై,
వఙ్గక్కడల్ వణ్ణనమ్మాన్ వల్వినైయాయిన మాఱ్ఱి,
పఙ్గప్పడా వణ్ణమ్ శెయ్దాన్ పణ్డన్ఱు పట్టినఙ్గాప్పే. ౭
ఏదఙ్గళాయినవెల్లామ్ ఇఱఙ్గలిడువిత్తు, ఎన్నుళ్ళే
పీదగవాడైప్పిరానార్ పిరమ కురువాకి వన్దు,
పోదిల్కమల వన్నెఞ్జమ్ పుకున్దుమెన్ శెన్నిత్తిడరిల్,
పాదవిలచ్చినై వైత్తార్ పణ్డన్ఱు పట్టినఙ్గాప్పే. ౮
ఉఱకల్ ఉఱకల్ ఉఱకల్ ఒణ్శుడరాఴియే శఙ్గే!,
అఱవెఱి నాన్దకవాళే! అఴగియ శార్ఙ్గమే! తణ్డే!,
ఇఱవుపడామలిరున్ద వెణ్మరులోక పాలీర్కాళ్!,
పఱవైయరైయా! ఉఱకల్ పళ్ళియఱై కుఱిక్కొణ్మిన్. ౯
॥ అరవత్తమళియినోడుమ్ అఴగియ పాఱ్కడలోడుమ్,
అరవిన్దప్పావైయుమ్దానుమ్ అగమ్బడి వన్దుపుకున్దు,
పరవైత్తిరై పలమోద ప్పళ్ళికొళ్కిన్ఱ పిరానై,
ప్పరవుకిన్ఱాన్ విట్టుశిత్తన్ పట్టినమ్ కావఱ్పొరుట్టే. ౧౦

అడివరవు—నెయ్, శిత్తిర, వయిఱ్ఱిల్, మఙ్గియ, మాణి, ఉఱ్ఱ, కొఙ్గై, ఏతమ్, ఉఱకల్, అరవ, తుక్క.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

---

* పాణిక్క వేణ్డా—విళమ్బిక్క వేణ్డా. † అఱ్ఱమ్—అఱుది.

3 - వదు. తుక్కచ్చుళలైయై.

ఇత్తిరుమొళియిలే మునియేనార్కనిల్ ఒన్బతుపాట్టై అర్చెల్లుకిఱ వర్త్తై చొల్లుకిఱతు; శెన్నియోఙ్గిల్-పత్తామ్పాట్టిల్ అర్థత్తైచ్చెల్లుమ్. "పర వుకిన్ఱాన్ విట్టుశిత్తన్" ఎన్ఱు-స త్తైక్కుమ్ భోగత్తుక్కుమన్తిక్కే రత్తై క్కుఉఱుప్పాక చ్చెల్లుకైఫలమెన్ఱీర్; "అరవత్తమళియినోడుమ్" ఎన్ఱు నామ్ ఉమ్ముడైయ ఉడమ్బిలేపుకున్దు అనుభవిత్తోమాకిల్ ఇనిప్పోకవమై యాతోవెన్న; ఇష్టప్రాప్తియై త్తరవేణుమెన్ఱుతిరువాణై యిట్టుతడుక్కిఱార్.

(కలినిలైత్తుఱై.)

సహానా రాగం-అట తాళం.

✻ తుక్కచ్చుళలైయైచ్చూళ్న్దు కిడన్దవళైయైయఱప్పఱిత్తు,
ప్పుక్కినిఱ్పుక్కనైన్ఱు క్కణ్ణాకోణ్డే నినిప్పోకవిడువదుణ్డే,
మక్కళ్ఉవరైక్కల్లిడైమోద విళన్దవళ్తన్ వయిఱ్ఱిల్,
శిక్కెనవన్దు పిఱన్దునిన్ఱాయ్ తిరుమాలిరుఞ్జోలై యెన్దాయ్!. ౧

వళైత్తువైత్తే నినిప్పోకలొట్టేన్ ఉన్ఱ నిన్దిరఞాలఙ్గళాల్,
ఒళిత్తిడిల్ నిన్ తిరువాణైకణ్డాయ్ నీయూరువర్క్కుమ్ మెయ్యనల్లై,
అళిత్తెఙ్గుమ్ నాడుమ్నగరముమ్ తమ్ముడైత్తీవినై తీర్క్కలుఱ్ఱు,
తెళిత్తువలఞ్జెయ్యుమ్ తీర్త్తముడై త్తిరుమాలిరుఞ్జోలై యెన్దాయ్!. ౨

✻ ఉనక్కు ప్పణిశెయ్తిరుక్కుమ్ తవముడైయేన్, ఇనిప్పోయొరువన్
తనక్కుప్పణిన్దు కడైత్తలైనిఱ్క నిన్ శాయైయళివుకణ్డాయ్,
పునత్తినైక్కిళ్ళిప్పుదువిక్కాట్టి యున్పొన్నడి వాళ్కవెన్ఱు,
ఇనక్కుఱవర్ పుదియతుణ్ణుమ్ ఎళిల్ మాలిరుఞ్జోలై యెన్దాయ్!. 3

కాదమ్పలవుమ్ తిరిన్దుళన్ఱే ననృఙ్గోర్నిళలిల్లై నీరుమిల్లై, ఉన్
పాదనిళలల్లాల్ మఱ్ఱోరుయిర్ప్పిడమ్ నానెఙ్గుమ్ కాణ్గిన్ఱిలేన్,
తూదుశెన్ఱాయ్ కురుపాణ్డవర్క్కాయఙ్గోర్పొయ్చ్చుఱ్ఱమ్ పేశిచ్చెన్ఱు,
పేదఞ్జెయ్ దెఙ్గుమ్పిణమ్పడుత్తాయ్ తిరుమాలిరుఞ్జోలై యెన్దాయ్!. ౪

కాలుమెఴా కణ్ణనీరుమ్నిల్లా ఉడల్ శోర్న్దు నడుఙ్గి, కురల్
మేలుమెఴా మయిర్కూచ్చుమఱా ఎనతోళ్కళుమ్ వీఴ్వొఴియా,
మాలుకళానిఱ్క మెన్మననే! యున్నైవాఴ త్తలైప్పెయ్తేన్,
శేలుకళానిఱ్కుమ్ నీళ్శునైశూఴ్ తిరుమాలిరుఞ్జోలై యెన్దాయ్!. ౫

ఎరుత్తుక్కొడియుడైయానుమ్ పిరమను మిన్దిరనుమ్, మఱ్ఱుమ్
ఒరుత్తరు మిప్పిఱవియెన్నుమ్ నోయ్క్కు మరున్దఱివారుమిల్లై,
మరుత్తువనాయ్నిన్ఱ మామణివణ్ణా! మఱుపిఱవితవిర
త్తిరుత్తి, ఉన్కోయిఱ్కడైప్పుకప్పెయ్ తిరుమాలిరుఞ్జోలై యెన్దాయ్!. ౬

అక్కరైయెన్ను మనత్తక్కడలుళ్ ఴున్దియున్ పేరరుళాల్,
ఇక్కరైయేఱి యిళైత్తిరున్దేనై యఞ్జేలెన్ఱు కైకవియాయ్,
శక్కరముమ్ తడక్కైకళుమ్ కణ్గళుమ్ పీతకవాడైయొడుమ్,
శెక్కర్నిఱత్తుచ్చివప్పుడైయాయ్! తిరుమాలిరుమ్జోలై యెన్దాయ్!. ౭

ఎత్తనైకాలము మెత్తనైయూఴియు మిన్ఱొడునాళై యెన్ఱే,
ఇత్తనైకాలముమ్ పోయ్క్కిఱిప్పట్టే నినియున్నైప్పోకలొట్టేన్,
మైత్తునన్మార్కళై వాఴ్విత్తు మాఱ్ఱలర్నూఱ్ఱువరై క్కెడుత్తాయ్,
శిత్తమ్నిన్పాల తఱితియన్ఱే తిరుమాలిరుమ్జోలై యెన్దాయ్!. ౮

అన్ఱువయిఱ్ఱిల్ కిడన్దిరున్దే యడిమైశెయ్య లుఱ్ఱిరుప్పన్,
ఇన్ఱువన్దిఙ్గున్నైక్కణ్డుకొణ్డే నినిప్పోక విడువతుణ్డే,
శెన్ఱఙ్గువాణనై యాయిరన్తోళుమ్ తిరుచ్చక్కర మతనాల్,
తెన్ఱిత్తిశైతిశై వీఴచ్చెఱ్ఱాయ్ తిరుమాలిరుమ్జోలై యెన్దాయ్!. ౯

※ శెన్ఱులకమ్ కుడైన్దాడుమ్శునై తిరుమాలిరుమ్శోలై తన్నుళ్
నిన్ఱపిరాన్, అడిమే లడిమైత్తిఱమ్ నేర్పడ విణ్ణప్పమ్ శెయ్,
పొన్తికఴ్ మాడమ్ పొలిన్దుతోన్ఱుమ్ పుదువైక్కోన్ విట్టుశిత్తన్,
ఒన్ఱినోడొన్బదుమ్ పాడవల్లా రులకమళన్దాన్ తమరే. ౧౦

అడివరవు—తుక్క, వళైత్తు, ఉనక్కు, కార్తమ్, కాలుమ్, ఎరుత్తు, అక్కరై, ఎత్తనై, అన్ఱు, శెన్ఱు, శెన్ని.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణం.

౪ - వదు. శెన్నియోఙ్గు.

పరవ్యూహ విభవాన్తర్యామి త్వార్చావతారఙ్గళాన విడఙ్గళిలెழுన్దరుళినదు, చేతనరై త్తిరుత్తుకైక్కుమ్, తిరువడినారై యడిమైకొళ్ళుకైక్కుమిఱే; అతుపూర్ణమాకక్కాణలావదు, తిరుమలై యిలెழுన్దరుళినిఱ్కి ఱ నిలైయిలేయిఱే. ఇనిత్తాన్ ఇవర్ తమక్కు, మేల్ప్రాప్తిక్కడియాన పరభక్తిముదలాన అమ్శఙ్గళ్ పిఱన్దపడియైయుమ్ ఇదుదాన్ తన్సమ్బన్ధికళళవన్ఱిక్కే నాట్టిలుళ్ళార్ పావముమ్పోయిత్తున్ఱుమ్, తమ్ముడైయ ఆజ్ఞై నడక్కుమిడమెల్లామ్ యమనశ్శైత్తై పుకురప్పెఱాదు ఎన్ఱు, అవనుడైయ భోగ్యతాతిశయత్తైయుమ్ పావనత్వత్తైయుమ్ శొల్లి అవన్ శెయ్దవుపకారత్తుక్కు తోర్ఱు స్తోత్రరూపత్తాలే ఆత్మసమర్పణమ్ పణ్ణినప్రకారత్తైయుమ్, ఇదుతాన్ అవన్ నిర్హేతుక కృపైయాలే వుగన్దరుళిననిలఙ్గళో డొక్క తమ్ తిరుమేనియైయుమ్ తమ్మైయుమ్ విరుమ్బి అనుభవిప్పిత్త పడియైయుమ్ శొల్లి, ఇత్తై అధికరిత్తార్క్కు ఫలమ్ తమ్మైప్పోలే అనన్యార్హ శేషభూతరాకప్పెఱువర్క శెన్గిఱార్.

(కలిపిరుత్తమ్.)

శ్రీరాగం-తిరిపుటైతాళం.

✻ శెన్నియోఙ్గు తణ్ తిరువేఙ్గడముడైయాయ్!, ఉలకు
తన్నై వాழనిన్ఱనమ్బి! తామోదరా! శదిరా!,
ఎన్నైయు మెన్నుడైమైయైయు మున్ శక్కరప్పొఱి యొఱ్ఱిక్కొణ్డు,
నిన్నరుళే పురిన్దిరున్దేన్ ఇనియెన్? తిరుక్కుఱిప్పే. ౧
పఱవైయేఱు పరమ్పురుడా! నీయెన్నైక్కైక్కొణ్డపిన్,
పిఱవియెన్నుమ్ కడలుమ్వఱ్ఱి ప్పెరుమ్బదమాకిన్ఱదాల్,
ఇఱవుశెయ్యుమ్ పావక్కాడు తీక్కొళీ ఇవేకిన్ఱదాల్,
అఱివైయెన్ను మముతవాఱు తలైప్పఱ్ఱి వాయ్క్కొణ్డదే. ౨
ఎమ్మనా! ఎన్ కులదెయ్వమే! ఎన్నుడై నాయకనే!,
నిన్నుళేనాయ్ ప్పెఱ్ఱనన్మై యివ్వులకినిల్ ఆర్ పెఱువార్,
నమ్మన్ పోల వీழ్త్తముక్కుమ్ * నాట్టిలుళ్ళ పావమెల్లామ్,
*శుమ్మెనాదే కైవిట్టోడి త్తూఱుకళ్ పాయ్న్దనవే. 3

* నాట్టుళ్ళపావమెలామ్ - ఎన్ఱుమ్ పాఠాన్తరమ్.

కడల్ కడైన్దముతమ్కొణ్డు కలశత్తై నిఱైత్తాఱ్పోల్,
ఉడలురుకి వాయ్తిఱన్దు మడుత్తున్నై నిఱైత్తుక్కొణ్డేన్,
కొడుమైశెయ్యుమ్ కూఱ్ఱముమెన్ †కోలాడు కుఱుకప్పెఱా,
తడవరైత్తోళ్ శక్కరపాణీ! శార్ఙ్గవిల్ శేవకనే. ౪

పొన్నైక్కొణ్డురైకల్ మీదే నిఱమెళువురైత్తాఱ్పోల్,
ఉన్నైక్కొణ్డెన్నావకమ్పాల్ మాఱ్ఱిన్ఱియురైత్తుక్కొణ్డేన్,
ఉన్నైక్కొణ్డెన్నుళ్వైత్తేన్ ఎన్నైయుమున్నిలిట్టేన్,
ఎన్నప్పా! ఎన్నిరుడీకేశా! ఎన్నుయిర్క్కావలనే!. ౫

ఉన్నుడైయవిక్కిరమ మొన్ఱొళియామ లెల్లామ్,
ఎన్నుడైయ నెఞ్జకమ్పాల్ శువర్వళి యెళుతిక్కొణ్డేన్,
మన్నడఙ్గమళువలఙ్గైక్కొణ్డ విరామనమ్బి,
ఎన్నిడైవన్దెమ్బెరుమా నినియెఙ్గుప్పోకిన్ఱదే. ౬

పరుప్పదత్తుక్కయల్ పొఱిత్త పాణ్డియర్ కులపదిపోల్,
తిరుప్పొలిన్ద శేవడి యెన్ శెన్నియిన్మేల్ పొఱిత్తాయ్,
మరుప్పొశిత్తాయ్ మల్లడర్త్తా యెన్ఱెన్ఱు, ఉన్ వాశకమే
ఉరుప్పొలిన్ద నావినేనై యునక్కురిత్తాక్కినైయే. ౭

అనన్దన్పాలుమ్ కరుడన్పాలుమ్ †ఐతు నొయ్తాక వైత్తు,ఎన్
మనన్దనుళ్ళే వన్దువైకి వాళ్చ్చెయ్దా యెమ్బిరాన్,
నినైన్దెన్నుళ్ళే నిన్ఱునెక్కుక్కణ్ణ ‡ళశుమ్బొళుక,
నినైన్దిరున్దే శిరమమ్తీర్న్దేన్ నేమినెడియవనే. ౮

※ పనిక్కడలిల్ పళ్ళికోళై ప్పళకవిట్టు, ఓడివన్దెన్
మనక్కడలిల్ వాళవల్ల మాయమణాళ నమ్బి,
తనిక్కడలే తనిచ్చుడరే తనియులకే యెన్ఱెన్ఱు,
ఉనక్కిడమా యిరుక్క వెన్నై యునక్కురిత్తాక్కినైయే. ౯

* కోలాడి—ఆజ్ఞా. † ఐదునొయ్తాక వైత్తు—(స్నేహాత్) అత్యల్పమాకప్పణ్ణి.
అశుమ్బు ఒళుక—నీర్ పాయ.

చాఱ్ఱుప్పాట్టుక్కళ్.

తడవరైవాయ్ మిళిర్న్దుమిన్నుమ్ తవళ నెడుఙ్గొడిపోల్,
శుడరొళియాయ్ నెఞ్జినుళ్ళే తోన్ఱుమెన్ శోదినమ్బి,
వడతడముమ్ వైకున్దముమ్ మదిట్టువరాపదియుమ్,
ఇడవకైక ళికఴ్న్దిట్టెన్బా లిడవకై కొణ్డనైయే. ౧౦

వేయర్తఙ్గళ్ కులత్తుదిత్త విట్టుశిత్తన్ మనత్తే,
కోయిల్కొణ్డ కోవలనై క్కొఴుఙ్గుళిర్ ముకిల్వణ్ణనై,
ఆయరేఱ్ఱై యమరర్కోవై యన్దణర్తమముదత్తినై,
చ్చాయైపోలప్పాడవల్లార్ తాముమణుక్కర్గళే. ౧౧

అడిపరవు—శెన్ని, పణివై, ఎమ్మనా, కడల్, పోన్, ఊన్, పరుప్పతమ్, అనన్దన్, పని, తడవరై, వేయర్, మార్కఴి.

ఐన్దామ్బత్తు ముఱ్ఱిఱ్ఱు.

ఆక, పత్తు — ౫క్కు, పాట్టు — ౪౭౩.

పెరియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

ఆణ్డాళరుళిచ్చెయ్ద తిరుప్పావై.

శ్రియఃపతియాన సర్వేశ్వరన్ తిరువాయ్ప్పాడియిలే కృష్ణనాయ్ వన్దు తిరువవతారమ్పణ్ణియరుళి తన్నుడైయ సౌన్దర్యాది గుణచేష్టితఙ్గళాలే పఞ్చలక్షమ్ కుడియిలుళ్ళ పెణ్గళై తోఱ్ప్పిత్తుక్కొణ్డు వళర్న్దరుళుకిఱకాలత్తిలే, తిరువాయిప్పాడియిల్ వర్షమిన్ఱిక్కే ఇరుక్క గోపవృద్ధరెల్లారుమ్ తిరణ్డు వర్షార్థమాక నోఱ్క వర్షముణ్డామ్. ఇవ్వ్యాజిల్ పెణ్గళైయే నోఱ్కక్కడవర్గళ్. ఇతుక్కు కృష్ణన్ ఘటకనావాన్ ఎన్ఱు అధ్యవసిత్తు పెణ్బిళ్ళైకళై అడైయవళైత్తు నోఱ్కచ్చొల్లి ఇనొన్ఱుక్కు కృష్ణనై ఘటకనాగ అపేక్షిత్తు నిర్బన్ధిక్క అవనుమ్ ఇశైన్దపిన్బు, ఎల్లారుం తిరళవిరున్దు పెణ్గళై కృష్ణనుక్కు కాట్టికొడుత్తు, గోపవృద్ధరెల్లారుమ్ పోనపిన్బు పెణ్గళుమ్ కృష్ణనుమ్ కూడవిరున్దు "తిరుక్కురవైకోత్త రాత్రిపోలే పెణ్గళ్ యిదువుమ్ నమక్కొరురాత్రియే" ఎన్ఱు కృష్ణన్ కొణ్డాడి ఇప్పొదుఎల్లారుమ్పోయ్ అపరరాత్రియిలేవన్దు ఎఴుప్పఙ్గోళ్ నోన్బుక్కు కుళిక్కలామ్బడి ఎన్ఱరుళిచ్చెయ్దు కృష్ణనుమ్ పెణ్గళై పిరిన్దుపోయ్ ధరిక్కమాట్టామే, నప్పినైప్పిరాట్టి తిరుమాళిగైయిలే పుక్కాన్. పెణ్గళుమ్ పరస్పరసంశ్లేషత్తాలే కాల్నడైతన్దుపోయ్ త్తన్దామ్మాళిగైకళిలేపుక్కు ఉఱఙ్గప్పుక్కవిడత్తిల్ కణ్ణుఱఙ్గామైయాలే మున్పడవుణర్న్దవర్కళ్, కృష్ణగుణచేష్టితఙ్గళై నినైత్తు ఎఴున్దిరుక్కమాట్టాదే కిడక్కిఱవర్కళై ఉణర్త్త, తనిత్తసియేశెన్ఱు ఎఴుప్పి ఎల్లారుఙ్గూడి ఉద్దేశ్యమాన శ్రీనన్దగోపర్ తిరుమాళిగైయిలేశెన్ఱు తిరువాశల్కాప్పారైయుమ్ నన్దగోపరైయుమ్ ఎఴుప్పి అనన్తరమ్ తఙ్గళుక్కు పురుషకారభూతైయాన నప్పిన్నైప్పిరాట్టియైయుమ్, కృష్ణనైయుమ్ఎఴుప్పి అవన్ దివ్యసింహాసనత్తిళవ్వమ్ నడక్కి ఆపోత్తి నడైయ్యుకుక్కు తిరుప్పల్లాణ్డుపాడి ఎఙ్గళుక్కు ఏతేనుమ్ ప్రతిబన్ధకముణ్డేయాకిలుమ్ నీయేపోక్కి ఎఙ్గళ్ దుఃఖమెల్లామ్ కెడవిషయీకరిక్కవేణుమెన్ఱు విణ్ణప్పమ్ శెయ్తార్. నాట్టార్ ఇశైకైక్కాక నోన్బు ఎన్ఱు ఒరువ్యాజత్తైయిట్టు పుకున్దోమత్తనై ఎఙ్గళ్ వుద్దేశ్యమ్ అతునన్ఱు, వున్ తిరువడికళిల్ కైఙ్కర్యమేయెన్ఱు వుద్దేశ్యమానపురుషార్థసిద్ధిక్కు తఙ్గళ్ ఆకిఞ్చన్యత్తైయుమ్,ప్రాప్తియైయుమ్మున్నిట్టు,నీయేవుపాయమాకవేణుమెన్ఱు అపేక్షిత్తు అత్తైపెఱ్ఱు ముడిక్కిఱదు ఇత్తిరుమొழி.

ముదలాయిరమ్ - తిరుప్పావై.

(భట్టరరుళిచ్చెయ్దదు.)

బిలహరిరాగం.

నీళాతుఙ్గ స్తనగిరితటీసు ప్త ముద్బోధ్యకృష్ణమ్।
పారార్థ్యమ్ స్వమ్ శ్రుతిశతశిరస్సిద్ధ మధ్యాపయన్తీ॥
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యాబలాత్కృత్య భుఙ్క్తే।
గోదాతస్యై నమఇదమిదమ్ భూయఏవాస్తు భూయః॥

(ఉయ్యక్కొణ్డా రరుళిచ్చెయ్దదు.)

ఇరువికర్ప నేరిశై వెణ్పా.

అన్నవయల్పుదువై యాణ్డా ళరఙ్గఱ్కు,
ప్పన్ను తిరుప్పావైప్పల్ పతియమ్-ఇన్నిశైయాల్,
పాడిక్కొడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై
శూడిక్కొడుత్తాళై చ్చొల్.

శూడిక్కొడుత్త శుడర్క్కొడియే! తొల్పావై,
పాడియరుళవల్ల పల్వళైయాయ్!-నాడినీ,
వేఙ్గడవఱ్కెన్నై విదియెన్ఱ విమ్మాఱ్ఱమ్,
నాఙ్గడవావణ్ణమే నల్కు.

(ఇయఱ్ఱిరవిణై క్కొచ్చకక్కలిప్పా.)

(ప్రాప్యప్రాపక అధికారిస్వరూపఙ్గళై సఙ్గ్రహిత్తు, ఇన్నోన్ఱుక్కు క్కాలమ్ నేర్పట్టపడియైయుమ్ కొణ్డాడుకిఱార్కళ్.

బిలహరిరాగం-అటతాళం.

❊ మార్కళి త్తిఙ్గళ్ మతినిఱైన్ద నన్నాళాల్,
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్!,
శీర్మల్కుమ్ ఆయ్ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్కాళ్!,
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దకోపన్ కుమరన్,
ఏరార్న్దకణ్ణి యశోదై యిళఞ్జిఙ్గమ్,
కార్మేని చ్చెఙ్గట్కదిర్ మతియమ్బోల్ ముకత్తాన్,

నారాయణనే నమక్కే పఱైతరువాన్,
పారోర్ పుకఴ్ప్పడిన్దేలో రెమ్బావాయ్. ౧

అవనైయే వుపాయమాకప్పత్తి యిరుక్కిఱ అధికారిక్కు సమ్భావితమాన స్వభావవిశేషఙ్గళై చ్చొల్లుకిఱదు.

పంతువరాళిరాగం—ఆదితాళం.

వైయత్తు వాఴ్వీర్కాళ్! నాముమ్ నమ్పావైక్కు,
చ్చెయ్యుమ్ కిరిశైకళ్ కేళీరో, పాఱ్కడలుళ్
*పైయత్తుయిన్ఱ పరమ నడిపాడి,
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి,
మైయిట్టెఴుతోమ్ మలరిట్టు నాముడియోమ్,
శెయ్యాతన శెయ్యోమ్ తీక్కుఱళై చ్చెన్ఱోతోమ్,
ఐయముమ్ పిచ్చైయుమ్ మాన్దనైయుమ్ కైకాట్టి,
ఉయ్యుమాఱెణ్ణి యుకన్దేలో రెమ్బావాయ్. ౨

తఙ్గళ్ నోన్బుక్కు అనుమతిదానమ్ పణ్ణినార్క్కు వరక్కడవదృష్టఫలత్తై చ్చొల్లుకిఱదు.

పంతువరాళిరాగం-తిరిపుటైతాళం.

ఓఙ్గి యులకళన్ద వుత్తమన్ పేర్ పాడి,
నాఙ్గళ్ నమ్పావైక్కు చ్చాత్తి నీరాడినాల్,
తీఙ్గిన్ఱి నాడెల్లామ్ తిఙ్గళ్ ముమ్మారిపెయ్దు,
ఓఙ్గు పెరుఞ్జెన్నెల్ లూడు కయలుకళ,
ప్పూఙ్గువళైప్పోతిల్ ప్పొఱివణ్డు కణ్పడుప్ప,
త్తేఙ్గాతే పుక్కిరున్దు శీర్త్త ములైపత్తి
వాఙ్గ, క్కుడమ్నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుమ్పశుక్కళ్,
నీఙ్గాత శెల్వమ్ నిఱైన్దేలో రెమ్బావాయ్. ౩

పర్జన్యదేవతై ప్రార్థనైక్కు ఇవర్కళ్ ఉకన్దుక్కైఙ్కర్యమ్ నియమిత్తపడియై చ్చొల్లుకిఱదు.

కాంభోదిరాగం—ఆదితాళం.

ఆఴిమఴైక్కణ్ణా ఒన్ఱునీ కైకరవేల్,
ఆఴియుళ్పుక్కు ముకన్దుకొడార్త్తేఱి,

* పైయ— మెళ్ళ.

ఊఴిముదల్వ నురువమ్బోల్ మెయ్ కఱుత్తు,
పాఴి యన్దోళుడై ప్పఱ్పనాపన్ కైయిల్,
ఆఴిపోల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱతిర్న్దు,
తాఴాతే శార్ఙ్గముతైత్త శరమఴైపోల్,
వాఴ వులకిని ల్పెయ్తిడాయ్, నాఙ్గళుమ్
మార్కఴినీరాడ మకిఴ్న్దేలో రెమ్బావాయ్. ౪

భగవదనుభవత్తాలే యుఴ్ఴీన్దవర్కళుక్కు పసుమ్ పూర్వాఘోత్తరాఘఙ్గళ్ సిద్ధో పాయబలత్తాలే నెరుప్పిలిట్ట పఞ్జుపోలే తన్నడైయే నశిత్తుప్పోమ్బడి చొల్లుకిఱదు.

తోడిరాగం—రూపకతాళం.

మాయనై మన్నువడమతురై మైన్దనై,
తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై,
ఆయర్కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై,
తాయై క్కుడల్ విళక్కమ్ శెయ్త తామోతరనై,
తూయోమాయ్వన్దు నామ్ *తూమలర్ తూవిత్తొఴుదు,
వాయినా ల్పాడి మనత్తినా ల్చిన్దిక్క,
పోయ పిఴైయుమ్ పుకుతరువా నిన్ఱనవుమ్,
తీయినిల్ తూశాకుమ్ శెప్పేలో రెమ్బావాయ్. ౫

నూతనమాక భగవత్సమ్బన్ధమ్ పెఱ్ఱ వధికారిగళై యెఴుప్పుకిఱార్కళ్.

భూపాళరాగం—ఆదితాళం.

పుళ్ళుమ్ శిలమ్బినకాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్,
వెళ్ళై విళిశఙ్గిన్ పేరరవమ్ కేట్టిలైయో,
పిళ్ళా యెఴున్దిరాయ్ పేయ్ములై నఞ్జుణ్డు,
కళ్ళచ్చకడమ్ కలక్కఴియ క్కాలోచ్చి,
వెళ్ళత్తరవి ల్తుయిలమర్న్ద విత్తినై,
ఉళ్ళత్తుక్కొణ్డు మునివర్కళుమ్ యోకికళుమ్,
మెళ్ళవెఴున్దరియెన్ఱ పేరరవమ్,
ఉళ్ళమ్పుకున్దు కుళిర్న్దేలో రెమ్బావాయ్. ౬

* "తూమలర్కళ్ తూయ్త్తొఴుతు" ఎన్ఱుమ్ పాఠమ్.

భగవద్విషయత్తిలుమ్ భాగవతవిషయమ్ నన్ఱెన్ఱిరున్దుమ్ మఱ
న్దిరుప్పారొరువరై యెఴుప్పుకిఱార్కళ్.

భూపాళరాగం—రూపకతాళం.

కీశుకీశెన్ఱెఙ్గు ’మానైచ్చాత్తన్ కలన్దు,
పేశినపేచ్చరవమ్ కేట్టిలైయో పేయ్ప్పెణ్ణే!,
కాశుమ్ పిఱప్పుమ్ కలకలప్ప క్కైపేర్త్తు,
వాశనఱుఙ్గుళ లాయ్చ్చియర్, మత్తినాల్
ఓశైపడుత్త తయిరరవమ్ కేట్టిలైయో,
నాయకప్పెణ్బిళ్ళాయ్! నారాయణన్ మూర్త్తి,
కేశవనైప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో,
తేశముడైయాయ్! తిఱవేలో రెమ్బావాయ్. ౭

భాగవతశేషత్వ పర్యన్తమాన భగవచ్ఛేషత్వముడైయ శ్లాఘైయాలే
భగవదభిమతరానవరై ఎఴుప్పుకిఱార్కళ్.

భూపాళరాగం—అటతాళం.

కీఴ్వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱువీడు,
మేయ్వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైకళుమ్,
పోవాన్ పోకిన్ఱారై పోకామఱ్కాత్తు, ఉన్నైక్
కూవువాన్ వన్దునిన్ఱోమ్, కోతుకలముడైయ
పావాయ్! ఎఴున్దిరాయ్ పాడిప్పఱైకొణ్డు,
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ,
తేవాతితేవనై చ్చెన్ఱునామ్ శేవిత్తాల్,
ఆవా వెన్ఱారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్. ౮

ఉపాయాధ్యవసాయ నిష్ఠరాన అధికారియై ఎఴుప్పుకిఱార్కళ్.

మోహనరాగం—ఆదితాళం.

తూమణిమాడత్తు చ్చుఱ్ఱుమ్ విళక్కెరియ,
త్తూపమ్కమఴ త్తుయిలణైమేల్ కణ్వళరుమ్,
మామాన్మకళే! మణిక్కతవమ్ తాళ్తిఱవాయ్,
మామీర్! అవళై యెఴుప్పీరో, ఉన్మకళ్ తాన్
ఊమైయో? అన్ఱిచ్చెవిడో? అనన్దలో?,
ఏమప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో?,

మామాయన్ మాదవన్ వైకున్దన్ ఎన్ఱెన్ఱు,
నామమ్ పలవుమ్ నవిన్ఱేలోర్ ఎమ్బావాయ్. ౯

ఉపాయనిష్ఠరై యెఴుప్పుకిఱార్కళ్.

అసావేరిరాగం-ఆదితాళం.

నోఱ్ఱు చ్చువర్క్కమ్ పుకుకిన్ఱ అమ్మనాయ్!,
మాఱ్ఱముమ్ తారారో వాశల్ తిఱవాతార్,
నాఱ్ఱత్తుழాయ్ముడి నారాయణన్, నమ్మాల్
పోఱ్ఱప్పఱైతరుమ్ పుణ్ణియనాల్, పణ్డొరునాళ్
కూఱ్ఱత్తిన్ వాయ్వీழ్న్ద కుమ్బకరణనుమ్,
తోఱ్ఱుమ్ ఉనక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో,
ఆఱ్ఱ అనన్దలుడైయాయ్! అరుఙ్గలమే!,
తేఱ్ఱమాయ్ వన్దు తిఱవేలోర్ ఎమ్బావాయ్, ౧౦

[illegible]

ఈశ్వరనే ఉపాయోపేయమెన్ఱు అధ్యవసిత్తిరున్దాలుమ్ మిగవుమ్ ఆదరణీయ విషయమాన అధికారియై యెఴుప్పుకిఱార్కళ్.

శహానారాగం-తిరిపుడైతాళం.

కత్ఱుక్కఱవై క్కణఙ్గళ్ పలకఱన్దు,
శెత్ఱార్ తిఱలழియచ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్,
కుత్ఱమొన్ఱిల్లాత కోవలర్తమ్ పొఱ్కొడియే!,
పుత్ఱరవల్గుల్ పునమయిలే! పోతరాయ్,
శుత్ఱత్తు తోழిమారెల్లారుమ్ వన్దు, నిన్
ముత్ఱమ్పుకున్దు ముకిల్వణ్ణన్ పేర్పాడ,
చ్చిత్ఱాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ!
ఎత్ఱుక్కుఱఙ్గుమ్ పొరుళేలోర్ ఎమ్బావాయ్. ౧౧

భాగవతాభిమాననిష్ఠరై యెఴుప్పుకిఱార్కళ్.

కేదారగౌళరాగం-ఆదితాళం

కనైత్తిళఙ్గత్ఱెరుమై కన్ఱుక్కిరఙ్గి,
నినైత్తు ములైవழియే నిన్ఱు పాల్ శోర,

ననైత్తిల్లమ్ శేఱాక్కుమ్ నచ్చెల్వ న్తఙ్గాయ్!,
పనిత్తలై వీఴ నిన్ వాశఱ్కడైపత్తి,
చ్చినత్తినాల్ తెన్నిలఙ్గైక్కోమానై చ్చెత్త,
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్తిఱవాయ్,
ఇనిత్తా నెఴున్దిరాయ్ ఈతెన్న పేరుఱక్కమ్,
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్పావాయ్. ౧౨

నమక్కు స్వరూపజ్ఞానముణ్డాకిల్ అవన్ తానే వరుకిఱానెన్ఱు
నిర్భరరాయిరుక్కు మవరై యెఴుప్పుకిఱార్కళ్.

అఠాణారాగం—రూపకతాళం.

పుళ్ళిన్ వాయ్కీణ్డానై ప్పొల్లావరక్కనై,
కిళ్ళిక్కళైన్దానై క్కీర్త్తిమై పాడిప్పోయ్,
పిళ్ళైకళెల్లారుమ్ పావైక్కళమ్ పుక్కార్,
వెళ్ళియెఴున్దు వియాఴ ముఱఙ్గిఱ్ఱు,
పుళ్ళుమ్ శిలమ్బినకాణ్ పోతరిక్కణ్ణినాయ్!,
కుళ్ళక్కుళిర క్కుడైన్దు నీరాడాతే,
పళ్ళిక్కిడత్తియో పావాయ్ నీ!నన్నాళాల్,
కళ్ళమ్ తవిర్న్దు కలన్దేలో రెమ్పావాయ్. ౧౩

జ్ఞానభక్తివైరాగ్యఙ్గళాలే పూర్ణరాన భాగవతరై యెఴుప్పుకిఱార్కళ్.

సారఙ్గరాగం—ఆదితాళం.

ఉఙ్గళ్ పుఴైక్కడై త్తోట్టత్తు వావియుళ్,
శెఙ్గఴునీర్ వాయ్నెకిఴ్న్దామ్బల్ వాయ్ కూమ్బినకాణ్,
శెఙ్గల్పొడి క్కూఱై వెణ్బల్ తవత్తవర్,
తఙ్గళ్ తిరుక్కోయిల్ శఙ్గిడువాన్ పోకిన్ఱార్,
ఎఙ్గళై మున్న మెఴుప్పువాన్ వాయ్పేశుమ్,
నఙ్గాయ్! ఎఴున్దిరాయ్! నాణాతాయ్! నావుడైయాయ్!,
శఙ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్,
పఙ్గయక్కణ్ణానై ప్పాడేలో రెమ్పావాయ్. ౧౪

భాగవతగోష్ఠియై క్కాణవాశైప్పట్టిరుప్పారొరువరై యెఴుప్పుకిఱార్కళ్.

సౌరాష్ట్రరాగం-అటతాళం.

ఎల్లే! యిళఙ్గిళియే! ఇన్న ముఱఙ్గుతియో,
శిల్లెన్ఱళైయేన్మిన్ నఙ్గైమీర్! పోతరుకిన్ఱేన్,
వల్లై ఉన్కట్టురైకళ్ పణ్డేయున్ వాయఱితుమ్,
వల్లీర్కళ్ నీఙ్గళే నానేతా నాయిడుక,
ఒల్లైనీపోతాయ్! ఉనక్కెన్న వేఱుడైయై,
ఎల్లారుమ్ పోన్దారో? పోన్దార్ పోన్దెణ్ణిక్కొళ్,
వల్లానై కొన్ఱానై మాఱ్ఱారై మాఱ్ఱఴిక్క
వల్లానై, మాయనై ప్పాడేలో రెమ్బావాయ్. ౧౫

మున్బు ఉణర్త్తినవర్కళు ముణర్న్దవర్కళుమ్ ఎల్లారుఙ్గూడి భగవదనుభవత్తుక్కు
దేశికరాన ఆచార్యన్ తిరుమాళిగైయిలే పుక్కు అఙ్గు కోయిల్ కాప్పా
నైయుమ్ తిరువాశల్ కాప్పానైయు మెఴుప్పుకిఱార్కళ్.

యమునాకల్యాణిరాగం-ఆదితాళం.

※ నాయకనాయ్ నిన్ఱ నన్దకోపనుడైయ
కోయిల్ కాప్పానే!, కొడిత్తోన్ఱుమ్ తోరణ
వాశల్ కాప్పానే!, మణిక్కతవమ్ తాళ్తిఱవాయ్,
అయర్శిఱుమియరోముక్కు, అఱైపఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్నేర్న్దాన్,
తూయోమాయ్ వన్దోమ్ తుయిలెఴప్పాడువాన్,
వాయాల్ మున్నమున్నమ్ మాఱ్ఱాతేయమ్మా! నీ,
నేశనిలైక్కతవమ్ నీక్కేలో రెమ్బావాయ్. ౧౬

నమ్బిమూత్తపిరాన్ మున్నాక ఈశ్వరనై యెఴుప్పుకిఱార్కళ్.

యమునాకల్యాణిరాగం రూపకతాళం.

అమ్బరమే! తణ్ణీరే! శోఱే! యఱమ్ శెయ్యుమ్,
ఎమ్బెరుమాన్! నన్దకోపాలా! ఎఴున్దిరాయ్,
కొమ్బనార్క్కెల్లామ్ కొఴున్దే! కులవిళక్కే!,
ఎమ్బెరుమాట్టి! అశోతాయ్! అఱివుఱాయ్,

అమ్బర మూడఱుత్తోఙ్గి యులకళన్ద,
ఉమ్బర్ కోమానే! ఉఱఙ్గా తెఴున్దిరాయ్,
శెమ్పొఱ్కఴలడిచ్చెల్వా! బలదేవా!,
ఉమ్బియుమ్ నీయు ముఱఙ్గేలో రెమ్బావాయ్, ౧౭

పురుషకారభూతైయాన నప్పిన్నైప్పిరాట్టియై యెఴుప్పుకిఱార్కళ్.

సావేరిరాగం-ఆదితాళం.

※ ఉన్దుమదకళిఱ్ఱ నోడాద తోళ్వలియన్,
నన్దకోపాలన్ మరుమకళే! నప్పిన్నాయ్,
కన్దమ్కమఴుమ్ కుఴలీ! కడై తిఱవాయ్,
వన్దెఙ్గుమ్ కోఴియఴైత్తనకాణ్, మాదవి
ప్పన్దల్ మేల్ పల్కాల్ కుయిలినఙ్గళ్ కూవినకాణ్,
పన్దార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్పాడ,
చ్చెన్దామరై క్కైయాల్ శీరార్ వళైయొలిప్ప,
వన్దుతిఱవాయ్ మకిఴ్న్దేలో రెమ్బావాయ్. ౧౮

నప్పిన్నైప్పిరాట్టియై ఎఴున్దిరుక్కవొట్టామల్ కట్టిక్కొణ్డుకిడక్కుమ్ ఈశ్వరనై ఎఴుప్ప అఙ్గు మఱుమాఱ్ఱమ్ పిఱవామైయాలే మీళవుమ్ అవళ్ తన్నైయే యెఴుప్పుకిఱార్కళ్.

శ్రీరాగం-ఆదితాళం.

కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్,
మెత్తెన్ఱ పఞ్చశయనత్తిన్ మేలేఱి,
కొత్తలర్ పూఙ్గుఴల్ నప్పిన్నై కొఙ్గైమేల్,
వైత్తుక్కిడన్ద మలర్ మార్పా! వాయ్ తిఱవాయ్,
మైత్తడఙ్గణ్ణినాయ్! నీయున్ మణాళనై,
ఎత్తనైపోదుమ్ తుయిలెఴ ఒట్టాయ్ కాణ్,
ఎత్తనైయేలుమ్ పిరివాఱ్ఱ కిల్లాయాల్,
తత్తువమన్ఱు తకవేలో రెమ్బావాయ్. ౧౯

కృష్ణనైయుమ్ నప్పిన్నైప్పిరాట్టియైయుమ్ యెళుప్పి వన్దకార్యత్తై అఱివిక్కిఱార్కళ్.

దేశియరాగం—ఆదితాళం.

ముప్పత్తుమూవ రమరర్క్కు మున్ శెన్ఱు,
కప్పమ్తవిర్క్కుమ్ కలియే! తుయిలెళాయ్,
శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్!, శెఱ్ఱార్క్కు
వెప్పఙ్గొడుక్కుమ్ విమలా! తుయిలెళాయ్,
శెప్పన్న మెన్ములై చ్చెవ్వాయ్ చ్చిఱుమరుఙ్గుల్,
నప్పిన్నైనఙ్గాయ్! తిరువే! తుయిలెళాయ్,
ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై,
ఇప్పోతే యెమ్మైనీరాట్టేలో రెమ్బావాయ్. ౨౦

తఙ్గళ్ అభిమానశూన్యతైయై శొల్లుకిఱార్కళ్.

అపరూపరాగం-ఆదితాళం.

ఏఱ్ఱకలఙ్గ ళెతిర్పొఙ్గి మీతళిప్ప,
మాఱ్ఱాతే పాల్ శొరియుమ్ వళ్ళల్ పెరుమ్పశుక్కళ్,
ఆఱ్ఱప్పడైత్తాన్ మకనే! అఱివుఱాయ్,
ఊఱ్ఱముడైయాయ్! పెరియాయ్!, ఉలకినిల్
తోఱ్ఱమాయ్ నిన్ఱ శుడరే! తుయిలెళాయ్,
మాఱ్ఱా రునక్కు వలితులైన్దున్ వాశఱ్కణ్,
ఆఱ్ఱాతువన్దున్నడి పణియుమాపోలే,
పోఱ్ఱి యామ్వన్దోమ్ పుకళ్న్దేలో రెమ్బావాయ్. ౨౧

తఙ్గళ్ అనన్యార్హ శేషత్వత్తై శొల్లుకిఱార్కళ్.

భైరవిరాగం-ఆదితాళం.

అఙ్గణ్మాఞాల త్తరశర్, అపిమాన
పఙ్గమాయ్ వన్దు నిన్పళ్ళిక్కట్టిఱ్కీళే,
శఙ్గమిరుప్పార్పోల్ వన్దు తలైప్పెయ్తోమ్,
కిఙ్గిణివాయ్చ్చెయ్త తామరై ప్పూప్పోలే,
శెఙ్గణ్ శిఱిచ్చిఱితే యెమ్మేల్ విళియావో,
తిఙ్గళుమాతిత్తియను మెళున్దాఱ్పోల్,

అఙ్గణ్ణిరణ్డుఙ్గొణ్డెఙ్గళ్ మేల్ నోక్కుదియేల్,
ఎఙ్గళ్ మేల్ శాపమిழிన్దేలో రెమ్బావాయ్. ౨౨

కృష్ణన్ నామ్ శెయ్యవేణ్డువదెన్ ఎన్ఱు కేట్క ; నీ పేరోలక్కమాయ్ సింహాసనత్తిలే యిరున్దు కేట్టరుళవేణు మెన్గిరార్కళ్.

అఠాణారాగం-ఆదితాళం.

※ మారి మలైముழைఞ్జిల్ మన్ని క్కిడన్దుఱఙ్గుమ్,
శీరియశిఙ్గ మఱివుత్తు త్తీవిழிత్తు,
వేరిమయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్న్దుతఱి,
మూరినిమిర్న్దు ముழఙ్గి ప్పుఱప్పట్టు,
పోదరుమాపోలే నీపూవైప్పూవణ్ణా!, వున్
కోయిల్ నిన్ఱిఙ్గనే పోన్దరుళి, క్కోప్పుడైయ
శీరియ శిఙ్గాశనత్తిరున్దు, యామ్వన్ద
కారియ మారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్. ౨౩

ఇవర్గళ్ ప్రార్థిత్తపడియే అవన్ దివ్యాస్థాన మణ్డపత్తుక్కు ఎழுన్దరుళ అన్నడైయழగిలే ఈడుపట్టువన్ద కార్యత్తైమఱన్దు మఙ్గళాశాసనమ్ పణ్ణుకిఱార్కళ్.

బ్యాగడైరాగం-తిరిపుటైతాళం.

※ అన్ఱివ్వులకమళన్దాయ్! అడిపోత్ఱి,
శెన్ఱఙ్గు త్తెన్నిలఙ్గై శెత్ఱాయ్! తిఱల్ పోత్ఱి,
పొన్ఱ చ్చకడముదైత్తాయ్! పుకழ் పోత్ఱి,
కన్ఱు కుణిలావెఱిన్దాయ్! కழల్ పోత్ఱి,
కున్ఱు కుడైయావెడుత్తాయ్! కుణమ్పోత్ఱి,
వెన్ఱుపకైకెడుక్కుమ్ నిన్కైయిల్ వేల్ పోత్ఱి,
ఎన్ఱెన్ఱున్ శేవకమే యేత్తిప్పఱైకొళ్వాన్,
ఇన్ఱు యామ్వన్దో మిరఙ్గేలో రెమ్బావాయ్. ౨౪

ఉన్నైయుమ్ ఉన్ గుణఙ్గళైయుమ్పాడి పట్టవ్యసన మెల్లామ్ తీర్న్దు, మకిழ்కిన్ఱనో మెన్గిఱార్కళ్.

శంకరాభరణరాగం-ఆదితాళం.

ఒరుత్తిమకనాయ్ ప్పిఱన్దోరిరవిల్,
ఒరుత్తిమకనా యొళిత్తువళర,

త్తరిక్క లానాకి త్తాన్ తీఙ్గు నినైన్ద,
కరుత్తైప్పిళ్ళైప్పిత్తు క్కఞ్జన్ వయిత్తిల్,
నెరుప్పెన్న నిన్ఱ నెడుమాలే!, యున్నై
అరుత్తిత్తువన్దోమ్ పఱై తరుతియాకిల్,
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యామ్పాడి,
వరుత్తముమ్ తీర్న్దు మకిழ్న్దేలో రెమ్బావాయ్. —౨౫

భగవత్సమ్శ్లేషత్తుక్కు వేణ్డు ముపకరణఙ్గళై వేణ్డిక్కొళ్ళుకిఱార్కళ్.

ఆరభిరాగం-ఆదితాళం.

మాలే! మణివణ్ణా! మార్కழిసీరాడువాన్,
మేలైయార్ శెయ్వనకళ్ వేణ్డువన కేట్టియేల్,
ఞాలత్తైయెల్లామ్ నడుఙ్గ మురల్వన,
పాలన్నవణ్ణత్తున్ పాఞ్జశన్నియమే,
పోల్వనశఙ్గఙ్గళ్ పోయ్ప్పాడుడైయనవే,
శాలప్పెరుమ్పఱైయే పల్లాణ్డిశైప్పారే,
కోలవిళక్కే కొడియే వితానమే,
ఆలినిలైయాయ్! అరుళేలో రెమ్బావాయ్. —౨౬

నోన్బాల్ అవన్బక్కల్ పెఱుమవఱ్ఱై చ్చొల్లుకిఱార్కళ్.

ఆనన్దభైరవిరాగం-ఆదితాళం.

కూడారై వెల్లుమ్శీర్ గోవిన్దా!, వున్దన్నై
ప్పాడి ప్పఱైకొణ్డు యామ్పెఱు శమ్మానమ్,
నాడుపుకழుమ్ పరిశినాల్ నన్ఱాక,
చ్చూడకమే తోళ్వళైయే తోడే శెవిప్పూవే,
పాడకమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్,
ఆడైయుడుప్పోమ్ అతన్పిన్నే పాల్శోఱు
మూడ, నెయ్పెయ్తు ముழఙ్గైవழివార,
కూడియిరున్దు కుళిర్న్దేలో రెమ్బావాయ్. —౨౭

ప్రాపకస్వరూపత్తై వివరిక్కిఱార్కళ్.

ధన్యాసిరాగం-ఆదితాళం.

కఱవైకళ్ పిన్శెన్ఱు కానమ్ శేర్న్దుణ్బోమ్,
అఱివొన్ఱుమిల్లాత వాయ్క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవిపెఱున్దనై పుణ్ణియ నాముడైయోమ్,
కుఱైవొన్ఱుమిల్లాత గోవిన్దా!, ఉన్ఱన్నో
డుఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు,
అఱియాత పిళ్ళైకళోమ్ అన్బినాల్, ఉన్ఱన్నై
చ్చిఱుపే రళైత్తనవుమ్ శీఱియరుళాదే,
ఇఱైవా నీతారాయ్పఱై యేలో రెమ్బావాయ్. ౨౮

(చాఱ్ఱుప్పాట్టుక్కళ్.)

ఉపేయస్వరూపత్తై వివరిక్కిఱార్కళ్.

కల్యాణిరాగం—ఆదితాళం.

శిఱ్ఱమ్శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్
పొఱ్ఱామరైయడియే పోఱ్ఱుమ్ పొరుళ్ కేళాయ్,
పెఱ్ఱమ్ మేయ్త్తుణ్ణుమ్ కులత్తిఱ్పిఱన్దు, నీ
కుఱ్ఱేవలెఙ్గళై క్కొళ్ళామ ల్పోకాదు,
ఇఱ్ఱైప్పఱైకొళ్వా న్నన్ఱుకాణ్ కోవిన్దా!,
ఎఱ్ఱైక్కు మేళేళుపిఱవిక్కుమ్, ఉన్ఱన్నో
డుఱ్ఱోమేయావోమ్ ఉనక్కే నామాట్చెయ్వోమ్,
మఱ్ఱైనఙ్గామఙ్గళ్ మాఱ్ఱేలో రెమ్బావాయ్. ౨౯

ఇప్పిరబన్ధమ్ కఱ్ఱార్క్కుణ్డామ్ ఫలత్తై చ్చొల్లుకిఱార్కళ్.

సురుట్టిరాగం-రూపకతాళం.

※ వఙ్గక్కడల్ కడైన్ద మాతవనై క్కేశవనై,
త్తిఙ్గళ్ తిరుముకత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జి,

అఙ్గప్పఱైకొణ్డ వాఱ్ఱై, యణిపుదువై
పైఙ్గమల త్తణ్డెరియ ల్పట్టర్పిరాన్ కోదైశొన్న,

శఙ్గత్తమిఴ్ మాలై ముప్పతుమ్ తప్పామే,
ఇఙ్గిప్పరిశురైప్పా రీరిరణ్డు మాల్వరైత్తోళ్,
శెఙ్గణ్తిరుముకత్తు చ్చెల్వ త్తిరుమాలాల్,
ఎఙ్గుమ్ తిరువరుళ్ పెఱ్ఱిన్బుఱువ రెమ్బావాయ్. 30

మార్కఴి, వైయమ్, ఓఙ్గి, ఆఴి, మాయన్, పుళ్ళు, కీశు, కీఴ్వానమ్, తూమణి, నోఱ్ఱు, కఱ్ఱు, కనైత్తు, పుళ్, ఉఙ్గళ్, ఎల్లే, నాయకన్, అమ్బర, ఉన్దు, కుత్తు, ముప్పతు, ఏఱ్ఱ, అఙ్గణ్, మారి, అన్ఱు, ఒరుత్తి, మాలే, కూడారై, కఱవై, శిఱ్ఱమ్, వఙ్గమ్, తై.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

తిరుప్పావై సమ్పూర్ణమ్.

ఆణ్డాళరుళిచ్చెయ్ద

నాచ్చియార్ తిరుమొఴి.

తనియన్గళ్.

తిరుక్కణ్ణమఙ్గైయాణ్డా నరుళిచ్చెయ్దదు.

(ఇరువికఱ్ప నేరిశై వెణ్బా.)

అల్లినాళ్ తామరైమేలారణఙ్గి నిన్తుణైవి,
మల్లినాడాణ్డ మడమయిల్ — మెల్లియలాళ్,
ఆయర్కులవేన్ద నాగత్తాళ్, తెన్పుదువై
వేయర్పయన్ద విళక్కు.

(కట్టళై క్కలిత్తుఱై.)

*కోలచ్చురిశఙ్గైమాయన్ శెవ్వాయిన్ కుణమ్ వినవుమ్
శీలత్తినళ్, తెన్తిరుమల్లినాడి, శెఴుఙ్గుఴల్ మేల్
మాలైత్తొడై తెన్నరఙ్గరుక్కీయు మతిప్పుడైయ
శోలైక్కిళి, యవళ్తూయనఱ్పాతమ్ తుణైనమక్కే.

౧-వదు. తైయొరుతిఙ్గళ్.

ఇత్తిరుమొఴియిల్.—ఇత్తలైక్కు అవన్పక్కలిలే అభినివేశమ్ కరైపురణ్డిరున్దుమ్ అన్ద అభినివేశానురూపమాక ప్పెఱ్ఱుక్కొణ్డు నిఱ్క క్కణ్డతిల్లై; ఇని, పరిగ్రహిత్త సాధనమ్ ఫలత్తోడు వ్యభిచారమిల్లాదపడి సిద్ధమాయిరున్దదు; ఇఙ్ఙనే యిరుక్కచ్చెయ్దే ఫలిక్కక్కాణామైయాలే యుక్తాయుక్తనిరూపణ క్షమమల్లాదపడి కలఙ్గి, అభిమతవిషయత్తై ప్పిరిన్దార్ తిరియట్టుమ్ కూడుకైక్కు మడలెడుక్కుమాప్పోలే, పిరిన్దారై క్కూట్టి ప్పోరుకైయే స్వభావమాకవుడైయా నొరువనెన్నుమిడువే ప్రసిద్ధ్రాశాక కామసమాశ్రయణమ్ పణ్ణప్పెఱుకైయిలే ఉపక్రమిక్కిఱాళ్.

---

* ఇత్తనియన్ ఇన్దప్రబన్ధఙ్గళిల్ అనుసన్ధిప్పదిల్లై.

తిరుమొళ్ఱి ౧-తైయొరుతిజ్గళ్.

(అఱుశీర్క్కళ్ఱినెడి లాశిరియవిరుత్తమ్.)

సావేరిరాగం-ఆదితాళం.

తైయొరుతిజ్గళుమ్ తరైవిళక్కి త్తణ్మణ్డలమిట్టు మాశిమున్నాళ్,
ఐయనుణ్ మణల్కొణ్డు తెరువణిన్దు అళకినుక్కలజ్గరిత్తనజ్గతేవా,
ఉయ్యవుమాజ్గొలోవెన్ఱుశొల్లి యున్నైయు ముమ్బియైయు న్దొళుతేన్,
వెయ్యతోర్తళలుమిళ్ శక్కరక్కై వేజ్గడవఱ్కెన్నై విదిక్కిఱ్ఱియే.

వెళ్ళైనుణ్మణల్కొణ్డు తెరువణిన్దు వెళ్వరైప్పతన్మున్నమ్ తుఱైపడిన్దు,
ముళ్ళుమిల్లాచ్చుళ్ళి యెరిమడుత్తు ముయన్ఱున్నైనోఱ్కిన్ఱేన్ కామదేవా!,
కళ్ళవిళ్ పూజ్గణై తొడుత్తుక్కొణ్డు కడల్వణ్ణనెన్బదోర్ పేరెళుది,
పుళ్ళినైవాయ్పిళన్దా నెన్బదో రిలక్కినిల్పుకవెన్నై యెయ్కిఱ్ఱియే.

* మత్తనన్నఱుమలర్ మురుక్కమలర్కొణ్డు ముప్పోదుమున్నడివణజ్గి,
తత్తువమిలియెన్ఱు నెఞ్జెరిన్దు వాశకత్తళిత్తున్నై వైదిడామే,
కొత్తలర్పూజ్గణై తొడుత్తుక్కొణ్డు కోవిన్దనెన్బదోర్ పెయరెళుది,
విత్తకన్ వేజ్గడవాణనెన్నుమ్ విళక్కినిల్పుక వెన్నైవిదిక్కిఱ్ఱియే. 3

శువరిల్ పురాణనిన్ పేరెళుది †చ్చుఱవ నల్కొడిక్కళుమ్ తురజ్గజ్గళుమ్,
కవరి ‡ప్పిణాక్కళుమ్ కరుప్పువిల్లుమ్ కాట్టిత్తన్దేన్ కణ్డాయ్ కామదేవా!,
అవరైప్పిరాయన్దొడజ్గి యెన్ఱుమాతరిత్తెళున్ద వెన్ తడములైకళ్,
తువరైప్పిరానుక్కే శజ్గల్పిత్తు త్తొళుతువైత్తే నొల్లైవిదిక్కిఱ్ఱియే. ౪

వానిడైవాళు మవ్వానవర్క్కు మఱైయవర్ వేళ్వియిల్ వకుత్తవవి,
కానిడైత్తిరివతోర్ నరిపుకున్దు కడప్పదు మోప్పదుమ్ శెయ్వదొప్ప,
ఊనిడైయాళిశజ్గుత్తమర్క్కె న్ఱున్నిత్తెళున్దవెన్ తడములైకళ్,
మానిడవర్క్కెన్ఱు పేచ్చుప్పడిల్ వాళకిల్లేన్ కణ్డాయ్ మన్మదనే. ౫

ఉరువుడైయారిళైయార్కళ్ నల్లారోత్తువల్లార్కళైక్కొణ్డు, వైకల్
తెరువిడైయెతిర్కొణ్డు పజ్గునినాళ్ తిరున్దవేనోఱ్కిన్ఱేన్ కామదేవా,
కరువుడైముకిల్వణ్ణన్ కాయావణ్ణన్ కరువిళైపోల్వణ్ణన్, కమలవణ్ణ
త్తిరువుడైముకత్తినిల్ తిరుక్కణ్గళాల్ తిరున్దవేనోక్కెనక్కరుళ్ కణ్డాయ్.

---

* మత్తమలర్—ఊమత్తమ్పూ. †చుఱవమ్—ఓర్వకై మత్స్యమ్. ‡ పిణా—పెణ్.

కాయుడై నెల్లొడు కరుమ్బుమైత్తు క్కట్టి యరిశి యవలమైత్తు,
వాయుడై మఱైయవర్ మన్దిరత్తాల్ మన్మదనే! యున్నై వణఙ్గుకిన్ఱేన్,
తేశమున్నళన్దవన్ తిరివిక్కిరమన్ తిరుక్కైక్కళా లెన్నైత్తీణ్డుమ్వణ్ణమ్,
శాయుడై వయిఱు మెన్ఱడములైయు న్దరణియిల్ తలైప్పుకఴ్ తరక్కిఱ్ఱియే.

మాశుడై యుడమ్బొడుతలైయులఱి వాయ్ప్పుఱమ్ వెళుత్తొరుపోదుముణ్డు,
తేశుడై త్తిఱలుడై క్కామదేవా! నోత్తిన్ఱనోన్బినై క్కుఱిక్కొళ్ కణ్డాయ్,
పేశువతొన్ఱుణ్డి ఙ్గెమ్బెరుమాన్! పెణ్మైయై త్తలైయుడైత్తాక్కుమ్వణ్ణమ్,
కేశవనమ్బియై క్కాల్పిడిప్పాళెన్ను మిప్పేఱెనక్కరుళ్ కణ్డాయ్. ౮

తొఴుతుముప్పోదు మున్నడివణఙ్గి త్తూమలర్ తూయ్ త్తొఴుతేత్తుకిన్ఱేన్,
పఴుతిన్ఱిప్పార్క్కడల్ వణ్ణనుక్కే పణిశెయ్దు వాఴప్పెఱావిడిల్ నాన్,
అఴుతఴుతలమన్దమ్మావఴఙ్గ వాఱ్ఱవుమతువునక్కుఱైక్కుఙ్గణ్డాయ్,
ఉఴువదోరెరుత్తినై నుకఙ్గొడుపాయ్న్దు ఊట్టమిన్ఱిత్తురన్దాలొక్కుమే. ౯

కరుప్పువిల్ మలర్క్కణై క్కామవేళై క్కఴలిణైపణిన్దఙ్గోర్ కరియలఱ,
మరుప్పినై యొశిత్తు ప్పుళ్వాయ్పిళన్ద మణివణ్ణఱ్కెన్నై వగుత్తిడెన్ఱు,
పొరుప్పన్న మాడమ్ పొలిన్దుతోన్ఱుమ్ పుదువైయర్కోన్ విట్టుశిత్తన్ కోదై,
విరుప్పుడై యిన్తమిఴ్ మాలైవల్లార్ విణ్ణవర్కోనడి నణ్ణువరే. ౧౦

అడివరవు—తై, వెళ్ళై, మత్త, చ్చువర్, వాన్, ఊరు, కాయ్, మాశు, తొఴుదు, కరుప్పు, నామమ్.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

౨-వదు. నామమాయిరమ్.

ఇత్తిరుమొఴియిల్.—ఒరుసాధనానుష్ఠానత్తాలే తన్నైప్పెఱ వరున్దు మదునుమ్ పొఱుక్కమాట్టాతవన్, నేర్కొడునేరే కామన్ కాలిలే విఴున్దాల్ పొఱుక్కమాట్టానిఱే! అత్తాలే తిరువుళ్ళమ్ తుళుమ్బి కడుక వన్దు ముకమ్ కాట్ట అవర్గళుమ్ అన్యపరతైభావిత్తు కామసమాశ్రయణత్తిలే ఒరుప్పట్టు చ్చిన్ఱిలిఴైక్క; అవన్ అత్తైఅఴిప్పతాక వుద్యోగిక్క, ఇనర్కళుమ్ వేణ్డావెన్న, అవనుమ్ వేణుమెన్న, ఇప్పడికళాలే నడువేయొరు మహాభారతమ్ ప్రవృత్తమాయ్, అనన్తరమ్ సమ్శ్లేషమ్ ప్రవృత్తమాయ్, విశ్లేషాన్తమానపడియై చ్చొల్లిన్ఱాకిఱతు.

(కలివిరుత్తమ్.)

యమునాకల్యాణిరాగం-తిరిపుటైతాళం.

❋ నామమాయిరమేత్తనిన్ఱ నారాయణా నరనే, ఉన్నై
మామి తన్మగనాగప్పెఱ్ఱా లెమక్కు వాదైతవిరుమే,
కామన్ పోదరుకాలమెన్ఱు పఙ్గునినాళ్ కడైపారిత్తోమ్,
తీమైశెయ్యుమ్ శిరీతరా యెఙ్గళ్ శిఱ్ఱిల్ వన్దు శిదైయేలే. ౧

ఇన్ఱుముఱ్ఱు ముదుకునోవ యిరున్దిழైత్త విచ్చిఱ్ఱిలై,
నన్ఱుఙ్గణ్ణుఱనోక్కి నాఙ్గొళు మార్వన్దన్నై త్తణికిడాయ్,
అన్ఱుపాలకనాకి యాలిలైమేల్ తుయిన్ఱ వెమ్మాదియాయ్,
ఎన్ఱుమున్నక్కెఙ్గళ్మే లిరక్కమెழాద దెమ్బావమే. ౨

కుణ్డునీరుఱై కోళరీ!మదయానై కోళ్విడుత్తాయ్!, ఉన్నై
క్కణ్డు మాలుఱువోఙ్గళై క్కడైక్కణ్గళాలిట్టు వాదియేల్,
వణ్డల్ నుణ్మణల్ తెళ్ళియామ్ వళైక్కైగళాల్ శిరమప్పట్టోమ్,
తెణ్డిరైక్కడ ల్పళ్ళియా యెఙ్గళ్ శిఱ్ఱిల్ వన్దు శిదైయేలే. ౩

పెయ్యుమాముకిల్ పోల్వణ్ణా వున్ఱన్ పేచ్చుమ్ శెయ్కైయుమ్, ఎఙ్గళై
మైయలేఱ్ఱిమయక్క వున్ముకమ్ మాయమన్దిరన్దాన్కొలో,
నొయ్యర్పిళ్ళైకళెన్బద ఱ్కున్నైనోవ నాఙ్గళురైక్కిలోమ్,
శెయ్యతామరైక్కణ్ణినా యెఙ్గళ్ శిఱ్ఱిల్ వన్దు శిదైయేలే. ౪

వెళ్ళై నుణ్మణల్ కొణ్డు శిఱ్ఱిల్ విశిత్తిరప్పడ, వీదివాయ్
త్తెళ్ళి నాఙ్గళిழైత్తకోల మழిత్తియాకిలుమ్, ఉన్ఱన్మేల్
ఉళ్ళమోడి యురుకలల్లా లురోడమొన్ఱు మిలోఙ్గణ్డాయ్,
కళ్ళమాదవా! కేశవా! వున్ముకత్తన కణ్గళల్లవే. ౫

ముఱ్ఱిలాత పిళ్ళైకళోమ్ ములై పోన్దిలాదోమై, నాడొఱుమ్
శిఱ్ఱిల్మే లిట్టుక్కొణ్డు నీశిఱిదుణ్డు తిణ్ణెననామదు
కఱ్ఱిలోమ్, కడలైయడై త్తరక్కర్కులఙ్గళై ముఱ్ఱవుమ్
శెఱ్ఱు, ఇలఙ్గైయై ప్పూశలాక్కియ శేవకా! ఎమ్మైవాదియేల్. ౬

పేదమ్ నన్గఱివార్కళో డివై పేశినాల్ పెరితిన్శువై,
యాతుమొన్ఱఱియాత పిళ్ళైకళోమై నీనలిన్దెన్బయన్,
ఓదమాకడల్వణ్ణా! ఉన్ మణవాట్టిమారొడు* శూఴఱుమ్,
శేతుబన్దమ్ తిరుత్తినా యెఙ్గళ్ శిఱ్ఱిల్ వన్దు శిదైయేలే. ౭

వట్టవాయ్ చ్చిఱుతూదైయోడు శిఱుశుళకుమ్ మణలుఙ్గొణ్డు,
ఇట్టమా విళైయాడువోఙ్గళై చ్చిఱ్ఱి లీడఴిత్తెన్బయన్,
తొట్టుదైత్తు నలియేల్కణ్డాయ్ శుడర్చ్చక్కరమ్ కైయిలేన్దినాయ్,
కట్టియుమ్ కైత్తా లిన్నామై యఱితియే కడల్వణ్ణనే. ౮

ముఱ్ఱత్తూడు పుకున్దు నిన్ముకఙ్గాట్టి ప్పున్ముఱువల్ శెయ్దు,
శిఱ్ఱిలో డెఙ్గళ్ శిన్దైయుమ్ శిదైక్కక్కడవైయో కోవిన్దా!,
ముఱ్ఱమణ్ణిడన్దావి విణ్ణుఱ నీణ్డళన్దుకొణ్డాయ్, ఎమ్మై
ప్పఱ్ఱి మెయ్ప్పిణక్కిట్టక్కా లిన్దప్పక్కమ్నిన్ఱవ రెన్శొల్లార్. ౯

※ శీదైవాయముద ముణ్డా యెఙ్గళ్ శిఱ్ఱిల్ నీశిదైయేలెన్ఱు,
వీతివాయ్విళైయాడు మాయర్ శిఱుమియర్ మఴలైచ్చొల్లై,
వేదవాయ్ త్తొఴిలార్కళ్ వాఴ్ విల్లిపుత్తూర్మన్ విట్టుశిత్తన్ తన్,
కోదైవాయ్ త్తమిఴ్ వల్లవర్ కుఱైవిన్ఱి వైకున్దమ్ శేరువరే. ౧౦

అడివరవు—నామ, మిన్ఱు, కుణ్డు, పెయ్, వెళ్ళై, ముఱ్ఱిలాత, పేదమ్, వట్ట, ముఱ్ఱ, చ్చీదై, కోఴి.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

3-వదు. కోఴి.

ఇత్తిరుమొఴియిల్—కృష్ణన్, జలత్తిలే అవగాహిత్తు ఇడైప్పెణ్గళుడైయ పరియట్టఙ్గళైయుమ్ ఆభరణఙ్గళైయుమడైయ ఎల్లావఱ్ఱైయుమ్ వారిక్కొణ్డుపోయ్ కురున్దినిన్ఱ్ లేయేఱియిరుక్క; ఇవర్గళుమ్ అవనై ఇరప్పారుమ్, ఏత్తువారుమ్, వాఴ్త్తువారుమ్, శీఱువారుమ్, ఇవనై ఇప్పడి తీమ్బు శెయ్య పెఱ్ఱువిట్టత్తాయుమొరుత్తియే ఎన్ఱు అవళై వెఱుప్పారుమ్,

---

* శూఴఱుమ్=శూళుఱుమ్—ఆణైయిడుమ్.

తఙ్గళాన్ఱ్రామై యఙివిప్పారుమామ్, బహువిధమాక అనువర్తిక్క అవనుమ్ పరియట్టఙ్గళైక్కొండుత్తు సమ్శ్లేషిత్తానాయ్ తన్నైక్కట్టుకిఱదు.

(అఱుశీర్క్కఴి నెడిలాశిరియవిరుత్తమ్.)

జెంఝోటి రాగం-అటతాళం.

❉ కోఴియవాఴ్పుత్తలెన్ముఱ్ఱమ్ కుడైన్దునీరాడువాన్ పోన్దోమ్,
ఆఴియల్ శెల్వనెఴున్దా పరవైమే ప్పళ్ళికొణ్డాయ్,
ఏఴైమై యాన్ఱవుమ్పట్టోమ్ ఇనియెన్నుమ్ పోయ్గైక్కువారోమ్,
తోఴియుమ్నానుమ్ తొఴుతోమ్ తుకిలై ప్పణిత్తరుళాయే. ౧

ఇదువెన్పుకున్ద దిఙ్గన్దో విప్పాయ్గైక్కెవ్వాఱు వన్దాయ్,
మదువిన్తుఴాయ్ముడీ మాలే! మాయనే! ఎఙ్గళముదే,
విదియిన్మైయా లదునాట్టోమ్ విత్తిప్పిళ్ళాయ్! విరైయేల్,
కుదికొణ్డరవిల్ నడిత్తాయ్ కురున్దిడై క్కూఱై పణియాయ్. ౨

ఎల్లే యీదెన్నవిళమై *యెమ్మనైమార్ కాణిలొట్టార్,
పొల్లాఙ్గీదెన్ఱు కరుదాయ్ పూఙ్గురున్దేఱియిరుత్తి,
విల్లాలిలఙ్గై యఴిత్తాయ్! నీవేణ్డియదెల్లామ్ తరువోమ్,
పల్లారుమ్ కాణామేపోవోమ్ పట్టైప్పణిత్తరుళాయే. 3

పరక్కవిఴిత్తెఙ్గుమ్నోక్కి ప్పలర్కుడైన్దాడుమ్ శునైయిల్,
అరక్కనిల్లా క్కణ్ణనీర్కళలమరుకిన్దవా పారాయ్,
ఇరక్కమేలొన్ఱుమిలాదా యిలఙ్గైయఴిత్త పిరానే,
కురక్కరశావ దఱిన్దోమ్ కురున్దిడై క్కూఱైపణియాయ్. ౪

కాలైక్కదువిడుకిన్ఱ కయలొడు వాళైవిరవి,
వేలైప్పిడి †త్తన్నైమార్కళోట్టి లెన్నవిళైయాట్టో,
కోలచ్చిఱ్ఱాడై పలవుమ్కొణ్డు నీయేఱియిరాదే,
కోలఙ్గరియపిరానే కురున్దిడై క్కూఱై పణియాయ్. ౫

---

* ఎమ్మనైమార్ – ఎఙ్గళ్ తాయ్మార్. † అన్నైమార్ – ఎఙ్గళ్ తమైయన్మార్.

తడత్తవిళ్ తామరైప్పొయ్గైత్తాళ్గ ళెజ్గాలైక్కదువ,
విడత్తేళెఱిన్దాలేపోల వేదనై యాఱ్ఱవుమ్పట్టోమ్,
కుడత్తైయెడు త్తేఱవిట్టు క్కూత్తాడవల్ల వెజ్గోవే,
పడిఱ్ఱైయెల్లామ్ తవిర్ న్దెజ్గళ్పట్టైప్పణి త్తరుళాయే. ౬

నీరిలే నిన్ఱయర్క్కిన్ఱోమ్ నీదియల్లాదన శెయ్దాయ్,
ఊరకమ్ శాలవుమ్ శేయ్త్తా లూర్ద్రియెల్లా మణర్వానే!,
ఆర్వ మునక్కేయుడైయో మమ్మనైమార్ కాణిలొట్టార్,
పోరవిడా యెజ్గళ్పట్టై ప్పూజ్గురు న్దేఱియిరాదే. ౭

మామిమార్మక్కళే యల్లోమ్ మఱ్ఱుమి జ్గెల్లారుమ్పోన్దార్,
తూమల క్కణ్గళ్వళర తొల్లైయిరా త్తుయిల్వానే,
శేమమేల న్ఱిదుశాల చ్చిక్కెన నామిదుశొన్నోమ్,
కోమళవాయర్ కొళున్దే! కురున్దిడై క్కూఱైపణియాయ్. ౮

కఞ్జన్ వలైవైత్తవన్ఱు కారిరుళెల్లిల్ పిళైత్తు,
నెఞ్జుతుక్కమ్ శెయ్య ప్పోన్దాయ్ నిన్ఱ ఇక్కన్నియరోమై,
అఞ్జవురప్పాళ్ అశోదై *ఆణాడవిట్టిట్టిరుక్కుమ్,
వఞ్జకప్పేయ్చ్చి పాలుణ్డ†మశుమైయిలీ! కూఱైతారాయ్. ౯

✻ కన్నియరోడెజ్గళ్నమ్బి క్కరియపిరాన్ విళైయాట్టై,
పొన్నియల్ మాడజ్గళ్శూళ్న్ద పుదువైయర్కోన్ పట్టన్కోదై,
ఇన్నిశైయాల్శొన్న మాలైయీరైన్దుమ్ వల్లవర్ తామ్పోయ్,
మన్నియ మాదవనోడు వైకున్దమ్పుక్కిరుప్పారే. ౧౦

అడివరవు.—కోళి, యిదు, ఎల్లే, పరక్క, కాలై, తడత్తవిళ్, నీర్, మామి, కఞ్జన్, కన్ని, తెళ్ళియార్.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

౪-వదు. తెళ్ళియార్ పలర్.

ఇత్తిరుమొళియిల్,—పరమచేతననై విట్టు అచేతనక్రియాకలాపఙ్గళై క్కొణ్డు వెఱుప్పార్పాటైప్పోలే, సర్వేశ్వరనై ప్పెఱుకైక్కు అచేతన

* ఆణాడ—వేణ్డిక్ఱుచ్చెయ్య. | మశుమై—లజ్జై.

మాన కూడలిన్ కాలిలేవిర్రుకిఱాళ్. వృత్తహీననానకృష్ణనై, వృత్తవతి యాయ్ ప్పేఱప్పార్క్కిఱాళ్.

(వఞ్జివిరుత్తమ్.)

కేదారరాగం-అటతాళం.

※ తెళ్ళియార్ పలర్ కైతొழுమ్ తేవనార్,
వళ్ళల్ మాలిరుఞ్చోలై మణాళనార్,
పళ్ళికొళ్ళుమిడత్తడికొట్టిడ,
కొళ్ళుమాకిల్ నీకూడిడు కూడలే. ౧

※ కాట్టిల్ వేఙ్గడమ్ కణ్ణపురనకర్,
వాట్టమిన్ఱి మకిழ்న్దురై వామనన్,
ఓట్టరావన్దెన్ కైప్పఱ్ఱి, తన్నొడుమ్
కూట్టుమాకిల్ నీకూడిడు కూడలే. ౨

పూమకన్ పుకழ் వానవర్ పోఱ్ఱుదర్
కామకన్, అణివాణుతల్ తేవకి
మామకన్, మికుశీర్ వసుదేవర్ తమ్,
కోమకన్వరిల్ కూడిడు కూడలే. ౩

ఆయ్చ్చిమార్గళుమాయరుమఞ్జిడ,
పూత్తనీళ్కడమ్బేఱి ప్పుగప్పాయ్న్దు,
వాయ్త్తకాళియన్మేల్ నడమాడియ,
కూత్తనార్వరిల్ కూడిడు కూడలే. ౪

మాడమాళిగైశూழ் మదురైప్పతి
నాడి, నన్దెరువిన్ నడువే వన్దిట్టు,
ఓడైమామద యానై యుదైత్తవన్,
కూడుమాకిల్ నీకూడిడు కూడలే. ౫

అఱ్ఱవన్ మరుతమ్ముఱియ నడై
కఱ్ఱవన్, కఞ్జనై వఞ్జనైయిల్

శెఱ్ఱవన్, తిక్కుఴుమ్ మదుఱైప్పతి,
కొఱ్ఱవన్ వరిల్ కూడిడు కూడలే. ౬

అన్ఱిన్నాతన శెయ్ శిశుపాలనుమ్,
నిన్ఱనీళ్ మరుదు మెరుదుమ్ పుళ్ళుమ్,
వెన్ఱివేల్విఱఱ్కఞ్జనుమ్వీఴ, మున్
కొన్ఱవన్వరిల్ కూడిడు కూడలే. ౭

ఆవలన్బుడైయార్ తమ్మనత్తన్ఱి
మేలవన్, విరైశూఴ్ తువరాపతి
క్కావలన్, కన్ఱుమేయ్త్తు విళైయాడుమ్,
కోవలన్వరిల్ కూడిడు కూడలే. ౮

కొణ్డకోల క్కుఱళురువాయ్ చ్చెన్ఱు,
పణ్డు మావలితన్ పెరువేళ్వియిల్,
అణ్డముమ్ నిలను మడియొన్ఱినాల్,
కొణ్డవన్వరిల్ కూడిడు కూడలే. ౯

పఴకు నాన్మఱైయిన్ పొరుళాయ్, మత
మొఴుకు వారణ ముయ్యవళిత్త, ఎమ్
అఴకనా రణియాయ్చ్చియర్ శిన్దైయుళ్,
కుఴకనార్ వరిల్ కూడిడు కూడలే. ౧౦

✻ ఊడల్కూడ లుణర్తల్ పుణర్తలై,
నీడునిన్ఱ నిఱైపుక ఴాయ్చ్చియర్,
కూడలై క్కుఴఱ్కోదై మున్కూఱియ,
పాడల్ పత్తుమ్వల్లార్క్కిల్లైపావమే. ౧౧

అడివరవు—తెళ్ళి, కాట్టిల్, పూమకన్, ఆయ్చ్చి, మాడమ్, అఱ్ఱవన్, అ
, కొణ్డ, పఴకు, ఊడల్, మన్ను.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

౫-వదు. మన్ను పెరుమ్బుకఴ్.

ఇత్తిరుమొఴియిల్.-మున్బు తానుమవనుమా యిరున్దపోతు వార్త్తై కేట్టాల్ ప్రతివచనమ్పణ్ణిప్పోన్ద వాసనైయాలుమ్ చైతన్యత్తిలుత్తైప్పాలుమాక "కుయిల్ పొరున్దవిడవఱ్ఱు" ఎన్ఱుపార్త్తు, ఎన్నైయు మవనైయుమ్ సేరవిడవల్లైయే! ఎన్ఱు కుయిలిన్ కాలిలే విఴుకిఱాళ్. శొన్న వార్త్తైక్కు ప్రతివచనమ్ పణ్ణుమెన్న మితువేయాయిత్తు అతిన్బక్కల్ పఱ్ఱాశాక నినైక్కిఱతు.

(అఱుశీర్క్కఴినెడిలాశిరియవిరుత్తమ్.)

ఆనందభైరవిరాగం-ఆదితాళం.

మన్ను పెరుమ్బుకఴ్ మాదవన్ మామణివణ్ణన్ మణిముడి *మైన్దన్
తన్నై, ఉకన్దదుకారణమాక వెన్ శఙ్గిఴక్కుమ్ వఴక్కుణ్డే,
పున్నై కురుక్కత్తి నాఴల్ శెరున్దిప్పొదుమ్బినిల్ వాఴుఙ్గుయిలే,
పన్నియెప్పోదు మిరున్దు విఱైన్దెన్బవళవాయన్ వరక్కూవాయ్. ౧

వెళ్ళైవిళిశఙ్గిడఙ్గైయిఱ్కొణ్డ విమలనెనక్కురుక్కాట్టాన్,
ఉళ్ళమ్బుకున్దెన్నైనైవిత్తు నాళుముయిర్ప్పెయ్దుకూత్తాట్టుక్కాణుమ్,
కళ్ళవిఴ్ శెణ్బకప్పూమలర్కోది క్కళిత్తిశైపాడుఙ్గుయిలే!,
మెళ్ళవిరున్దు మిఴఱ్ఱి మిఴఱ్ఱాదెన్ వేఙ్గడవన్ వరక్కూవాయ్. ౨

మాతలి తేర్మున్బు కోల్కొళ్ళ మాయ నిరావణన్మేల్, శరమారి
†తాయ్తలైయఱ్ఱఱ్ఱువీఴ త్తొడుత్తతలైవన్ వరవెఙ్గుఙ్గాణేన్,
పోతలర్కావిఱ్పుదుమణనాఱ ప్పొఱివణ్డిన్ ‡కామరఞ్జేట్టు, ఉన్
కాతలియోడుడన్వాఴ్ కుయిలే యెన్ కరుమాణిక్కమ్ వరక్కూవాయ్.

ఎన్బురుగియిన వేల్ నెడుఙ్గణ్ణ ళిమైపొరున్దా పలనాళుమ్,
తున్బక్కడల్పుక్కు వైకున్దనెన్బదోర్ తోణిపెఱాదుఴల్కిన్ఱేన్,
అన్బుడైయారైప్పిరివుఱు నోయదు నీయుముఱిది కుయిలే,
పొన్బురైమేని క్కరుళక్కొడియుడై ప్పుణ్ణియనై వరక్కూవాయ్. ౪

---

* మైన్దన్-వలియుడైయవన్; మైన్దు-వలి. † తాయ్తలై-ప్రధానమానతలై.
‡ కామరమ్-ఓర్పణ్.

మెన్నడైయన్నమ్ పఱన్దువిళైయాడుమ్ విల్లిపుత్తూరుఱైవాన్ఱౝ,
పొన్నడికాణ్బదోరాశైయినాలెౝ పొఱుకయఱ్కణ్ణిణైతుఞ్జా,
ఇన్నడిశిలోడు పాలముదూట్టి యెడుత్తవెౝ కోలక్కిళియై,
ఉన్నొడు తోఴమైకొళ్వౝ కుయిలే యులగళన్దాౝవరక్కూవాయ్.

ఎత్తిశైయు మమరర్పణిన్దేత్తు మిరుడీకేశౝ వలిశెయ్య,
ముత్తన్న వెణ్ముఱువల్ శెయ్యవాయుమ్ములైయు మఴకఴిన్దేౝ నాౝ,
కొత్తలర్కావిల్ మణిత్తడమ్ కణ్పడైకొళ్ళు మిళఙ్గుయిలే, ఎౝ
తత్తువనై వరక్కూగిఱ్ఱియాకిల్ తలైయల్లాల్ కైమ్మాఱిలేనే. ౬

పొఙ్గియపాఱ్కడఱ్పళ్ళికొళ్వానై ప్పుణర్వదో రాశైయినాల్, ఎౝ
కొఙ్గైకిళర్న్దు కుమైత్తు క్కుతుకలిత్తావియైయాకులమ్ శెయ్యుమ్
అఙ్గుయిలే, ఉనక్కెన్న మఱైన్దుఱై వాఴియుమ్ శఙ్గు మొణ్ తణ్డుమ్,
తఙ్గియకైయవనై వరక్కూవిల్ నీశాలత్తరుమమ్ పెఱుతి. ౭

శార్ఙ్గమ్ వళైయవలిక్కుమ్ తడక్కైచ్చతురౝ పొరుత్తముడైయౝ,
నాఙ్గళెమ్మి లిరున్దొట్టియ*కచ్చమ్ నానుమవను మఱిదుమ్,
తేఙ్గనిమామ్బొఴిల్ శెన్దళిర్కోదుమ్ శిఱుకుయిలే, తిరుమాలై
ఆఙ్గువిరైన్దొల్లైక్కూకిఱ్ఱియాకి లవనైనాౝ శెయ్వనకాణే. ౮

పైఙ్గిళివణ్ణౝ శిరీదరనెన్బదోర్ పాశత్తకప్పట్టిరున్దేౝ,
పొఙ్గొళి వణ్డిరైక్కుమ్ పొఴిల్ వాఴ్ కుయిలే కుఱిక్కొణ్డిదునీకేళ్,
శఙ్గొడుశక్కరత్తాౝ వరక్కూవుదల్ పొౝవళైకొణ్డుతరుతల్,
ఇఙ్గుళ్ళకావినిల్ వాఴక్కరుది లిరణ్డత్తొన్ఱేల్ తిణ్ణమ్ వేణ్డుమ్. ౯

అన్ఱులకమళన్దానై యుగన్దడిమైక్కణవౝ వలిశెయ్య,
తెన్ఱలుమ్ తిఙ్గళుమూడఱుత్తెన్నై నలియుమ్ ముఱైమై †యఱియేౝ,
ఎన్ఱుమిక్కావి లిరున్దిరున్దెన్నై ‡త్తత్తైత్తాదే నీయుఙ్గుయిలే,
ఇన్ఱునారాయణనై వరక్కూవాయే లిఙ్గుత్తునిన్ఱుమ్ తురప్పౝ. ౧౦

※ విణ్ణుఱనీణ్డడితావియమైన్దనై వేఱ్కణ్మడన్దై విరుమ్బి,
కణ్ణుఱవెౝ కడల్వణ్ణనై క్కూవు కరుఙ్గుయిలే యెన్ఱమాఱ్ఱమ్,

---

*కచ్చఙ్గమ్-వ్యవస్థై. †'అఱియేౝ నాౝ' ఎన్ఱుమ్ వఴఙ్గువర్. ‡తత్తైత్తాదే-నోవుపడుత్తాదే.

పణ్ణునాన్మఱెయోర్ పుతువై మన్నన్ పట్టర్ పిరాన్ కోదై శొన్న,
నణ్ణు వాశకమాలై వల్లార్ నమోనారాయణాయ వెన్బారే. ౧౧

అడివరవు—మన్ను, వెళ్ళై, మాతలి, ఎన్బు, మెన్నడై, ఎత్తిఱై, పొఙ్గియ, శార్ఙ్గమ్, పైఙ్గిళి, అన్ఱు. విన్, వారణమ్.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

౬-వదు. వారణమాయిరమ్.

ఇత్తిరుమొఴియిల్.-ఈశ్వరన్ స్వప్నానుభవమ్పణ్ణి వరుమిడత్తిల్ సామాన్యర్ విషయత్తిల్ కర్మానుగుణమాకవుమ్, ఆశ్రితైయాన ఇవళ్ విషయత్తిల్ తన్నై అనుభవిక్క వేణుమెన్ఱు ఇఱుక్కిఱాళాకైయాలే ఇవళనుభవిక్క వేణుమెన్ఱుపార్త్తు, ఇరున్దపడికళిల్ ఒన్ఱుమ్ కుఱైయాతపడి పాణిగ్రహణపర్యన్తమాక స్వప్నత్తిలే అనుభవిప్పిక్క అనుభవిత్తు తాన్ అనుభవిత్తపడియే తోఴిక్కుచ్చొల్లి ధరిక్కిఱాళ్.

(కలివిరుత్తమ్.)

కల్యాణిరాగం-రూపకతాళం.

వారణమాయిరమ్ శూఴ వలమ్ శెయ్దు,
నారణనమ్బి నడక్కిన్ఱానెన్ఱెతిర్,
పూరణ పొఱ్కుడమ్వైత్తుప్పుఱమెఙ్గుమ్,
తోరణమ్నాట్టక్కనాక్కణ్డేన్ తోఴీనాన్. ౧

నాళై వదువైమణమెన్ఱు నాళిట్టు,
ప్పాళై కముకు పరిశుడైప్పన్దఱ్కీఴ్,
కోళరిమాదవన్ కోవిన్దనెన్బా నోర్,
కాళై పుకుతక్కనాక్కణ్డేన్ తోఴీనాన్. ౨

ఇన్దిరనుళ్ళిట్ట తేవర్ కుఴామెల్లామ్,
వన్దిరున్దెన్నై మకళ్ పేశి మన్దిరిత్తు,
మన్దిరక్కోడి యుడుత్తి, మణమాలై
*అన్దరిశూట్టక్కనాక్కణ్డేన్ తోఴీనాన్. ౩

---

* అన్దరి-దుర్గై.

నాఱ్ఱిశై త్తీర్త్తమ్కొణర్న్దు ననినల్కి,
ప్పార్పనచ్చిట్టర్కళ్ పల్లా రెడుత్తేత్తి,
పూప్పునైకణ్ణి ప్పునితనో డెన్ఱన్నై,
క్కాప్పునాణ్కట్ట క్కనాక్కణ్డేన్ తోழீనాన్. ౪

కదిరొళిదీపమ్ కలశముడనేన్ది,
చ్చదిరిళమఙ్గైయర్ తామ్వ న్దెదిర్కొళ్ళ,
మదురైయార్మన్న నడినిలైతొట్టు, ఎఙ్గుమ్
అదిరప్పుకుద క్కనాక్కణ్డేన్ తోழீనాన్. ౫

మత్తళఙ్గొట్ట వరిశఙ్గమ్నిన్ఱూద,
ముత్తుడైత్తామనిరై తాழ்న్దపన్దఱ్కీழ்,
మైత్తునన్నమ్బి మదుశూదన్ వన్దు, ఎన్నై
క్కైత్తలమ్పఱ్ఱ క్కనాక్కణ్డేన్ తోழீనాన్. ౬

వాయ్నల్లార్ నల్లమఱైయోది మన్దిరత్తాల్,
పాశిలై నాణల్ప్పడుత్తు ప్పరిదివైత్తు,
క్కాయ్శిన మాకళిఱన్నా నెన్కైప్పఱ్ఱి,
త్తీవలమ్శెయ్య క్కనాక్కణ్డేన్ తోழீనాన్. ౭

ఇమ్మైక్కు మేழேழ்పిఱవిక్కుమ్ పఱ్ఱావాన్,
నమ్మైయుడైయవన్ నారాయణ నమ్బి,
శెమ్మైయుడైయ తిరుక్కైయాల్ తాళ్పఱ్ఱి,
అమ్మిమిదిక్క క్కనాక్కణ్డేన్ తోழீనాన్. ౮

వరిశిలై వాణ్ముగ త్తెన్నైమార్తామ్ వన్దిట్టు,
ఎరిముగమ్పారి త్తెన్నై మున్నేనిఱుత్తి,
అరిముగనచ్చుతన్ కైమ్మే లెన్కైవైత్తు,
ప్పొరిముగన్దట్ట క్కనాక్కణ్డేన్ తోழீనాన్. ౯

కుఙ్గుమమప్పి క్కుళిర్శాన్దమ్ మట్టిత్తు,
మఙ్గలవీది వలమ్శెయ్దు మణనీర్,

అఙ్గవనోడు ముడన్ శెన్ఱఙ్గానై మేల్,
మఞ్జనమాట్టక్కనాక్కణ్డేన్ తోழீనాన్. ౧౦

ఆయనుక్కాగత్తాన్ కణ్డ కనావినై,
వేయర్ పుకழ் విల్లిపుత్తూర్క్కోన్ కోదై శొల్,
తూయతమిழ் మాలై యీరైన్దుమ్ వల్లవర్,
వాయునన్మక్కళై ప్పెఱ్ఱు మకిழ்వరే. ౧౧

అడివరవు—వారణమ్, నాళై, ఇన్దిరన్, నాఱ్ఱిశై, కదిర్, మత్తళమ్, వాయ్, ఇమ్మై, వరిశిలై; కుఙ్గుమమ్, ఆయన్, కరుప్పూరమ్.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

౭-వదు. కరుప్పూరమ్.

ఇత్తిరుమొழியిల్.—స్వప్నానుభవమ్ పణ్ణినవివళ్, సమ్శ్లేషమ్ వృత్తమాకైయాలుమ్ తాఙ్గళనుభవిక్కుమ్ తుఱైయిలేయిழிన్దు అనుభవిక్కుమ్ నిలవనాయిరుక్కైయాలుమ్, తఙ్గళైప్పోలే కాదాచిత్కమన్ఱిక్కే నిత్యసమ్శ్లేషమ్పణ్ణి వర్త్తిప్పానొరువనాకైయాలుమ్, శ్రీపాఞ్చజన్యత్తైక్కుఱిత్తు అవనుడైయ వాగమృతచ్చువడై కేట్కిఱాళ్.

(కలివిరుత్తమ్.)

వరాళిరాగం—రూపకతాళం.

కరుప్పూరమ్నాఱుమో కమలప్పూనాఱుమో,
తిరుప్పవళచ్చెవ్వాయ్దాన్ తిత్తిత్తిరుక్కుమో,
మరుప్పొశిత్త మాదవన్ఱన్ వాయ్చ్చువైయుమ్ నాఱ్ఱముమ్,
విరుప్పుఱ్ఱు క్కేట్కిన్ఱేన్ శొల్లాழிవెణ్శఙ్గే. ౧

కడలిల్ పిఱన్దు కరుదాదు, పఞ్జశన
నుడలిల్ వళర్న్దుపోయ్ యూழிయాన్ కైత్తల
త్తిడరిల్, కుడియేఱి త్తీయవశురర్,
నడలైప్పడ ముழఙ్గుమ్ తోఱ్ఱత్తాయ్ నఱ్ఱఙ్గే. ౨

తడవరైయిన్మీదే శరత్కాలశన్దిరన్,
ఇడైయువావిల్ వన్దెழுన్దాలేపోల్, నీయుమ్

వడమదురైయార్ మన్న఩్ వాశుదేవ఩్ కైయ్యిల్,
కుడియేఱ్ఱి వీఱ్ఱిరున్దాయ్ కోలప్పెరుమ్శఙ్గే. ౩

శన్దిరమణ్డలమ్బోల్ దామోదర఩్ కైయిల్,
అన్దరమొన్ఱిన్ఱి యేఱి యవ఩్ శెవియిల్,
మన్దిరఙ్గొళ్వాయేపోలుమ్ వలమ్బురియే,
ఇన్దిరను మున్నోడు శెల్వత్తుక్కేలానే. ౪

ఉన్నోడుడనే యొరుకడలిల్ వాఴ్వారై,
ఇన్నారినైయారెన్ఱెణ్ణువారిల్లైకాణ్,
మన్నాగినిన్ఱ మదుశూద఩్ వాయముదమ్,
పన్నాళుముణ్గిన్ఱాయ్ పాఞ్జశన్నియమే. ౫

పోయ్త్తీర్త్తమాడాదే నిన్ఱపుణర్మరుదమ్,
శాయ్త్తీర్త్తా఩్ కైత్తలత్తేయేఱి క్కుడికొణ్డు,
శేయ్త్తీర్త్తమాయ్నిన్ఱ శెఙ్గణ్మాల్ తన్నుడైయ,
వాయ్త్తీర్త్తమ్ పాయ్న్దాడవల్లాయ్ వలమ్పురియే. ౬

శెఙ్గమల నాణ్మలర్మేల్ తేనుగరుమన్నమ్పోల్,
శెఙ్గట్కరుమేని వాశుదేవనుడైయ,
అఙ్గైత్తలమేఱి యన్నవశమ్ శెయ్యుమ్,
శఙ్గరైయా వున్ శెల్వమ్ శాలవఴకియదే. ౭

ఉణ్బదుశొల్లి లులగళన్దా఩్ వాయముదమ్,
కణ్పడైకొళ్ళిల్ కడల్వణ్ణ఩్ కైత్తలత్తే,
పెణ్పడైయారున్మేల్ పెరుమ్బూశల్ శాఱ్ఱుకిన్ఱార్,
పణ్బలశెయ్కిన్ఱాయ్ పాఞ్జశన్నియమే. ౮

పదినాఱాయిరవర్ తేవిమార్ పార్త్తిరుప్ప,
మదువాయిల్కొణ్డాఱ్పోల్ మాదవ఩్ఱ఩్ వాయముదమ్,
పొదువాగవుణ్బదనైప్పుక్కునీ యుణ్డక్కాల్,
శిదైయారో వున్నోడు శెల్వప్పెరుమ్శఙ్గే. ౯

పాఞ్చశన్నియత్తై ప్పఱ్పనాపనోడుమ్.
వాయ్న్ద పెరుమ్శుణ్ణమాక్కియ వ్వణ్పుదువై,
ఏయ్న్దపుకఴ్ ప్పట్టర్పిరాన్ కోదైతమిఴ్ ఈరైన్దుమ్,
ఆయ్న్దేత్తవల్లా రవరు మణుక్కరే. ౧౦

అడివరవు—కరుప్పూరమ్, కడల్, తడవరై, శన్దిరనుమ్, ఉన్నోడు, పోయ్, చ్చెఙ్గమలమ్, ఉణ్బదు, పదినాలు, పాఞ్చ, విణ్.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

౮-వదు. విణ్ణీలమేలాప్పు.

శ్రీపాఞ్చజన్యత్తై కేట్టవారే, అవన్ వడివుక్కు ప్పోలియాన మేఘఙ్గళ్ వారాత్తోన్ఱిన. అవన్ తానుమ్కూడవన్దానాకక్కొణ్డు భ్రమిత్తాళ్; అవై యేయాయ్ అవన్ఱన్నైక్కణ్డిలళ్. అవన్ఱైప్పార్త్తు వార్త్తైకేట్టు అవై ఒరుమఱుమాన్ఱమ్ శొల్లక్కాణామైయాలేనోవుపట్టు మీళవుమ్, ఉఙ్గళుక్కుమ్ అవనుక్కుమ్ ఒరుశేర్త్తియుణ్డేరే, ఆనపిన్బు ఎన్దశైయై యఙ్గే శెన్ఱఱివిక్కవేణుమ్ ఎన్ఱు అవన్ఱై తూతాకవిడుకిఱాళ్.

(కలివిరుత్తమ్.)

ద్విజావంతిరాగం-ఆదితాళం.

విణ్ణీల*మేలాప్పు విరిత్తాఱ్పోల్ మేగఙ్గాళ్,
తెణ్ణీర్పాయ్ వేఙ్గడ త్తెన్తిరుమాలుమ్ పోన్దానే,
కణ్ణీరళ్ ములైక్కువట్టిల్ తుళిశోర చ్చోర్వేనై,
ప్పెణ్ణీర్మై యీడఴిక్కుమిదు తమక్కోర్ పెరుమైయే. ౧

మాముత్త నిదిశోరియుమ్ మాముకిల్కాళ్, వేఙ్గడత్తు
చ్చామత్తిన్నిఱఙ్గొణ్డ †తాళాళన్ వార్త్తైయెన్నే,
కామత్తీ యుళ్పుకున్దు కదువప్పట్టు, ఇడైక్కఙ్గుల్
ఏమత్తోర్ తెన్ఱలుక్కిఙ్గిలక్కాయ్ నానిరుప్పేనే. ౨

ఒళి వణ్ణమ్ వళై శిన్దై యుఱక్కత్తో డివైయెల్లామ్,
ఎళిమైయా లిట్టెన్నై యీడఴియ ప్పోయినవాల్,
కుళిరరువి వేఙ్గడ త్తెన్గోవిన్దన్ కుణమ్పాడి,
ఆళియత్త మేగఙ్గా ళావి కాత్తిరుప్పేనే. 3

* మేలాప్పు—మేఱ్కట్టి; వితానమ్. † 'తాడాళన్' ఎన్ఱుమ్ వఴఙ్గువర్.

మిన్నాగత్తెఴుకిన్ఱ మేగఙ్గాళ్, వేఙ్గడత్తు
త్తన్నాగ త్తిరుమఙ్గై తఙ్గియశీర్ మార్వఱ్కు,
ఎన్నాగ త్తిళఙ్గొఙ్గై విరుమ్బిత్తామ్ నాడోఱుమ్,
పొన్నాగమ్ పుల్గుద ఱ్కెన్ పురివుడైమై శెప్పుమినే. ౪

వాన్కొణ్డు కిళర్న్దెఴున్ద మాముగిల్కాళ్, వేఙ్గడత్తు
త్తేన్కొణ్డ మలర్శిదఱ త్తిరణ్డేఱి ప్పొఴివీర్గాళ్,
ఊన్కొణ్డ వళ్ళుగిరా లిరణియనై యుడలిడన్దాన్,
తాన్కొణ్డ శరివళైగళ్ తరుమాగిల్ శాఱ్ఱుమినే. ౫

శలఙ్గొణ్డు కిళర్న్దెఴున్ద తణ్ముగిల్కాళ్, మావలియై
నిలఙ్గొణ్డాన్ వేఙ్గడత్తే నిరన్దేఱి ప్పొఴివీర్కాళ్,
* ఉలఙ్గుణ్డ విళఙ్గనిపో లుళ్మెలియ ప్పుగున్దు, ఎన్నై
నలఙ్గొణ్డ నారణఱ్కెన్ నడలైనోయ్ శెప్పుమినే. ౬

శఙ్గమా కడల్కడైన్దాన్ తణ్ముగిల్గాళ్, వేఙ్గడత్తు
చ్చెఙ్గణ్మాల్ శేవడిక్కీఴ్ † అడివీఴ్చ్చి విణ్ణప్పమ్,
కొఙ్గైమేల్ కుఙ్గుమత్తిన్ కుఴమ్బఴియప్పుగున్దు, ఒరునాళ్
తఙ్గుమే లెన్నావి తఙ్గుమె న్ఱురైయీరే. ౭

కార్కాలత్తెఴుగిన్ఱ కార్ముగిల్గాళ్, వేఙ్గడత్తు
ప్పోర్కాల త్తెఴున్దరుళి ప్పొరుదవనార్ పేర్శొల్లి,
నీర్కాల త్తెరుక్కి లమ్పఴవిలైపోల్ వీఴ్వేనై,
వార్కాల త్తొరునాళ్ తమ్వాశకమ్ తన్దరుళారే. ౮

మదయానైపో లెఴున్ద మాముగిల్గాళ్, వేఙ్గడత్తై
ప్పదియాగ వాఴ్వీర్గాళ్ పామ్బణైయాన్ వార్త్తైయెన్నే,
కదియెన్ఱు న్దానావాన్ కరుదాదు, ఓర్పెణ్కొడియై
వదైశెయ్దా నెన్నుమ్శొల్ వైయ్యగత్తార్ మదియారే. ౯

---

* ఉలఙ్గు — పెరునుళమ్బు; పెరుఙ్గొశుకెన్నపడి, † అడివీఴ్చ్చి — అడియాట్టి: తిరువడి కళిలేవిఴున్దు ఎన్ఱుమామ్.

❊ నాగత్తిన ణైయానై నన్నుదలాళ్ నయన్దురైశెయ్,
మేగత్తై వేజ్డకోణ్ విడుతూదిల్ విణ్ణప్పమ్,
పోగత్తిల్ వళ్ళువాద పుదువైయర్ కోన్ కోదైతమిళ్,
ఆగత్తువై త్తురైప్పా రవరడియా రాగువరే. ౧౦

అడివరవు—విణ్, మా, ఒళి, మిన్, వాన్, శలమ్, శజ్గమ్, కార్, మదమ్, నాగమ్, శిన్దురమ్.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

౯-వదు. శిన్దురచ్చెమ్బొడి.

ఇత్తిరుమొళ్ళియిల్.—తన్దశైయై పోయ్యటివిక్క వేణుమెన్ఱు శొన్న మేఘజ్గళుమ్ పోకాతే, నిన్ఱవిడత్తిలేనిన్ఱు వర్షిత్తన. తిరుమాలిరుమ్శోలై మలైయై కణ్ణాలేకణ్డాకిలుం ధరిప్పోమెన్ఱాల్ అదువుజ్గూడ అరితామ్బడియావతే నమ్దశైయిరున్దపడియెన్ ఎన్ఱు, తన్ జీవనత్తిలుణ్డానశైయాలే పుణమ్బై శిలవర్క్రిన్ కాలిలే విళ్ళుకిఱాళ్.

(కలివిరుత్తమ్.)

కల్యాణిరాగం-రూపకతాళం.

❊ శిన్దురచ్చెమ్బొడిప్పోల్ తిరుమాలిరుమ్శోలైయెజ్గుమ్,
ఇన్దిరగోపజ్గళే యెళ్ళున్దుమ్ పరన్దిట్టనవాల్,
మన్దరమ్నాట్టి యన్ఱు మదురకొళ్ళుమ్ శాఱుకొణ్డ,
శున్దరత్తోళుడైయాన్ శుళ్ళలైయిల్ నిన్ఱుయ్దుజ్గొలో. ౧

పోర్క్కళిఱుపొరు మాలిరుఞ్జోలై యమ్బూమ్బుఱవిల్,
తార్క్కొడిముల్లైగళుమ్ తవళనగై కాట్టుకిన్ఱ,
కార్క్కోళ్*పడాక్కళ్ నిన్ఱు కళ్ళఱిచ్చిఱిక్క త్తరియేన్,
ఆర్క్కిడుగో తోళ్ళీ! అవన్ తార్ శెయ్ద పూశలైయే. ౨

కరువిళై యొణ్మలర్కాళ్! కాయామలర్కాళ్, తిరుమా
లురువొళి కాట్టుకిన్ఱీ రెనక్కుయ్వళ్ళ కొన్ఱురైయీర్,

* పడా—పుష్పవిశేషమ్.

తిరువిళైయాడు తిణ్డోళ్ తిరుమాలిరుఞ్జోలై నమ్బి,
వరివళైయిల్ పుకున్దు * వన్దిపఱ్ఱుమ్ వఴక్కుళదే. ౩

పైమ్పొఴిల్ వాఴ్ కుయిల్గాళ్! మయిల్గాళ్! ఒణ్కరువిళైగాళ్!,
వమ్బక్కళఙ్గనిగాళ్! వణ్ణప్పూవై నఱుమలర్కాళ్!,
ఐమ్పెరుమ్పాతకర్కాళ్! అణిమాలిరుఞ్జోలైనిన్ఱ,
ఎమ్పెరుమానుడై యనిఱ ముఙ్గళు క్కెన్ శెయ్వదే. ౪

తుఙ్గమల ర్పొఴిల్ శూఴ్ తిరుమాలిరుఞ్జోలైనిన్ఱ,
శెఙ్గట్కరుముగిలిన్ తిరువురుప్పోల్, మలర్మేల్
తొఙ్గియ వణ్డినఙ్గాళ్! తొగుపూఞ్జునైగాళ్!, శునైయిల్
తఙ్గు శెన్దామరైగాళ్ ఎనక్కోర్ శరణ్ శాఱ్ఱుమినే. ౫

❋ నాఱునఱుమ్పొఴిల్ మాలిరుఞ్జోలై నమ్బిక్కు, నాన్
నూఱుతడావిల్ వెణ్ణెయ్ వాయ్నేర్న్దు పరావివైత్తేన్,
నూఱుతడానిఱైన్ద అక్కారవడిశిల్ శొన్నేన్,
ఏఱుతిరువుడై యా నిన్ఱువ న్దివై కొళ్ళుఙ్గొలో. ౬

ఇన్ఱువ న్దిత్తనైయు మముదుశెయ్దిడప్పెఱిల్, నాన్
ఒన్ఱునూఱాయిరమాగ క్కొడుత్తు ప్పిన్ను మాళుమ్ శెయ్వన్,
తెన్ఱల్ మణఙ్గమఴుమ్ తిరుమాలిరుఞ్జోలైతన్నుళ్
నిన్ఱ పిరాన్, అడియేన్ మనత్తేవన్దు నేర్పడిలే. ౭

కాలైయెఴున్దిరున్దు కరియకురువిక్కణఙ్గళ్,
మాలిన్ వరవుశొల్లి మరుళ్పాడుదల్ మెయ్మ్మైకొలో,
శోలైమలైప్పెరుమాన్ తువరాపతి యెమ్పెరుమాన్,
ఆలినిలై ప్పెరుమా నవన్వార్త్తై యురైక్కిన్ఱవే. ౮

కోఙ్గలరుమ్పొఴిల్ మాలిరుఞ్జోలైయిల్ కొన్ఱైగళ్మేల్,
తూఙ్గు పొన్మాలైగళోడుడనాయ్నిన్ఱు తూఙ్గుకిన్ఱేన్,

* వన్దిపఱ్ఱుకై—బలాత్కారమాక అపహరిక్కై.

పూఙ్గోళ్ తిరుముగత్తు మడుత్తూదియ శఙ్గొలియుమ్,
శార్ఙ్గవిల్ నాణొలియుమ్ తలైప్పెయ్వ దెన్ఱుకొలో. ౯

✻ శన్దొడు కారగిలుమ్ శుమన్దు తడఙ్గళ్ పొరుదు,
వన్దిఴియుమ్ శిలమ్బాఱుడై మాలిరుఞ్శోలైనిన్ఱ
శున్దరనై, చ్చురుమ్బార్ కుఴల్కోదై తొగుత్తురైత్త,
శెన్దమిఴ్ప్పత్తుమ్ వల్లార్ తిరుమాలడి శేర్వర్ కళే. ౧౦

అడివరవు—శిన్దురమ్, పోర్, కరువిళై, పైమ్బొఴిల్, తుఙ్గ, నాఱు, ఇన్ఱు, కాలై, కోఙ్గు, శన్దు, కార్కోడల్.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

౧౦-వదు. కార్కోడల్ ప్పూక్కళ్.

ఇత్తిరుమొఴియిల్—అవన్ వరవుకుఱిత్తు ప్పోనపరువమ్వన్దు, అప్పరువత్తుక్కడైత్త పదార్థఙ్గళుమ్ ఒరుముకమ్ శెయ్దు, అవనుడైయ తిరుమేనిక్కుమ్ దివ్యావయవఙ్గళుక్కుమ్ అవయవశోభైక్కుమ్ పేచ్చుక్కుమ్ స్మారకమాయ్క్కొణ్డు మేల్విఴున్దు నలియ, అవన్ఱాలేనలివుపట్టు; ఇనిజీవిక్కై ఎన్ఱొరు పొరుళిన్ఱిక్కేయిరున్దదు, అవర్ ఇరణ్డువార్త్తైశొల్లారెన్ఱుమ్, అదు తప్పినాలుమ్ ప్పెరియాఴ్వార్ వయిఱ్ఱిల్ ప్పిఱప్పొనదు నమ్మై అవన్ఱిరువడికళిలే శేర్త్తల్లదువిడాదు ఎన్ఱ వ్యవసిత్తు, అత్తాలే ధరిత్తాళాయ్ తలైక్కట్టుకిఱదు.

(కలివిరుత్తమ్.)

కాంభోదిరాగం-తిరిపుటైతాళం.

✻ కార్కోడల్ ప్పూక్కాళ్ కార్క్కడల్వణ్ణ నెమ్మేల్, ఉమ్మై
ప్పోర్క్కోలమ్ శెయ్దు పోరవిడుత్తవ నెఙ్గుత్తాన్,
ఆర్కోవినినామ్ పూశలిడువదు, అణితుఴాయ్
త్తార్కాడుమ్ నెఞ్జినై ప్పడైక్క వల్లేనన్దో. ౧

మేల్తోన్ఱి ప్పూక్కాళ్ మేలులగఙ్గళిన్ మీదుపోయ్,
మేల్ తోన్ఱుమ్శోది వేదముదల్వర్ వలఙ్గైయుఱై,

మేల్ తోన్ఱు మాఴియిన్ వెఞ్జుడర్ పోల చ్చుడాదు, ఎమ్మై
మాఱ్ఱోలై ప్పట్టవర్ కూట్టత్తు వైత్తు క్కొళ్కిఱ్ఱిఱే. ౨

కోవై మణాట్టి నీయున్ కొఴుఙ్గనికొణ్డు, ఎమ్మై
ఆవి తొలైవియేల్ వాయఴగర్ తమ్మై యఞ్జుదుమ్,
పావియేన్ తోన్ఱి ప్పామ్బణైయార్క్కుమ్ తమ్పామ్బుపోల్,
నావుమిరణ్డుళ వాయ్త్తు నాణిలియేనుక్కే. ౩

ముల్లై ప్పిరాట్టి నీయున్ ముఱువల్గళ్ కొణ్డు, ఎమ్మై
అల్లల్ విళైవియే లాఴినఙ్గా యున్నడైక్కలమ్,
కొల్లైయరక్కియై మూక్కరిన్దిట్ట కుమరనార్
శొల్లుమ్ పొయ్యానాల్, నానుమ్పిఱన్దమై పొయ్యన్ఱే. ౪

పాడుమ్ కుయిల్గాళ్ ఈదెన్న పాడల్, నల్ వేఙ్గడ
నాడర్ నమక్కొరువాఴ్వు తన్దాల్ వన్దుపాడుమిన్,
ఆడుమ్ కరుళక్కొడి యుడైయార్ వన్దరుళ్ శెయ్దు,
కూడువరాయిడిల్ కూవి నుమ్పాట్టుక్కళ్ కేట్టుమే. ౫

కణమామయిల్గాళ్ కణ్ణపిరాన్ తిరుక్కోలమ్పోన్ఱు,
అణిమానడమ్ పయిన్ఱాడుకిన్ఱీర్క్కడిపీఴ్కిన్ఱేన్,
పణమాడరవణై ప్పఱ్పలకాలముమ్ పళ్ళికొళ్,
మణవాళర్ నమ్మై వైత్త పరిశిదు కాణ్మినే. ౬

నడమాడి త్తోగై విరిక్కిన్ఱ మామయిల్గాళ్, ఉమ్మై
నడమాట్టమ్ కాణ ప్పావియేన్ నానోర్ ముదలిలేన్,
కుడమాడుకూత్తన్ కోవిన్దన్ కోమిఱై శెయ్దు, ఎమ్మై
యుడైమాడుకొణ్డా నుఙ్గట్కినియొన్ఱు పోతుమే. ౭

మఴైయే మఴైయే మణ్పుఱమ్పూశి యుళ్ళాయ్నిన్ఱు,
మెఴుకూఱ్ఱినాఱ్పోల్, ఊఱ్ఱ నల్ వేఙ్గడత్తుళ్ నిన్ఱ,
అఴగప్పిరానార్ తమ్మై యెన్నెఞ్జిల్ కగప్పడ
త్తఴువినిన్ఱు, ఎన్నై త్తదైత్తుక్కొణ్డూఱ్ఱవుమ్ వల్లైయే. ౮

కడలే కడలే యున్నైక్కడైన్దు కలక్కుఱుత్తు,
ఉడలుళ్ పుకున్దు నిన్ఱూఱ లఱుత్తవర్క్కు, ఎన్నైయు
ముడలుళ్ పుకున్దు నిన్ఱూఱ లఱుక్కిన్ఱ మాయర్క్కు, ఎ఩్
నడలైగళెల్లామ్ నాగణైక్కే శెన్ఱురైత్తియే. ౯

❋ నల్లవె఩్తోఴి నాగణైమిశై నమ్బరర్,
శెల్వర్ పెరియర్ శిఱుమానిడవర్ నామ్ శెయ్వదె఩్,
విల్లిపుతువై నకర్నమ్బివిట్టుచిత్తర్ తఙ్గళ్ తేవరై,
వల్లపరిశు వరువిప్పరేల దుకాణ్డుమే. ౧౦

అడివరవు.—కార్, మేల్, కోవై, ముల్లై, పాడుమ్, కణ, నడమాడి, మఴై, కడలే, నల్ల, తామ్.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

---

౧౧ - వదు. తాముగక్కుమ్.

ఇత్తిరుమొఴియిల్.- అవ఩్ ఎన్నుడైమైయుడైయ కైక్కొణ్డా఩్. తామ్పడుమవస్థైగళైప్పారాతే పిఱర్పడుమవస్థైగళైయే పారా నిన్ఱా఩్. అవనై మఱక్కవెన్ఱు పుక్కవిడత్తిల్ ఎనక్కు అవ఩్ గుణచేష్టితఙ్గళ్ మఱక్కవొణ్ణాతపడియా యిరానిన్ఱా఩్. రుక్మిణిప్పిరాట్టియుడైయ ప్రతిబన్ధకత్తైప్పోక్కి అవళుక్కువుతవినపడియై అనుసన్ధిత్తు ఇవళుక్కువుతవినవిదు వెణ్పిఱన్దార్క్కెల్లామ్ వుతవినపడియన్ఱోవెన్ఱు అవ్వఴియాలే ధరిక్కిఱాళ్. అర్జుననుక్కుచ్చొన్నవార్త్తైయై నామెల్లారుమ్ విశ్వసిత్తురుక్కుమాపోలే.

(కలివిరుత్తమ్.)

సావేరిరాగం-తిరిపుటైతాళం.

❋ తాముగక్కుమ్ తమ్కైయిల్ శఙ్గమే పోలావో,
యాముగక్కు మెమ్కైయిల్ శఙ్గము మేన్దిఴైయీర్,
తీముగత్తు నాగణైమేల్ శేరుమ్ తిరువరఙ్గర్,
ఆముగత్తై నోక్కారాలమ్మనే! అమ్మనే!. ౧

ఎఴ్ఴిలుడైయ వమ్మనైమీ రెన్నరఙ్గ త్తిన్నముదర్,
కుఴ్ఴలఴ్ఴగర్ వాయఴ్ఴగర్ కణ్ణఴ్ఴగర్, కొప్పూఴ్ఴి
లెఴ్ఴుకమల ప్పూవఴ్ఴగ రెమ్మానార్, ఎన్నుడైయ
కఴ్ఴల్ వళైయై త్తాముమ్ కఴ్ఴల్ వళైయే యాక్కినరే. ౨

※ పొఙ్గోదమ్ శూఴ్న్ద పువనియుమ్ విణ్ణులగుమ్,
అఙ్గాదుమ్ శోరామే యాళ్గిన్ఱ వెమ్బెరుమాన్,
శెఙ్గోలుడైయ తిరువరఙ్గ చ్చెల్వనార్,
ఎఙ్గోల్ వళైయా లిడర్తీర్వ రాగాదే. ౩

మచ్చణిమాడ మదిళరఙ్గర్ వామననార్,
పచ్చైప్పశుమ్తేవర్ తామ్పణ్డు నీరేఱ్ఱ,
పిచ్చైక్కుఱైయాగి యెన్నుడైయ పెయ్వళైమేల్,
ఇచ్చైయుడైయరే లిత్తెరువే పోదారే. ౪

పొల్లాక్కుఱళురువాయ్ ప్పొఱ్ఱైయిల్ నీరేఱ్ఱు,
ఎల్లావులగుమ్ మళన్దుకొణ్డ వెమ్బెరుమాన్,
నల్లార్కళ్ వాఴ్ఴుమ్ నళిరరఙ్గ నాగణైయాన్,
ఇల్లాదోమ్ కైప్పొరుళుమ్ ఎయ్దువా నొత్తుళనే. ౫

కైప్పొరుళ్గళ్ మున్నమే కైక్కొణ్డార్, కావిరినీర్
శెయ్ప్పురళవోడుమ్ తిరువరఙ్గ చ్చెల్వనార్,
ఎప్పొరుట్కుమ్ నిన్ఱార్క్కు మెయ్దాదు, నాన్మఱైయిన్
శొఱ్పొరుళాయ్ నిన్ఱా రెన్ మెయ్ప్పొరుళుమ్ కొణ్డారే. ౬

ఉణ్ణాదుఱఙ్గాదొలికడలై యూడఱుత్తు,
పెణ్ణాక్కై యాప్పుణ్డు తాముఱ్ఱ పేదెల్లామ్,
తిణ్ణార్ మదిళ్శూఴ్ తిరువరఙ్గ చ్చెల్వనార్,
ఎణ్ణాదే తమ్ముడైయ నన్మైగళే యెణ్ణువరే. ౭

※ పాశితూర్ త్తుక్కిడన్ద పార్మగట్కు, పణ్డొరునాళ్
మాశుడమ్బిల్ నీర్వారా మానమిలా ప్పన్ఱియామ్,

తేశుడైయ తేవర్ తిరువరఙ్గ చ్చెల్వనార్,
పేశియిరుప్పనగళ్ పేర్క్కవుమ్ పేరావే. ౮

కణ్ణాలమ్కోడిత్తు క్కన్నిదన్నై క్కైప్పిడిప్పాన్,
తిణ్ణార్న్దిరున్ద శిశుపాలన్ తేశఴిన్దు,
అణ్ణాన్దిరుక్కవే యాఙ్గవళై క్కైప్పిడిత్త,
పెణ్ణాళన్ పేణుమూర్ పేరు మరఙ్గమే. ౯

❋ శెమ్మైయుడైయ తిరువరఙ్గర్ తామ్బణిత్త,
మెయ్మ్మై ప్పెరువార్త్తై విట్టుశిత్తర్ కేట్టిరుప్పర్,
తమ్మైయుగప్పారై త్తాముగప్ప రెన్నుమ్శొల్,
తమ్మిడైయే పొయ్యానాల్ శాదిప్పా రారినియే. ౧౦

అడివరవు—తామ్, ఎఴిల్, పొఙ్గోదమ్, మచ్చు, పొల్లా, కైత్త, ఉణ్ణా, పాశు, కణ్ణాలమ్, శెమ్మై, మఱ్ఱు.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

---

౧౨ – వదు. మఱ్ఱిరున్దీర్.

ఇత్తలైయిలే-పేరెన్ఱు అఱుతియిట్టాల్, అవన్ వరుమళవుమ్ క్రమప్రాప్తి పార్త్తుపదరలాకాదు ఎన్ఱు, ఎన్దశై అఱియాదే శిలశొల్లుగిఱవు పఙ్గళ్ వార్త్తైయై చ్చెవితాఴ్త్తుక్కేట్కైక్కుమ్ ఎనక్కు ప్రాప్తియిల్లై. ఆకయాల్ ఎన్నై అవన్ తీమ్బుక్కు పెఱ్ఱతాయ్ వెఱునిలై నిఱ్కుమూరిలే యాతల్, శ్రీనన్దగోపరుడైయ వాశలిలేయాతల్, అవన్ జలక్రీడై పణ్ణి విళైయాడానిఱ్కుమ్ యమునైయిన్ కరైయిలేయాతల్, అవన్ వెఱ్ఱిమాలై-యిట్టు నిఱ్కుమవిడత్తిలేయాతల్, గోవర్ధనపర్వతత్తిలేయాతల్, శ్రీమద్ద్వారకైయిలేయాతల్ ఎన్నై క్కొణ్డుపోయ్ పొకడుఙ్గోళ్ ఎన్గిఱాళ్.

(అఱుశీర్క్కఴినెడి లాశిరియవిరుత్తమ్.)

నాదనామక్రియైరాగం-ఆదితాళం.

❋ మఱ్ఱిరున్దీర్కట్కఱియలాగా మాదవనెన్బదోరన్బుదన్నై,
ఉఱ్ఱిరున్దేనుక్కుఱైప్పదెల్లా మూమైయరోడు శెవుడర్వార్త్తై,

పెఱ్ఱిరున్దాళై యొఴియవేపోయ్ ప్పేర్త్తొరుతాయిల్ వళర్న్దనమ్బి,
మఱ్పొరున్దామఱ్కళమడైన్ద మదురైప్పుఱత్తెన్నై యుయ్త్తిడుమిన్.

నాణి యినియోర్ కరుమమిల్లై నాలయలారు మఱిన్దొఴిన్దార్,
పాణియాదెన్నై మరున్దుశెయ్దు పణ్డుపణ్డాక్క వుఱుతిరాగిల్,
మాణియురువా యులగళన్ద మాయనైక్కాణిల్ తలైమఱియుమ్, [మిన్.
ఆణైయాల్ నీరెన్నైక్కాక్క వేణ్డిలాయ్ప్పాడిక్కే యెన్నై యుయ్త్తిడు

తన్దైయుమ్తాయు ముఱ్ఱారుమ్నిఱ్క త్తనివఴిపోయినా ళెన్నుమ్శొల్లు,
వన్దపిన్నై ప్పఴికాప్పరిదు మాయవన్వ న్దురుక్కాట్టుగిన్ఱాన్,
*కొన్దళమాక్కి †ప్పరక్కఴిత్తు క్కుఱుమ్బుశెయ్వానోర్మగనైప్పెఱ్ఱ,
నన్దగోపాలన్ కడైత్తలైక్కే నళ్ళిరుట్కణ్ణెన్నై యుయ్త్తిడుమిన్. ౩

అఙ్గైత్తలత్తిడై యాఴికొణ్డా నవన్ముగత్తన్ఱి విఴియేనెన్ఱు,
శెఙ్గచ్చుక్కొణ్డు కణ్ణాడైయార్త్తు చ్చిఱుమానిడవరై క్కాణిల్ నాణుమ్,
కొఙ్గైత్తలమివై నోక్కిక్కాణీర్ కోవిన్దనుక్కల్లాల్ వాయిల్ పోగా, [మిన్.
ఇఙ్గుత్తైవాఴ్వై యొఴియవేపోయ్ యమునైక్కరైక్కెన్నై యుయ్త్తిడు

ఆర్క్కుమెన్నోయ్ యిదఱియలాగా దమ్మనైమీర్ ‡తుఴదిప్పడాదే,
కార్క్కడల్వణ్ణ నెన్బానొరువన్ కైక్కణ్డయోగమ్ తడవత్తీరుమ్,
నీర్క్కరైనిన్ఱ కడమ్బైయేఱి క్కాళియనుచ్చియిల్ నట్టమ్పాయ్న్దు,
పోర్క్కళమాగ నిరుత్తమ్శెయ్ద పొయ్గైక్కరైక్కెన్నై యుయ్త్తిడుమిన్.

కార్త్తణ్ముగిలుమ్ కరువిళైయుమ్ కాయామలరుమ్ కమలప్పూవుమ్,
ఈర్త్తిడుగిన్ఱన వెన్నైవన్దిట్ టిరుడీకేశన్ పక్కల్ పోగేయెన్ఱు,
వేర్త్తుప్పశిత్తు వయిఱశైన్దు వేణ్డడిశి లుణ్ణుమ్బోదు, ఈదెన్ఱు
పార్త్తిరున్దు నెడునోక్కుక్కొళ్ళుమ్ §పత్తవిలోశన త్తుయ్త్తిడుమిన్. ౬

వణ్ణమ్తిరివు మనఙ్గుఴైవుమ్ మానమిలామైయుమ్ వాయ్వెళుప్పుమ్,
ఉణ్ణలుఱామైయు ముళ్మెలివు మోదనీర్వణ్ణ నెన్బానొరువన్,

---

* కొన్దళమ్—శిఱుకిడుకై. † పరక్కఴిక్కై—పఴివిళైక్కై. ‡ తుఴది—తుక్కమ్.
§ పత్తవిలోశనన్=పత్తమ్—శోఱు, విలోశనమ్—పార్వై: శోఱుపార్త్తిరుక్కుమిడమ్.

తణ్ణన్దుఴాయెన్నుమ్ మాలైకొణ్డు శూట్టత్తణియుమ్, పిలమ్బన్ఱన్నై
పణ్ణఴియప్పలదేవన్ వెన్ఱ*పాణ్డివడత్తెన్నై యుయ్త్తిడుమిన్. ౭

కఱ్ఱినమ్ మేయ్క్కవుమ్ మేయ్క్కప్పెఱ్ఱాన్ కాడువాఴ్ శాదియుమా[గప్పెఱ్ఱాన్,
పఱ్ఱియురలిడై యాప్పుముణ్డాన్ పావిగాళ్ ఉఙ్గళుక్కేచ్చుక్కొలో,
కఱ్ఱనపేశి వశవుణాదే కాలిగళుయ్య మఴైతడుత్తు,
కొఱ్ఱక్కుడైయాగ వేన్దినిన్ఱ కోవర్ద్దనత్తెన్నై యుయ్త్తిడుమిన్. ౮

కూట్టిలిరున్దు కిళియెప్పోదుమ్ గోవిన్దా! గోవిన్దా! ఎన్ఱఴైక్కుమ్,
ఊట్టక్కొడాదు శెఱుప్పనాగిల్ ఉలగళన్దాన్! ఎన్ఱుయరక్కూవుమ్,
నాట్టిల్ తలైప్పఴియెయ్ది యుఙ్గళ్ నన్మైయిఴన్దు తలైయిడాదే,
శూట్టుయర్ మాడఙ్గళ్ శూఴ్న్దుతోన్ఱుమ్ తువరాపదిక్కెన్నై యుయ్త్తి[డుమిన్.

*** మన్నుమదురై తొడక్కమాగ వణ్డువరాపది తన్నళవుమ్,
తన్నైత్తమరుయ్త్తుప్పెయ్యవేణ్డి త్తాఴ్కుఴలాళ్ తుణిన్దతుణివై,
పొన్నియల్ మాడమ్బొలిన్దుతోన్ఱుమ్ పుదువైయర్కోన్ విట్టుశిత్తన్ కోదై,
ఇన్నిశైయాల్ శొన్న శెఞ్జొల్మాలై యేత్తవల్లార్క్కిడమ్ వైకున్దమే. ౧౦

అడివరవు.—మఱ్ఱు, నాణి, త్తన్దై, అఙ్గై, ఆర్క్కుమ్, కార్త్తణ్, పణ్ణమ్, కఱ్ఱు, కూట్టిల్, మన్ను, కణ్ణన్.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

---

౧౩ - వదు. కణ్ణనెన్నుమ్.

ఇత్తిరుమొఴియిల్.—నీఙ్గళ్ ఒరుప్రయోజనత్తుక్కాకచ్చొల్లుమ్ వార్త్తై ఎన్దశైక్కుచ్చేరువతొన్ఱల్ల, ఎన్దశైయై యఱిన్దు పరిహరిక్కప్పార్త్తీర్గళాకిల్ అవన్ స్పర్శముళ్ళతొన్ఱై క్కొణ్డువన్దు ఎన్నై స్పర్శిప్పిత్తు సత్తైయై నోక్కప్పారుఙ్గోళెన్గిఱాళ్.

---

* పాణ్డివడమ్=వడమ్—ఆలాయ్, పాణ్డీరవడమ్ ఎన్ఱు పేరైయుడైత్తాన కన్ఱుకళ్ మేయ్క్కుమ్ ప్రదేశమ్.

(కలివిరుత్తమ్.)

భైరవి రాగం-ఆది తాళం.

* కణ్ణనెన్నుమ్ కరుమ్ తెయ్వమ్ కాట్చి ప్పఴగిక్కిడప్పేనై,
పుణ్ణిఱ్పుళి ప్పెయ్దాఱ్పోల ప్పుఱనిన్ఱఴగు పేశాదే,
పెణ్ణిన్ వరుత్తమఱియాద పెరుమా నరైయిల్ పీదగ
వణ్ణవాడై కొణ్డు, ఎన్నై వాట్టమ్తణియ వీశీరే. ౧

పాలాలిలైయిల్ తుయిల్కొణ్డ పరమన్ వలైప్ప ట్టిరున్దేనై,
వేలాల్ తున్నమ్పెయ్దాఱ్పోల్ వేణ్డిఱ్ఱెల్లామ్ పేశాదే,
కోలాల్ నిరైమేయ్ త్తాయనాయ్ క్కుడన్దైక్కిడన్ద కుడమాడి,
నీలార్ తణ్ణన్దుఴాయ్కొణ్డెన్ నెఱిమెన్ కుఴల్మేల్ శూట్టీరే. ౨

కఞ్జైక్కాయ్న్ద కరువిల్లి కడైక్కణ్ణెన్నుమ్ శిఱైక్కోలాల్,
నెఞ్జూడురువ వేవుణ్డు నిలైయుమ్తళర్న్దు నైవేనై,
అఞ్జేలెన్నానవ నొరువనవన్ మార్వణిన్ద వనమాలై,
వఞ్జియాదే తరుమాగిల్ మార్విల్కొణర్న్దు పురట్టీరే. ౩

ఆరే యులగత్తాఱ్ఱువా రాయర్పాడి కవర్న్దుణ్ణుమ్,
కారే ఱుఴక్క వుఴక్కుణ్డు తళర్న్దుమ్ ముఱిన్దుమ్ కిడప్పేనై,
ఆరా వముదమనైయాన్ఱ నముదవాయి లూఱియ,
నీర్దాన్కొణర్న్దు పులరామే పరుక్కి యిళైప్పై నీక్కీరే. ౪

అఴిలుమ్ తొఴిలు మురుక్కాట్టా నఞ్జేలెన్నా నవనొరువన్,
తఴువి ముఴుశి ప్పుగున్దెన్నై చ్చుఱ్ఱిచ్చుఴన్ఱు పోగానాల్,
తఴైయిన్ పొఴిల్వాయ్ నిరైప్పిన్నే నెడుమా లూదివరుగిన్ఱ,
కుఴలిన్ తుళైవాయ్ నీర్కొణ్డు కుళిర ముగత్తుత్తడవీరే. ౫

నడైయొన్ఱిల్లా వులగత్తు నన్దగోపన్ మగనెన్నుమ్,
కొడియ కడియ తిరుమాలాల్ *కుళప్పుక్కూఱు కొళప్పట్టు,

---

* కుళప్పుక్కూఱుకొళప్పట్టు—తుకైక్కప్పట్టు ; కుళమ్బిల్ కూఱుకొళ్ళప్పట్టు—మితిత్తవిడత్తిలే మిదిక్కప్పట్టు ఎన్నపడి.

పుడైయుమ్ పెయరగిల్లేన్ నాన్ *పోట్కన్ మిదిత్త వడిప్పాట్టిల్,
పాడిత్తాన్ కొణర్న్దు పూశీర్గళ్ పోగావుయి రెన్నుడమ్బైయే. ౬

వెఱ్ఱిక్కరుళక్కొడియాన్ఱన్ మీమీదాడా వులగత్తు,
వెఱ్ఱవెఱిదే పెఱ్ఱదాయ్ వేమ్బేయాగ వళర్త్తాళే,
కుఱ్ఱమఱ్ఱ ములైదన్నైక్ కుమరన్ కోలప్పణైత్తోళోడు,
అఱ్ఱ కుఱ్ఱమవై తీర వణైయ వముక్కిక్కట్టీరే. ౭

ఉళ్ళే యురుగి నైవేనై యుళళో విలళో వెన్నాద,
కొళ్ళైక్కొళ్ళి కుఱుమ్బనైక్ కోవర్ద్ధననైక్ కణ్డక్కాల్,
కొళ్ళుమ్బయనొన్ఱిల్లాద కొఙ్గైదన్నైక్ కిఴఙ్గోడుమ్,
అళ్ళిప్పఱిత్తిట్టవన్ మార్విలెఱి న్దెన్నఴలైత్తీర్వనే. ౮

కొమ్మైములైగళిడర్తీరక్ కోవిన్దఱ్కోర్ కుఱ్ఱేవల్,
ఇమ్మైప్పిఱవి శెయ్యాదే యినిప్పోయ్చ్చెయ్యుమ్ తవన్దానెన్,
శెమ్మైయుడైయ తిరుమార్విల్ శేర్త్తానేలుమ్, ఒరునాన్ఱు
మెయ్మ్మైశొల్లి ముగమ్నోక్కి విడైదాన్ఱరుమేల్ మిగనన్ఱే. ౯

✻ అల్లల్విళైత్త పెరుమానై యాయర్పాడిక్కణివిళక్కై,
విల్లిపుదువై నగర్నమ్బి విట్టుశిత్తన్ వియన్గోదై,
విల్లైత్తొలైత్త పురువత్తాళ్ వేట్కైయుఱ్ఱు మిగవిరుమ్బుమ్,
శొల్లైత్తుదిక్కవల్లార్గళ్ తున్బక్కడలుళ్ తువళారే. ౧౦

అడివరవు.—కణ్ణన్, పాల్, కణ్ణై, ఆరే, అఴిల్, నడై, వెఱ్ఱి, ఉళ్ళే, కొమ్మై, అల్లల్, పట్టి.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

——✦——

౧౪-వదు. పట్టిమేయ్న్దు.

ఇత్తిరుమొఴియిల్.—— ఆఱ్ఱామై కరైపురణ్డు పెఱిల్ జీవిత్తుమ్ పెఱావిడిల్ ముడియుమ్బడియాయ్, నిర్బన్ధిత్తాకిలుమ్ పెఱవేణ్డుమ్బడి యాక; అవనుమ్వన్దు ముకమ్కాట్టి విషయీకరిక్క, పిఱన్దవిడాయుమ్ అతుక్కనురూపమాక ప్పెఱ్ఱపేఱుమ్ ఓరాశ్రయత్తిలిట్టు ప్పేశవెణ్ణా

* పోట్కన్—శుణైక్కేడన్.

తపడి ఆళ్విఱన్దిరుక్కైయాలే "కణ్డీరే" ఎన్ఱు కేట్క అవర్కళ్ పాశురత్తాలుమ్ "కణ్డోమ్" ఎన్ఱు ఉత్తరమ్ శొల్లుగిఱవర్కళ్ పాశురత్తాలుమ్ తమక్కుప్పిఱన్దవిడాయైయుమ్ పెఱ్ఱపేఱ్ఱైయుమ్ అన్యాపదేశత్తాలే తలైక్కట్టుగిఱాళ్.

(కలివిరుత్తమ్.)

అపహూపరాగం—రూపకతాళం.

❋ పట్టిమేయ్ న్దోర్కారేఱు పలతేవఱ్కోర్ కీழ்క్కన్ఱాయ్,
*ఇట్టీఱిట్టు విళైయాడి యిఙ్గేపోద క్కణ్డీరే?,
ఇట్టమానపశుక్కళై యినిదుమఱిత్తు నీరూట్టి,
విట్టుక్కొణ్డు విళైయాడ విరున్దావనత్తే కణ్డోమే. ౧

అనుఙ్గవెన్నై ప్పిరివుశెయ్ దాయర్పాడి కవర్న్దుణ్ణుమ్,
కుణుఙ్గునాఱి†క్కుట్టేఱ్ఱై క్కోవర్త్తననై క్కణ్డీరే?,
కణఙ్గళోడు మిన్మేగ ఙ్గలన్దాఱ్పోల్, వనమాలై
మినుఙ్గనిన్ఱు విళైయాడ విరున్దావనత్తే కణ్డోమే. ౨

మాలాయ్ప్పిఱన్ద నమ్బియై మాలేశెయ్యుమ్ మణాళనై,
ఏలాప్పొయ్గళురైప్పానై యిఙ్గేపోద క్కణ్డీరే?,
మేలాల్పరన్ద వెయిల్కాప్పాన్ వినదైశిఱువన్ శిఱగెన్నుమ్,
మేలాప్పిన్కీழ் వరువానై విరున్దావనత్తే కణ్డోమే. ౩

కార్త్తణ్ కమలక్కణ్ణెన్నుమ్ నెడుఙ్గయిఱు పడుత్తి, ఎన్నై
ఈర్త్తుక్కొణ్డు విళైయాడు మీశన్ఱన్నై క్కణ్డీరే?,
పోర్త్తముత్తిన్కుప్పాయ ప్పుగర్మాల్ యానైక్కన్ఱేపోల్,
వేర్త్తునిన్ఱు విళైయాడ విరున్దావనత్తే కణ్డోమే. ౪

❋ మాదవ నెన్మణియినై వలైయిల్పిழைత్త పన్ఱిపోల్,
ఏదుమొన్ఱుమ్ కొళత్తారా వీశన్ఱన్నై క్కణ్డీరే?,
పీదగవాడై యుడైతాழ ప్పెరుఙ్గార్ మేగక్కన్ఱేపోల్,
వీదియార వరువానై విరున్దావనత్తే కణ్డోమే. ౫

* ఇట్టీఱు—శెఱుక్కాల్ వన్దవ్యాపారమ్. †కుట్టేఱు—ఇళవెరుదు.

తరుమమఱియా క్కుఱుమ్బనై త్తన్ కైచ్చార్ఙ్గ మదువేపోల్,
పురువవట్టమ్ అఴగియ పొరుత్తమిలియై క్కణ్డీరే?,
ఉరువుకరిదాయ్ ముగమ్ శెయ్దా యుదయప్పరుప్పద త్తిన్మేల్,
విరియుమ్ కదిరేపోల్వానై విరున్దావనత్తే కణ్డోమే. ౬

పొరుత్తముడైయ నమ్బియై ప్పుఱమ్పోల్ ఉళ్ళుమ్కరియానై,
కరుత్తై ప్పిఴైత్తునిన్ఱ వక్కరమాముగిలై క్కణ్డీరే?,
అరుత్తి త్తారాకణఙ్గళాల్*ఆరప్పెరుగు వానమ్పోల్,
విరుత్తమ్పెరిదాయ్ వరువానై విరున్దావనత్తే కణ్డోమే. ౭

వెళియశఙ్గొన్ఱుడైయానై ప్పీదకవాడై యుడైయానై,
అళినఙ్గుడైయ తిరుమాలై యాఴియానై క్కణ్డీరే?,
కళివణ్డెఙ్గుమ్ కలన్దాఱ్పోల్ కమఴ్ పూఙ్గుఴల్గళ్, తడన్దోళ్ మేల్
మిళిరనిన్ఱు విళైయాడ విరున్దావనత్తే కణ్డోమే. ౮

(చాత్తుప్పాట్టుక్కళ్.)

※ నాట్టైప్పడైయెన్ఱు†అయన్ ముదలా త్తన్ద నళిర్ మామలరున్ది,
వీట్టైప్పణ్ణి విళైయాడుమ్ విమలన్ఱన్నై క్కణ్డీరే?,
కాట్టైనాడి త్తేనుగనుమ్ కళిఱుమ్ పుళ్ళు ముడన్ మడియ,
వేట్టైయాడి వరువానై విరున్దావనత్తే కణ్డోమే. ౯

※ పరున్దాళ్ కళిఱ్ఱుక్కరుళ్ శెయ్ద పరమన్ఱన్నై, ప్పారిన్మేల్
విరున్దావనత్తే కణ్డమై విట్టుచిత్తన్ కోదై శొల్,
మరున్దామెన్ఱు తమ్మనత్తే వైత్తుక్కొణ్డు వాఴ్వార్గళ్,
పెరున్దాళుడైయ పిరానడిక్కీఴ్ ప్పిరియాదెన్ఱుమిరుప్పారే. ౧౦


అడివరవు.—పట్టి, అనుఙ్గ, మాల్, కార్త్తణ్, మాదవన్, తరుమమ్, పొరుత్తమ్, వెళియ, నాట్టై, ప్పరున్దాళ్, ఇరుళ్.

ఆణ్డాళ్ తిరువడిగళే శరణమ్.

నాచ్చియార్ తిరుమొఴి సమ్పూర్ణమ్.

ఆగ, తిరుమొఴి ౧౪-క్కు, పాట్టు-౧౪౩.

* 'ఆరప్పరుకు' ఎన్ఱుపాఠాన్తరమ్. † 'అయన్ అన్ఱై' ఎన్ఱుపాఠాన్తరమ్.



శ్రీమతేరామానుజాయనమః.

కులశేకరప్పెరుమాళ్ అరుళిచ్చెయ్ద

పెరుమాళ్ తిరుమొఴి.

తనియన్గళ్.

ఇరువికఱ్ప నేరిశై వెణ్బా.

ఇన్నముద మూట్టుకే నిఙ్గేవా పైఙ్గిళియే,
తెన్నరఙ్గమ్పాడవల్ల శీర్ప్పెరుమాళ్,—పొన్న఩్
శిలైశేర్ నుతలియర్వేళ్ శేరలర్కో఩్, ఎఙ్గళ్
కులశేకరనెన్ఱే కూఱు.

(కట్టళైక్కలిత్తుఱై.)

ఆరఙ్గెడ ప్పరనన్బర్ కొళ్ళారెన్ఱు, అవర్గళుక్కే
* వారఙ్గొడు కుడప్పామ్బిల్ కైయిట్టవ఩్, మాఱ్ఱలరై
వీరఙ్గెడుత్త శెఙ్గోల్ కొల్లి కావల఩్ విల్లవర్కో఩్,
శేర఩్ కులశేకర఩్ ముడివేన్దర్ శికామణియే.

౧ - వదు. ఇరుళిరియ.

శ్రీయఃపతియాన సర్వేశ్వరనడియాక శ్రీకులశేఖర ప్పెరుమాళ్ పెఱ్ఱతుభక్తిరూపాపన్న జ్ఞానమాకైయాలే, క్రమత్తాలే కాణ్గైయోమెన్ఱు ఆఱియిరుక్కమాట్టాదే అప్పోతే కాణవేణ్డుమ్బడివిడాయ్ పిఱన్దతు. పరమపదత్తిలుమ్ అనుభవిప్పతాన శీలాదిగుణఙ్గళ్ పూర్ణమానకోయిలిలే అడియార్కళోడు యనుభవిక్కవాశైప్పడుకిఱార్, ఇత్తిరుమొఴియిల్.

* వారమ్=పక్షపాతమ్. వారఙ్గొడు=పక్షపతిత్తు.

(అఱుశీర్క్కఴి నెడి లాశిరియవిరుత్తమ్.)

పంతువరాళిరాగం - ఆదితాళం.

ఇరుళిరియ చ్చుడర్మణిక ళిమైక్కుమ్ నెఱ్ఱి
యినత్తుత్తియణి పణమాయిరఙ్గళార్న్ద,
అరవరశ ప్పెరుఞ్జోది యనన్దనెన్నుమ్
మణివిళఙ్గు ముయర్ వెళ్ళై యణైయై మేవి,
త్తిరువరఙ్గ ప్పెరునగరుళ్ తెణ్ణీర్ప్పొన్ని
త్తిరైక్కైయా లడివరుడ ప్పళ్ళికొళ్ళుమ్,
కరుమణియై క్కోమళత్తై క్కణ్డుకొణ్డు
ఎన్ కణ్ణిణైగ ళెన్ఱుకొలో కళిక్కునాళే. ౧

వాయోరీరైఞ్ఞూఱు * తుదఙ్గళార్న్ద
వళైయుడమ్బి లఴల్ నాగ ముమిఴ్న్ద శెన్దీ,
వీయాదమలర్చ్చెన్ని విదానమేపోల్
మేన్మేలుమ్ మిగవెఙ్గుమ్పరన్దతన్ కీఴ్,
కాయామ్బూమలర్ప్పిఱఙ్గలన్న మాలై
క్కడియరఙ్గ త్తరవణైయిల్ పళ్ళికొళ్ళుమ్,
మాయోనై మణత్తూణే పఱ్ఱినిన్ఱెన్
వాయారవెన్ఱుకొలో వాఴ్త్తునాళే. ౨

ఎమ్మాణ్బిలయన్ నాన్గునావినాలు
మెడుత్తేత్తి యీరిరణ్డు ముగముమ్కొణ్డు,
ఎమ్మాడు మెఴిలక్కణ్ ణెట్టినోడుమ్
తొఴుదేత్తి యినిదిఱైఞ్జనిన్ఱ, శెమ్బొన్
అమ్మాన్ఱన్ మలర్క్కమల క్కొప్పూఴ్ తోన్ఱ
వణియరఙ్గ త్తరవణైయి ల్పళ్ళికొళ్ళుమ్,
అమ్మాన ఱడియిణైక్కీ ఴలర్కళిట్టు
ఙ్గడియవరో డెన్ఱుకొలో వణుగునాళే. 3

* తుదమ్ - స్తుతమ్.

మావినై వాయ్ పిళన్దుగన్ద మాలై వేలై
వణ్ణనై యెన్ కణ్ణనై వన్ కున్ఱమేన్ది,
ఆవినై యన్ఱుయ్యక్కొణ్డ వాయరేఱ్ఱై
యమరర్కళ్ తన్దలైవనై యన్దమిழிన్బ
ప్పావినై, అవ్వడమొழிయై ప్పఱ్ఱఱ్ఱార్కళ్
పయిలరఙ్గత్తరవణైయి ప్పళ్ళికొళ్ళుమ్,
కోవినై నావుఱవழுత్తి యెన్ఱన్ కైగళ్
కొయ్మలర్తూ యెన్ఱుకొలో కూప్పునాళే. ౪

ఇణైయిల్లా విన్నిశై యాழ் కెழுమి యిన్బ
త్తుమ్బురువు నారదను మిఱైఞ్జియేత్త,
త్తుణైయిల్లా త్తొన్మఱైనూల్ తోత్తిరత్తాల్
తొన్మలర్క్కణయన్ వణఙ్గి యోవాదేత్త,
మణి మాడమాళిగైగళ్ మల్కు శెల్వ
మదిళరఙ్గ త్తరవణైయి ప్పళ్ళికొళ్ళుమ్,
మణివణ్ణ నమ్మానై క్కణ్డుకొణ్డెన్
మలర్చ్చెన్ని యెన్ఱుకొలో వణఙ్గునాళే. ౫

అళిమలర్మే లయ నర నిన్దిరనోడేనై
యమరర్క డఙ్గుழுవు మరమ్బైయరుమ్, మఱ్ఱుమ్
తెళిమదిశేర్ మునివర్క డఙ్గుழுవు మున్ది
త్తిశైతిశైయిల్ మలర్తూవి చ్చెన్ఱుశేరుమ్,
కళిమలర్ శేర్ పొழிలరఙ్గ త్తురగమేఱి
క్కణ్వళరుమ్ కడల్వణ్ణర్ కమలక్కణ్ణుమ్,
ఒళిమది శేర్ తిరుముగముమ్ కణ్డుకొణ్డె
న్నుళ్ళమిక వెన్ఱుకొలో వురుగునాళే. ౬

* మఱన్దిగழுమ మనమొழிత్తు వఞ్జమాఱ్ఱి
యైమ్బులన్గళడక్కి యిడర్ప్పారత్తున్బమ్

* మఱమ్ - కొలై, శినమ్, కొడుమై.

తుఱన్దు, ఇరుముప్పొழுదేత్తి యెల్లైయిల్లా
త్తొన్నెఱిక్కణ్ నిలైనిన్ఱ తొణ్డరాన,
అఱన్దిగழு మనత్తవర్ద ఙ్గడమ్బైప్పొన్ని
యణియరఙ్గ త్తరవణైయి ల్పళ్ళికొళ్ళుమ్,
నిఱన్దిగழு మాయోనై క్కణ్డెన్ కణ్గళ్
నీర్మల్క వెన్ఱుకొలో నిఱ్కుమ్ నాళే. ౭

కోలార్న్ద నెడుఙ్గార్ఙ్గమ్ కూనఱ్చఙ్గమ్
కొలైయాழி కొడున్దణ్డు కొఱ్ఱవొళ్వాళ్,
కాలార్న్దకతి క్కరుడనెన్ఱుమ్ వెన్ఱి
క్కడుమ్బఱవై యివైయనైత్తుమ్ పుఱఞ్జూழ్ కాప్ప,
శేలార్న్ద నెడుఙ్గழని శోలైశూழ్న్ద
తిరువరఙ్గ త్తరవణైయి ల్పళ్ళికొళ్ళుమ్,
మాలోనై క్కణ్డిన్బ క్కలవియెయ్ది
వల్వినైయే నెన్ఱుకొలో వాழுనాళే. ౮

తూరాద మనక్కాదల్ తొణ్డర్ తఙ్గళ్
కుழாఙ్గుழுమి త్తిరుప్పుగழ்గళ్ పలవుమ్పాడి,
ఆరాద మనక్కళిప్పో డழுదకణ్ణీర్
మழைశోర నినైన్దురుగియేత్తి, నాళుమ్
శీరార్న్ద ముழవోశై పరవైకాట్టుమ్
తిరువరఙ్గ త్తరవణైయి ల్పళ్ళికొళ్ళుమ్,
పోరాழி యమ్మానై క్కణ్డుతుళ్ళి
ప్పూదలత్తి లెన్ఱుకొలో పురళుమ్నాళే. ౯

☸ వన్పెరు వానగముయ్య వమరరుయ్య
మణ్ణుయ్య మణ్ణులగిల్ మనిశరుయ్య,
తున్బమిగు తుయరగల వయర్వొన్ఱిల్లా
చ్చుగమ్వళర వగమగిழுమ్ తొణ్డర్వాழ,
అన్బొడు తెన్దిశైనోక్కి ప్పళ్ళికొళ్ళు
మణియరఙ్గ న్తిరుముఱ్ఱ త్తడియార్తఙ్గళ్,

ఇన్బమిగు పెరుఙ్గుఴువు కణ్డుయాను
మిశైన్దుడనే యెన్ఱుకొలో విరుక్కునాళే. ౧౦

❋ తిడర్విళఙ్గు కరైప్పొన్ని నడువుపాట్టు
త్తిరువరఙ్గ త్తరవణైయి ల్పళ్ళికొళ్ళుమ్,
కడల్విళఙ్గు కరుమేని యమ్మాన్ఱన్నై
క్కణ్ణార క్కణ్డుగక్కుమ్ కాదల్ఱన్నాల్,
కుడైవిళఙ్గు విఱల్ఱానై క్కొఱ్ఱవొళ్వాళ్
కూడలర్కోన్ కొడైక్కులశేకరన్ శొఱ్చెయ్ద,
నడైవిళఙ్గు తమిఴ్మాలై పత్తుమ్వల్లార్
నలన్దిగఴ్ నారణనడిక్కీఴ్ నణ్ణువారే. ౧౧

అడివరవు.—ఇరుళ్, వాయ్, ఎమ్మా, మాపణై, ఇణై, అళి, మఱమ్, కోల్, తూరా, వన్, తిడర్, తేట్టు.

కులశేఖరప్పెరుమాళ్ తిరువడిగళే శరణమ్.

౨-వదు, తేట్టరుమ్.

ఇత్తిరుమొఴియిల్:—భగవత్ప్రావణ్యమ్ తదీయశేషత్వ పర్యన్తమాయ్ అవర్కళల్లతు తన్ శెల్లామైయై శొల్లుగిఱార్.

(కలివిరుత్తమ్.)

శ్రీరాగం-రూపకతాళం.

❋ తేట్టరున్దిఱల్తేనినై త్తెన్నరఙ్గనై, త్తిరుమాదువాఴ్
వాట్టమిల్ వనమాలైమార్వనై వాఴ్త్తి మాల్కొళ్శిన్దైయరాయ్,
ఆట్టమేపియలర్న్దఴై త్తయర్వెయ్దుమ్ మెయ్యడియార్కళ్తమ్,
ఈట్టఙ్గణ్డిడక్కూడుమేల దుకాణుమ్ కణ్పయనావదే. ౧

తోడులామలర్మఙ్గై తోళిణై తోయ్న్దదుమ్, శుడర్వాళియాల్
నీడుమామరమ్ శెఱ్ఱదుమ్ నిరైమేయ్త్తదు మివైయేనినైన్దు,
ఆడిప్పాడి అరఙ్గవో! ఎన్ఱఴైక్కుమ్ తొణ్డరడిప్పొడి
ఆడనామ్బెఱిల్, కఙ్గైనీర్కుడైన్దాడుమ్ వేట్కైయెన్నావదే. ౨

ఏఱుడ త్తదు మేనమాయ్ నిలమ్కీణ్డదుమ్, మున్ని రామనాయ్
మాఱుడ త్తదుమ్ మణ్ణళన్దదుమ్ శొల్లిప్పాడి, వణ్పొన్ని ప్పే
ఱాఱుపోల్ వరుమ్ కణ్ణనీర్ కొణ్డరఙ్గ కోయిల్ త్తిరుముఱ్ఱమ్,
శేఱుశెయ్ తొణ్డర్ శేవడి చ్చెళుమ్ శేఱెన్ శెన్నిక్కణివనే. ౩

తోయ్త్త తణ్డయిర్ వెణ్ణెయ్ పాలుడనుణ్డలు *ముడన్ఱాయ్చ్చికణ్డు,
ఆర్త్తతోళుడై యెమ్పిరా నెన్నరఙ్గను క్కడియార్కళాయ్,
నాత్తళుమ్బెళ నారణా వెన్ఱళైత్తు మెయ్తళుమ్బత్తొళు
దేత్తి, ఇన్బుఱుమ్తొణ్డర్ శేవడి యేత్తివాళ్తు మెన్నెఞ్జమే. ౪

† పొయ్శిలైక్కుర లేఱ్ఱెరుత్తమిఱుత్తు పోరరవీర్త్తకోన్,
శెయ్శిలైచ్చుడర్శూళొళి త్తిణ్ణమామది త్తెన్నరఙ్గనామ్,
మెయ్శిలై క్కరుమేగమొన్ఱు తన్నెఞ్జిల్ నిన్ఱు తికళప్పోయ్,
మెయ్శిలిర్ప్పవర్ తమ్మైయేనినై న్దెన్మనమ్ మెయ్శిలిర్క్కుమే. ౫

ఆదియన్దమనన్దమఱ్పుద మానవానవర్ తమ్పిరాన్,
పాదమామలర్శూడుమ్ పత్తియిలాద పావికళుయ్న్దిడ,
తీదిల్ నన్నెఱి కాట్టి యెఙ్గుమ్తిరిన్దరఙ్గనెమ్మానుక్కే,
కాదల్ శెయ్తొణ్డర్క్కెప్పిఱప్పిలుమ్ కాదల్ శెయ్యుమెన్నెఞ్జమే. ౬

కారినమ్పురై మేని నఱ్కదిర్ముత్త వెణ్ణగై చ్చెయ్యవాయ్,
ఆరమార్వ నరఙ్గనెన్నుమ్ అరుమ్పెరుమ్ శుడరొన్ఱినై,
చ్చేరునెఞ్జినరాగి చ్చేర్న్దు కశిన్దిళిన్ద కణ్ణీర్కళాల్,
వారనిఱ్పవర్ తాళిణైక్కొర్ వారమాగు మెన్నెఞ్జమే. ౭

మాలైయుఱ్ఱ కడఱ్కిడన్దవన్ వణ్డుకిణ్డు నఱున్దుళాయ్,
మాలైయుఱ్ఱవరై ప్పెరుమ్తిరుమార్వనై మలర్క్కణ్ణనై,
మాలైయుఱ్ఱెళున్దాడిప్పాడి త్తిరిన్దరఙ్గనెమ్మానుక్కే,
మాలైయుఱ్ఱిడు న్తొణ్డర్వాళ్వుక్కు మాలైయుఱ్ఱదెన్నెఞ్జమే. ౮

* ఉడన్ఱు—కోపిత్తు. † పొయ్—కృత్రిమమ్. శిలై—కోపమ్.

మెయ్త్తుక్కణ్ పనిశోర మెయ్గళ్ శిలిర్ప్ప వేఙ్గియిళైత్తునిన్ఱు,
ఎయ్త్తు క్కుమ్బిడునట్టమి ట్టెఴున్దాడిప్పాడి యిఱైఞ్జి, ఎన్
అత్తనచ్చ నరఙ్గను క్కడియార్కళాగి యవరుక్కే
పిత్తరామవర్, పిత్తరల్లర్కళ్ మఱ్ఱైయార్ ముఱ్ఱుమ్పిత్తరే. ౯

అల్లిమామలర్ మఙ్గైనాద నరఙ్గన్ మెయ్యడియార్కళ్తమ్,
ఎల్లైయిలడిమై త్తిఱత్తిని లెన్ఱుమేవు మనత్తనామ్,
కొల్లికావలన్ కూడల్నాయగన్ * కోఴిక్కోన్ కులశేకరన్,
శొల్లినిన్తమిఴ్ మాలైవల్లవర్ తొణ్డర్ తొణ్డర్కళావరే. ౧౦

అడివరవు.— తేట్టు, తోడు, ఏఱు, తోయ్త్త, పోయ్, ఆది, కారినమ్, మాలై, మెయ్త్తు, అల్లి, మెయ్.

కులశేఖరప్పెరుమాళ్ తిరువడిగళే శరణమ్.

3—వదు. మెయ్యిల్ వాఴ్క్కై.

ఇత్తిరుమొఴియిల్:—దేహాత్మాభిమానికళోడుమ్, స్త్రీకళవయవత్తిలే నిఱ్కుమ్లోకత్తారోడుమ్, మన్మథవశ్యరోడుమ్, ఆహారత్తైయుమ్ వస్త్రత్తైయుమ్, విరుమ్బుమ్ లోకత్తారోడుమ్, క్షుద్రపురుషార్థఙ్గళై విరుమ్బుకిఱవర్కళోడుమ్ నాన్ శేరుగిఱతిల్లై. ఆనాల్ సర్వనిర్వాహకనాయ్, జగత్కారణభూతనాయ్, అయర్వఱుమమరర్కళుక్కధిపతియాయ్ కోయిలిలేవన్దు సర్వసులభనాయ్ వర్త్తిక్కుమ్ అఴగియమణవాళనేయెన్ఱు, సంసారికళెల్లారుమ్ కైవిడుమ్బడియాక కూప్పిడానిఱ్కిఱే నెన్గిఱార్.

(కలివిరుత్తమ్)

సౌరాష్ట్రరాగం - అటతాళం.

మెయ్యిల్ వాఴ్క్కైయై మెయ్యెనక్కొళ్ళుమ్, ఇ
వ్వైయన్దన్నొడుమ్ కూడువదిల్లైయాన్,
ఐయనే! అరఙ్గా! ఎన్ఱఴైక్కిన్ఱేన్,
మైయల్కొణ్డొఴిన్దేనెన్దన్మాలుక్కే. ౧

---

* కోఴి-ఉఱైయూర్.

నూలినేరిడైయాళ్ తిఱత్తేనిఱ్కుమ్,
ఞాలత్తన్నోడుమ్ కూడువదిల్లైయాన్,
ఆలియావఴైయా వరఙ్గా వెన్ఱు,
మాలెఴున్దొఴిన్దే నెన్ఱన్ మాలుక్కే. ౨

మారనార్ వరివెఞ్జిలై కాల్కొళ్ళుయ్యుమ్,
పారినారోడుమ్ కూడువదిల్లైయాన్,
ఆరమార్వ నరఙ్గ నగన్ఱన్ద, నల్
నారణన్ నరకాన్దకన్ పిత్తనే. ౩

ఉణ్డియే యుడైయే యుగన్దోడుమ్, ఇ
మ్మణ్డలత్తోడుమ్ కూడువదిల్లైయాన్,
అణ్డవాణ నరఙ్గన్ వన్పేయ్ములై,
ఉణ్డవాయన్ఱ నున్నత్తన్ కాణ్మినే. ౪

తీదిల్ నన్నెఱినిఱ్క వల్లాదుశెయ్,
నీదియారోడుమ్ కూడువదిల్లైయాన్,
ఆదియాయ నరఙ్గ నన్దామరై,
ప్పేదమామణవాళన్ఱన్ పిత్తనే. ౫

ఎమ్బరత్తరల్లారోడుమ్ కూడలన్.
ఉమ్బర్వాఴ్వై యొన్ఱాగ క్కరుదిలన్,
తమ్బిరా నమర రక్కరఙ్గనకర్,
ఎమ్బిరానుక్కెఴుమైయుమ్ పిత్తనే. ౬

ఎత్తిఱత్తిలుమ్ యారోడుమ్ కూడుమ్, అ
చ్చిత్తన్దన్నై త్తవిర్త్త నన్శెఙ్గణ్మాల్,
అత్తనే యరఙ్గా వెన్ఱఴైక్కిన్ఱాన్,
పిత్తనాయొఴిన్దా నెమ్బిరానుక్కే. ౭

పేయరే యెనక్కు యావరుమ్, యానుమోర్
పేయనే యెవర్క్కు మిదుపేశియెన్,

ఆయనే యరఙ్గా వెన్ఱళైక్కిన్ఱేన్,
పేయనా యొழிన్దే నెమ్బిరానుక్కే. ౮

❋ అఙ్గైయాழி యరఙ్గ నడియిణై,
తఙ్గుశిన్దై త్తనిప్పెరు మ్బిత్తనాయ్,
కొఙ్గర్కోన్ కులశేకరన్ శొన్నశొల్,
ఇఙ్గువల్లవ ర్కేదమొ న్ఱిల్లైయే. ౯

అడివరవు.—మెయ్, నూల్, మాలై, ఊణ్డి, తీదిల్, ఎమ్బరత్తర్, ఎత్తిఱమ్, పేయ్, అఙ్గై, ఊన్.

కులశేకరప్పెరుమాళ్ తిరువడిగళే శరణమ్

౪-వదు. ఊనేరు.

ఇత్తిరుమొழிయిల్ ప్రకృతి పురుష వివేకమ్ పణ్ణుకైక్కు యోగ్యత్తైయుళ్ళ మనుష్యజన్మత్తిలే క్షత్రియజన్మమ్ వేణ్డా. ఆనాల్ కైఙ్కర్యత్తిల్ ఎల్లై నిలత్తుక్కు రుప్పాన తిర్యక్కాయ్ తిరుమలైయిలే తిరుక్కోనేరియిల్ వాழுమ్ నారైయాక వాకిలుమ్, శునైకళిలే మీనాక వాకిలుమ్, గర్భగృహత్తిలే తిరువేఙ్గడముడైయాన్ ఉమిழுమ్ పొన్ వట్టిలైక్కైయిలే పిడిత్తుక్కొణ్డు నిఱ్కుత్తక్క భాగ్యత్తైయుడైయ మనుష్యజన్మమే యాకిలుమ్, పరిమళప్రచురమాన శెణ్బకమరమాక వాకిలుమ్, పరిమళరహితమాన తమ్బకమాక వాకిలుమ్, అఙ్గన్ఱియే తిరుమలైయిల్ ఏకదేశమాక వాకిలుమ్, కానారాక వాకిలుమ్, ఎప్పోదుమ్ పాదరేణు పడుమ్బడి వழிయాయ్ కిడక్కుమ్బడి తణివుడైయనా యాకిలుమ్, శేషభూతరుమ్, దేవతైకళుమ్ కూడి సఞ్చరిక్కుమ దేవరీరుడైయ కోయిల్ తిరువాశలిలే పడియాయ్ క్కిడన్దు తిరువధరత్తై కాణుమ్బడి యాక వాకిలుమ్, అల్లదు ఏదేనుమొరు పదార్థమాక వాకిలుమ్ అమైయుమెన్ఱు, తిరువేఙ్గడముడైయాన్ తిరువడికళిలే విழுన్దు, తమక్కుణ్డాన విరోధియిల్ అరుచియైయుమ్, కైఙ్కర్యత్తిల్ రుచియైయుమ్, పిఱన్దత్వరైయైయుమ్ ఆవిష్కరిక్కిఱార్.

(కొచ్చగమ్-)

ధన్యాసి రాగం - తిరిపుటైతాళం

❊ ఊనేఱు శెల్వ త్తుడఱ్పిఱవి యాన్ వేణ్డేన్,
ఆనేఱేఴ్ వెన్ఱా నడిమైత్తిఱమల్లాల్,
కూనేఱుశఙ్గ మిడత్తాన్ఱన్ వేఙ్గడత్తు,
కోనేరివాఴుమ్ కురుకాయ్ ప్పిఱప్పేనే, ౧

ఆనాద శెల్వ త్తరమ్బైయర్కళ్ తఱ్చూఴ,
వానాళుమ్ శెల్వముమ్ మణ్ణరశుమ్ యాన్ వేణ్డేన్,
తేనార్పూఞ్జోలై త్తిరువేఙ్గడచ్చునైయిల్,
మీనాయ్ప్పిఱక్కుమ్ విదియుడైయే నావేనే. ౨

పిన్నిట్టశడైయానుమ్ పిరమను మిన్దిరనుమ్,
తున్నిట్టుప్పుగలరియ వైగున్దనీళ్ వాశల్,
మిన్వట్టచ్చుడరాఴి వేఙ్గడక్కోన్ దానుమిఴుమ్,
పొన్వట్టి ప్పిడిత్తుడనే పుగప్పెఱువే నావేనే. ౩

ఒణ్పవళవేలై యులవు తణ్పాఱ్కడలుళ్,
కణ్డుయిలు మాయోన్ కఴలిణైగళ్ కాణ్బదఱ్కు,
పణ్పగరుమ్ వణ్డినఙ్గళ్ పణ్పాడుమ్ వేఙ్గడత్తు,
చ్చెణ్బగమాయ్ నిఱ్కుమ్ తిరువుడైయే నావేనే. ౪

కమ్బమదయానై క్కఴుత్తగత్తి న్మేలిరున్దు,
ఇన్బమరుమ్ శెల్వము మివ్వరశుమ్ యాన్ వేణ్డేన్,
ఎమ్బెరుమా నీశనెఴిల్ వేఙ్గడమలైమేల్,
తమ్బగమాయ్ నిఱ్కుమ్ తవముడైయే నావేనే, ౫

మిన్ననైయ నుణ్ణిడైయా రుప్పశియుమ్ మేనకైయుమ్,
అన్నవర్తమ్ పాడలొడు మాడలవై యాదరియేన్,
తెన్నవెన వణ్డినఙ్గళ్ పణ్పాడుమ్ వేఙ్గడత్తుళ్,
అన్ననైయ పొఱ్కువడా మరున్దవత్త నావేనే. ౬

వానాళుమ్ మామదిపోల్ వెణ్కుడైక్కీఴ్, మన్నవర్ తమ్
కోనాగి వీఱ్ఱిరున్దు కొణ్డాడుమ్ శెల్వఱియేన్,
తేనార్ పూఞ్జోలై త్తిరువేఙ్గడ మలైమేల్,
కానాఱాయ్ప్పాయుమ్ కరుత్తుడైయ నావేనే. ౭

పిఱైయేఱు శడైయానుమ్ పిరమను మిన్దిరనుమ్,
ముఱైయాయ పెరువేళ్వి క్కుఱైముడిప్పాన్ మఱైయానాన్,
వెఱియార్ తణ్శోలై త్తిరువేఙ్గడ మలైమేల్,
నెఱియాయ్ క్కిడక్కుమ్ నిలైయుడైయే నావేనే. ౮

❊ శెడియాయ వల్వినైగళ్ తీర్క్కుమ్ తిరుమాలే!
నెడియానే! వేఙ్గడవా! నిన్కోయిలిన్ వాశల్,
అడియారుమ్ వానవరు మరమ్బైయరుమ్ కిడన్దియఙ్గుమ్,
పడియాయ్క్కిడ న్దున్పవళవాయ్ కాణ్బేనే. ౯

ఉమ్బరులకాణ్డొరు కుడైక్కీఴ్, ఉరుప్పశితన్
అమ్బొఱ్కలైయల్కుల్ పెఱ్ఱాలు మాదరియేన్,
శెమ్బవళవాయాన్ తిరువేఙ్గడమెన్నుమ్,
ఎమ్బెరుమాన్ పొన్మలైమే లేదేను మావేనే. ౧౦

❊ మన్నియతణ్శారల్ వడవేఙ్గడత్తాన్ఱన్,
పొన్నియలుమ్ శేవడిగళ్ కాణ్బాన్ పురిన్దిఱైఞ్జి,
కొన్నవిలుమ్ కూర్వేల్ కులశేకరన్ శొన్న,
పన్నియనూల్ తమిఴ్వల్లార్ పాఙ్గాయ పత్తర్గళే. ౧౧

అడిసరవు—ఊన్, ఆనాడ, పిన్, ఒన్, కమ్బమ్, మిన్, వాన్, పిఱై, శెడి, ఉమ్బర్, మన్నియ, తరు.

కులశేఖరప్పెరుమాళ్ తిరువడిగళే శరణమ్.

౫ - వదు. తరుతుయరమ్.

ఇ త్తిరుమొழ்యిల్, ఎనక్కు నానుమిల్లై పిఱరుమిల్లై, పేఱ్ఱిల్ త్వరైయాలే తుడిక్కిఱ తెని త్తన్నై యల్లతు సాధనానుష్ఠాన క్షమనుమల్లే నెన్ఱు మిడత్తై అనన్యగతికళాయిరుక్కుమ్ పదార్థఙ్గళై నిదర్శనమాకయిట్టు త్తమ్ముడైయ అనన్యగతిత్వత్తై తిరువిత్తువక్కోట్టునాయనార్ తిరువడికళిలే విణ్ణప్పమ్ శెయ్కిఱార్.

(కలివిరుత్తమ్.)

శంకరాభరణరాగం-రూపకతాళం.

తరుతుయరమ్ తడాయే లున్ శరణల్లాల్ శరణిల్లై,
విరైకుழువు మలర్ప్పొழிల్ శూழ் విత్తువక్కోట్టమ్మానే!,
అరిశినత్తా లీన్ఱతా యగఱ్ఱిడినుమ్, మఱ్ఱవళ్ తన్
అరుళ్ నినైన్దే యழுముழ்ழైవి యదువేపో న్ఱిరున్దేనే. ౧

కణ్డారిక ళ్వినవే కాదలన్ఱాన్ శెయ్దిడినుమ్,
కొణ్డానై యల్లా లఱియా కులమగళ్ పోల్,
విణ్డోయ్ మదిళ్ పుడైశూழ் విత్తువక్కోట్టమ్మా, నీ
కొణ్డాళాయాగిలు మున్ కుఱైకழలే కూఱువనే. ౨

మీనోక్కు నీళ్ వయల్ శూழ் విత్తువక్కోట్టమ్మా!, ఎన్
పాల్ నోక్కాయాగిలు మున్ పఱ్ఱల్లాల్ పఱ్ఱిలేన్,
తానోక్కా దెత్తుయరమ్ శెయ్దిడిలుమ్, తార్ వేన్దన్
కోల్ నోక్కి వాழுమ్ కుడిపో న్ఱిరున్దేనే ౩

వాళాలఱుత్తు చ్చుడిలుమ్ మరుత్తువన్పాల్,
మాళాద కాదల్ నోయాళన్ పోల్, మాయత్తాల్
మీళాత్తుయర్ తరిలుమ్ విత్తువక్కోట్టమ్మా!, నీ
ఆళావునదరుళే పార్ప్ప నడియేనే. ౪

*వెఙ్గట్టిన్ కళిఱడర్త్తాయ్! విత్తువక్కోట్టమ్మానే!,
ఎఙ్గుప్పోయుయ్ గే నున్నిణైయడియే యడైయలల్లాల్,

* వెఙ్గట్టిన్.

ఎఙ్గుమ్పోయ్ క్కరైకాణా తెఱికడల్ వాయ్ మీణ్డేయుమ్,
*వఙ్గత్తిన్ †కూమ్బేఱుమ్ మాప్పఱవై పోన్ఱేనే. ౫

శెన్దఴలే వన్దఴలై చ్చెయ్దిడినుమ్, శెఙ్గమలమ్
అన్దరమ్ శేర్ వెఙ్గదిరోఱ్కల్లా లలరావాల్,
వెన్దుయర్ వీట్టావిడినుమ్ విత్తువక్కోట్టమ్మా!, ఉన్
అన్దమిల్ శీర్క్కల్లా లగఙ్గుఴైయ మాట్టేనే. ౬

ఎత్తనైయుమ్ వాన్ ‡మఱన్దకాలత్తుమ్, పైఙ్గూఴ్గళ్
మైత్తెఴున్ద మాముగిలే పార్త్తిరుక్కుమ్ మఱ్ఱవైపోల్,
మెయ్త్తుయర్ వీట్టావిడీనుమ్ విత్తువక్కోట్టమ్మా!, ఎన్
శిత్తమిక వున్బాలే వైప్ప నడియేనే. ౭

తొక్కిలఙ్గియాఱెల్లామ్ పరన్దోడి, త్తొడుకడలే
పుక్కన్ఱిప్పుఱమ్నిఱ్క మాట్టాద మఱ్ఱవైపోల్,
మిక్కిలఙ్గు ముగిల్నిఱత్తాయ్! విత్తువక్కోట్టమ్మా!, ఉన్
పుక్కిలఙ్గు శీరల్లాల్ పుక్కిలన్ కాణ్ పుణ్ణియనే!. ౮

నిన్నైయే తాన్ వేణ్డి నీళ్ శెల్వమ్ వేణ్డాదా
న్ఱన్నైయే, తాన్ వేణ్డుమ్ శెల్వమ్పోల్, మాయత్తాల్
మిన్నైయే శేర్ తిగిరి విత్తువక్కోట్టమ్మా!,
నిన్నైయే తాన్ వేణ్డి నిఱ్పనడియేనే. ౯

※ విత్తువక్కోట్టమ్మా! నీ వేణ్డాయే యాయిడినుమ్,
మఱ్ఱారుమ్ పఱ్ఱిలేనెన్ఱు అవనైత్తాళ్ నయన్ద,
కొఱ్ఱవేల్ తానై క్కులశేకరన్ శొన్న,
నఱ్ఱమిఴ్ పత్తుమ్వల్లార్ నణ్ణార్ నరగమే. ౧౦

అడివరవు—తరు, క్కణ్డార్, మీనోక్కు, వాళాల్, వెఙ్గట్టిన్, శెన్దఴల్, ఎత్తనై, తొక్కు, నిన్నై, విత్తువక్కోడు, ఏర్మలర్.

కులశేఖరప్పెరుమాళ్ తిరువడిగళే శరణమ్.

* వఙ్గమ్—మరక్కలమ్. † కూమ్బు—కొమ్బు. ‡ మఱత్తల్—మఱుత్తల్.

౬ - వదు. ఏర్మలర్ప్పూఙ్గుఴల్.

ఇత్తిరుమొఴియిల్.—అవతారఙ్గళిల్ అనుభవాపేక్షైపిఱన్దు అతిల్ కృష్ణావతారమ్ తోళ్ తీణ్డియాకైయాలే "ఒరుశెవ్వాయ్క్కిళ్ళైయైను ప్పడపెఱ్ఱిలోమ్, పల్లిలేపట్టుత్తెఱ్ఱత్తు" ఎన్ఱు, పఞ్చలక్షమ్కుడియిల్ పెణ్గళుక్కు కృష్ణపక్కలుళ్ళ విడాయెల్లామ్ తమక్కొరువర్క్కు ముణ్డాకైయాలే తిరువాయ్ప్పాడియిల్ పెణ్ పేచ్చాలే పేశుకిఱార్.

(అఱుశీర్క్కఴినెడి లాశిరియవిరుత్తమ్.)

జంఝూటిరాగం-ఆదితాళం.

※ ఏర్మలర్ప్పూఙ్గుఴలాయర్మాద రెనైప్పలరుళ్ళవివ్వూరిల్, ఉన్ఱన్
మార్వుతఴువుదఱ్కాశైయిన్మై యఱిన్దఱిన్దే యున్ఱన్పొయ్యైక్కేట్టు,
కూర్మఴైపోల్ పనిక్కూద లెయ్దిక్కూశినడుఙ్గియమునైయాఱ్ఱిల్,
వార్మణఱ్కున్ఱిల్పులరనిన్ఱేన్ వాశుదేవా! ఉన్ వరవుపార్త్తే. ౧

కెణ్డైయొణ్కణ్మడవాళొరుత్తి కీఴైయగత్తుత్తయిర్కడైయ
కణ్డొల్లైనానుమ్కడైవనెన్ఱు కళ్ళవిఴియైవిఴిత్తుప్పుక్కు,
వణ్డమర్పూఙ్గుఴల్ తాఴ్న్దులావ వాణ్ముగమ్వేర్ప్పచ్చెవ్వాయ్త్తుడిప్ప,
* తణ్డయిర్నీకడైన్దిట్టవణ్ణమ్ దామోదరా మెయ్యఱివన్నానే. ౨

కరుమలర్క్కూన్దలొరుత్తితన్నైక్కడైక్కణిత్తు,ఆఙ్గేయొరుత్తితన్బాల్
మరువిమనమ్వైత్తుమఱ్ఱొరుత్తిక్కురైత్తొరుపేదైక్కుప్పొయ్క్కుఱిత్తు,
పురికుఴల్మఙ్గైయొరుత్తితన్నైప్ పుణర్తియవళుక్కుమ్మెయ్యనల్లై,
మరుతిఱుత్తాయ్ఉన్వళర్త్తియూడే వళర్గిన్ఱదాలున్ఱన్మాయైదానే. ౩

తాయ్ములైప్పాలిలముదిరుక్క త్తవఴ్న్దుతళర్నడైయిట్టుచ్చెన్ఱు,
పేయ్ములైవాయ్వైత్తునఞ్జైయుణ్డు పిత్తనెన్ఱేపిఱరేశనిన్ఱాయ్,
ఆయ్మిగుకాదలోడుయానిరుప్ప యాన్విడవన్దవెన్దూదియోడే,
నీమిగుపోగత్తైనన్గుకన్దాయ్ అదువుమున్ †కోరమ్బుక్కేఱ్కుమన్ఱే. ౪

---

* తణ్డయిర్. † కోరమ్బు—తీమ్బు.

మిన్నొత్తనుణ్ణిడైయాళైక్కొణ్డు వీఙ్గిరుళ్ వాయెన్ఱన్ వీదియూడే,
పొన్నొత్తవాడై *కుక్కూడలిట్టు ప్పోగిన్ఱపోదునాన్ కణ్డునిన్ఱేన్,
కణ్ణుఱ్ఱవళై నీకణ్ణాలిట్టు క్కైవిళిక్కిన్ఱదుమ్ కణ్డేనిన్ఱేన్,
ఎన్నుక్కవళైవిట్టిఙ్గువన్దాయ్ ఇన్నమఙ్గేనడ నమ్బినీయే. ౫

మఱ్పొరుతోళుడై వాసుదేవా! వల్వినైయేన్ తుయిల్ కొణ్డవాఱే,
ఇఱ్ఱైయిరవిడై యేమత్తెన్నై యిన్నణైమేలిట్టకన్ఱునీపోయ్,
అఱ్ఱైయిరవుమోర్పిఱ్ఱైనాళు మరివైయరోడుమణైన్దువన్దాయ్,
ఎఱ్ఱుక్కునీయెన్మరుఙ్గిల్ వన్దాయ్ ఎమ్బెరుమాన్! నీయెఴున్దరుళే. ౬

పైయరవినణైప్పళ్ళియినాయ్! పణ్డైయోమల్లోమ్నామ్, నీయుగక్కుమ్
మైయరియొణ్కణ్ణినారుమల్లోమ్ వైగియెన్ శేరివరవొఴినీ,
శెయ్యవుడైయుమ్ తిరుముగముమ్ శెఙ్గనివాయుమ్ కుఴలుమ్కణ్డు,
పొయ్యొరునాట్పట్టదేయమైయుమ్ పుళ్ళువమ్బేశాదే పోగునమ్బీ!. ౭

ఎన్నైవరుగవెనక్కుఱిత్తిట్టిన మలర్ముల్లైయిన్ పన్దర్నీఴల్,
మన్నియవళైప్పుణరప్పుక్కు మఱ్ఱెన్నైక్కణ్డుఴఱా నెగిఴ్న్దాయ్,
పొన్నిఱవాడైయైక్కైయ్యిల్ తాఙ్గి ప్పొయ్యచ్చఙ్గాట్టినీపోదియేలుమ్,
ఇన్నమెన్కైయగత్తీఙ్గొరునాళ్ వరుదియేలెన్శినమ్ తీర్వన్నానే. ౮

మఙ్గలనల్ వనమాలైమార్విలిలఙ్గ మయిల్ తఴైప్పీలిశూడి,
పొఙ్గిళవాడైయరైయిల్చ్చాత్తి పూఙ్గొత్తుక్కాదిల్ పుణరప్పెయ్దు,
కొఙ్గునఱుఙ్గుఴలార్గళోడు కుఴైన్దు కుఴలినిదూదివన్దాయ్,
ఎఙ్గళుక్కేయొరునాళ్ వన్దూద ఉన్కుఴలినిశై పోదరాదే. ౯

☸ అల్లిమలర్త్తిరుమఙ్గై కేళ్వన్ఱన్నై నయన్దిళవాయ్చ్చిమార్కళ్,
ఎల్లిప్పొఴుదినిలేమత్తూడి యెళ్గియురైత్త వురైయదనై,
కొల్లినగర్క్కిఱై కూడఱ్కోమాన్ కులశేకరనిన్నిశైయిల్మేవి,
చొల్లియవిన్ఱమిఴ్ మాలైపత్తుమ్ శొల్లవల్లార్క్కిల్లై తున్బన్దానే. ౧౦

* కుక్కూడల్ — ముట్టాక్కు.

అడివరవు.—ఏర్, కణ్డై, కరుమలర్, తాయ్, మిన్నొత్త, మల్లొప్పు, పెయర, వినప్పై, ఎన్నై, మఙ్గల, అల్లి, ఆలై.

కులశేఖర ప్పెరుమాళ్ తిరువడిగళే శరణమ్.

—⁘—

౭ - వదు. ఆలైనీళ్ కరుమ్బు.

ఇత్తిరుమొழிయిల్.—ఈశ్వరవిషయత్తిల్ తనక్కు ప్రాప్తియుణ్డాయిరుక్క అవ్విషయత్తై అనాదికాలమ్ ఇழన్దోమెన్ఱు ఇழప్పునన్దుతలై యెడుత్తు, మున్బు కృష్ణనై పెఱ్ఱువైత్తు బాల్యావస్థైయిల్ చేష్టితఙ్గళై అనుభవిక్కప్పెఱాదే ఇழన్దిరున్దు కంసవధపర్యన్తమాక మున్బుళ్ళవిరోధికళై యెల్లామ్పోక్కి, తఙ్గళ్ముకత్తిలేవిழிత్త కృష్ణనైక్కణ్డపోతు, కీழ் అనుభవిక్కప్పెఱాత ఇழవుకళైచ్చొల్లిక్కూప్పిట్ట దేవకియార్ పాశురత్తాలే అనాదికాలమ్ తామ్ఇழన్ద ఇழవైచ్చొల్లుకిఱార్.

(అఱుశీర్క్కழிనెడి లాశిరియవిరుత్తమ్.)

కేదారగౌళరాగం-అటతాళం.

ఆలైనీళ్కరుమ్బన్నవన్ తాలో! అమ్బుయత్తడఙ్గణ్ణినన్ తాలో!,
వేలైనీర్నిఱత్తన్నవన్ తాలో! వేழప్పోదకమన్నవన్ తాలో!,
ఏలవార్కుழలెన్మకన్ తాలో ఎన్ఱెన్ఱున్నై యెన్వాయిడైనిఱైయ,
తాలోలిత్తిడుమ్ తిరువినైయిల్లాత్ తాయరిల్ కడైయాయినతాయే. ౧

వడిక్కొళఞ్జనమెழுదు శెమ్మలర్క్కణ్మరువి మేలినిదొన్ఱినై నోక్కి,
ముడక్కిచ్చేవడి మలర్చ్చిఱుకరున్దాళ్ పొలియుమీదిల్ ముకిழிళఞ్జిరిప్పాల,
అడక్కియార చ్చెఙ్గనివిరలనైత్తు*మழలైయోశైప్పదనైయుఙ్కేట్ప,
కిడక్కైక్కణ్డిడప్పెఱ్ఱిలేనన్దో! కేశవా! కెడువేన్ కెడువేనే. ౨

మున్దైనన్ముఱైయన్బుడైమగళిర్ ముఱైముఱైతన్దమ్ కుఱఙ్గిడైయిరుత్తి,
ఎన్దైయే!ఎన్దన్ కులప్పెరుఞ్జుడరే! ఎழுముగిల్ కణత్తెழிల్ కవరేఱే!,
ఉన్దైయావనెన్ఱురైప్పనిన్ శెఙ్గేழ் విరలినుమ్ కడైక్కణ్ణినుఙ్గాట్ట,
నన్దన్ పెఱ్ఱనన్ నల్వినైయిల్లా నఙ్గళ్కోన్ వశుదేవన్ పెఱ్ఱిలనే. ౩

* అழై-ఉళ్ళழై.

కళినిలావెఴిల్ మదిపురైముగముమ్ కణ్ణనే! తిణ్గైమార్వుమ్ తిణ్డోళుమ్,
తళిర్మలర్క్కరుఙ్గుఴల్ పిఱైయదువుమ్ తడఙ్గొళ్ తామరైక్కణ్గళుమ్ పొలిన్ద,
ఇళమై యిన్బత్తై యిన్ఱెన్ఱన్ కణ్ణాల్ పరుగువేఱ్కివళ్ తాయెన నినైన్ద,
అళవిల్ పిళ్ళైమై యిన్బత్తై యిఴన్ద పావియే నెనదావి నిల్లాదే. ౪

మరువునిన్ఱిరునెఱ్ఱియిల్ శుట్టి యశైతరమణివాయిడైముత్తమ్
తరుదలుమ్, ఉన్ఱన్ తాదైయైప్పోలుమ్ వడివుకణ్డుకొణ్డుళ్ళముళ్ కుళిర,
విరలైచ్చెఞ్జిఱువాయిడైచ్చేర్త్తు వెగుళియాయ్నిన్ఱురైక్కుమవ్వురైయుమ్,
తిరువిలేనొన్ఱుమ్పెఱ్ఱిలేన్ ఎల్లామ్ తెయ్వనఙ్గైయశోదైపెఱ్ఱాళే. ౫

తణ్ణమ్దామరైక్కణ్ణనేకణ్ణా తవఴ్న్దెఴున్దుతళర్న్దదోర్నడైయాల్,
మణ్ణిచ్చెమ్బొడియాడివన్దెన్ఱన్ మార్పిల్ మన్నిడప్పెఱ్ఱిలేనన్దో,
వణ్ణచ్చెఞ్జిఱుకైవిరలనైత్తుమ్ వారివాయ్క్కొణ్డవడిశిలిన్ మిచ్చిల్,
ఉణ్ణప్పెఱ్ఱిలేనో కొడువినైయేన్! ఎన్నైయెన్ శెయ్యప్పెఱ్ఱద*మ్మోయే.

కుఴగనే! ఎన్ఱన్ కోమళప్పిళ్ళాయ్! గోవిన్దా! ఎన్ కుడఙ్గైయిల్ మన్ని,
ఒఴుగుపేరెఴిలిళఞ్జిఱుతళిర్పో లొరుకైయాలొరుములైముగమ్నెరుడా,
మఴలైమెన్నగైయిడైయిడైయరుళా వాయిలేములైయిరుక్కవెన్ముగత్తే,
ఎఴిల్ కొళ్ నిన్ఱిరుక్కణ్ణినైనోక్కన్దన్నై యుమిఴన్దేనిఴన్దేనే. ౭

ముఴుదుమ్వెణ్ణెయళైన్దుతొట్టుణ్ణుమ్ ముగిఴిళఞ్జిఱుత్తామరైక్కైయుమ్,
[వ్వాయుమ్,
ఎఴిల్ కొళ్ తామ్బుకొణ్డడిప్పదఱ్కెళ్గునిలైయుమ్వెణ్డయిర్దోయ్న్ద శె
అఴుగైయు మఞ్జినోక్కుమన్నోక్కు మణికొళ్ శెఞ్జిఱు వాయ్నెళిప్పదు
తొఴుగైయుమివైకణ్డవశోదై తొల్లైయిన్బత్తిఱుదికణ్డాళే. [వుమ్,

కున్ఱినాఱ్కుడైకవిత్తదుమ్ కోలక్కురవైకోత్తదుమ్ కుడమాట్టుమ్,
కన్ఱినాల్ విళవెఱిన్దదుమ్ కాలాఱ్కాళియన్ఱలై మిదిత్తదుమ్ముదలా,
వెన్ఱిశేర్పిళ్ళైనల్విళైయాట్ట మనైత్తిలుమఙ్గెన్నుళ్ళముళ్ కుళిర,
ఒన్ఱుమ్ కణ్డిడప్పెఱ్ఱిలేనడియేన్ కాణుమాఱినియుణ్డెనిలరుళే. ౯

* మోయ్—తాయ్.

వఞ్జమేవియనెఞ్జుడైప్పేయ్చ్చి వరణ్డునార్నరమ్బెఴ క్కరిన్దుక్క,
నఞ్జమార్తరుశుఴిములైయన్దో శువైత్తునీయరుళ్ శెయ్దువళర్న్దాయ్,
కఞ్జనాళ్కవర్కరుముగిలెన్దాయ్! కడైప్పట్టే఩్ వెఱిదేములైశుమన్దు,
తఞ్జమేలొన్ఱిలే఩్ ఉయ్న్దిరున్దే఩్ తక్కదేనల్లతాయైప్పెఱ్ఱాయే. ౧౦

మల్లైమానగర్క్కిఱైయవ఩్ఱన్నై వా఩్శెలుత్తివన్దీఙ్గనమాయ,
త్తెల్లైయిల్ పిళ్ళైశెయ్వనకాణా త్తెయ్వత్తేవకిపులమ్బియపులమ్బల్,
కొల్లికావల఩్ మాలడిముడిమేల్ కోలమాఙ్గులశేకర఩్ శొన్న,
నల్లిశైత్తమిఴ్ మాలైవల్లార్కళ్ నణ్ణువారొల్లైనారణనులగే. ౧౧

అడివరవు—ఆలై, వడి, మున్దై, కళి, మరువు, తణ్ణమ్, కుఴగ఩్, ముఴుదు, కున్ఱు, వఞ్జమ్, మల్లై, మన్ను.

కులశేఖరప్పెరుమాళ్ తిరువడిగళే శరణమ్.

౮-వదు. మన్నుపుగఴ్.

ఇత్తిరుమొఴియిల్.—శ్రీకౌసలైయార్ పెఱ్ఱపేఱ్ఱై అప్పమ కాలత్తిల్ తామిఴక్కైయాలే అవళనుభవత్తై త్తిరుక్కణ్ణపురత్తిలేయనుభవిక్కిఱార్.

(కలివిరుత్తమ్.)

నీలాంబరిరాగం-తిరిపుటైతాళం.

మన్నుపుగఴ్ కౌసలైత఩్ మణివయిఱు వాయ్త్తవనే!,
తెన్నిలఙ్గైకో఩్ముడిగళ్ శిన్దువిత్తాయ్! శెమ్బొ఩్ శేర్,
కన్నిన఩్ మామదిళ్పుడైశూఴ్ కణపురత్తె఩్ కరుమణియే!,
ఎన్నుడైయ విన్నముదే! ఇరాగవనే! తాలేలో. ౧

పుణ్డరీక మలరదన్మేల్ భువనియెల్లామ్ పడైత్తవనే!,
తిణ్డిఱలాళ్ తాటకైత నురమురువ చ్చిలైవళైత్తాయ్,
కణ్డవర్తమ్ మనమ్వఴఙ్గుమ్ కణపురత్తె఩్ కరుమణియే!,
ఎణ్డిశైయు మాళుడైయాయ్! ఇరాగవనే! తాలేలో. ౨

కొఙ్గుమలి కరుఙ్గుఴలాళ్ కౌశలైతన్ కులమదలాయ్!,
తఙ్గుపెరుమ్ పుగఴ్చ్చనక న్దిరుమరుగా! దాశరదీ!,
కఙ్గైయిలుమ్ తీర్త్తమలి కణపురత్తెన్ కరుమణియే!,
ఎఙ్గళ్కుల త్తిన్నముదే! ఇరాగవనే! తాలేలో. ౩

తామరైమే లయనవనై ప్పడైత్తవనే!, తయరదన్దన్
మామదలాయ్! మైదిలితన్ మణవాళా!, వణ్డినఙ్గళ్
కామరఙ్గ ళిశైపాడుమ్ కణపురత్తెన్ కరుమణియే!,
ఏమరు వెఞ్జిలైవలవా! ఇరాగవనే! తాలేలో. ౪

పారాళుమ్ పడర్శెల్వమ్ పరదనమ్బిక్కే యరుళి,
ఆరావ న్బిళైయవనో డరుఙ్గాన మడైన్దవనే!,
శీరాళుమ్ వరైమార్పా! తిరుక్కణ్ణపుర త్తరశే!,
తారారుమ్ నీణ్ముడి యెన్ దాశరదీ! తాలేలో. ౫

శుఱ్ఱమెల్లామ్ పిన్దొడర త్తొల్కాన మడైన్దవనే!,
అఱ్ఱవర్క ట్కరుమరున్దే! అయోత్తినగ ర్క్కదిపతియే!,
కఱ్ఱవర్కళ్ తామ్వాఴుమ్ కణపురత్తెన్ కరుమణియే!,
శిఱ్ఱవైతన్ శొల్కొణ్డ శీరామా! తాలేలో. ౬

ఆలినిలై ప్పాలగనా యన్ఱులగ ముణ్డవనే!,
వాలియైక్కొన్ఱర శిళైయవానరత్తు క్కళిత్తవనే!,
కాలిన్మణి కరైయలైక్కుమ్ కణపురత్తెన్ కరుమణియే!,
ఆలినగ ర్క్కదిపతియే! అయోత్తిమనే! తాలేలో. ౭

※ మలైయదనా లణైకట్టి మదిళిలఙ్గై యఴిత్తవనే!,
అలైకడలైక్కడైన్ దమర ర్క్కముదరుళిచ్చెయ్దవనే!,
కలైవలవర్ తామ్వాఴుమ్ కణపురత్తెన్ కరుమణియే!,
శిలైవలవా! శేవకనే! శీరామా! తాలేలో. ౮

తళైయవిఴు నఱుఙ్గుఞ్జి త్తయరదన్దన్ కులమదలాయ్!,
వళైయవొరు శిలైయదనాల్ మదిళిలఙ్గై యఴిత్తవనే!,

కళ్ళైకఱ్ఱునీర్ మరుఙ్గలరుమ్ కణపురత్తెన్ కరుమణియే!,
ఇళ్ళైయవర్కట్కరుళుడైయాయ్! ఇరాఘవనే! తాలేలో. ౯

❋ తేవరైయు మశురరైయుమ్ తిశైగళైయుమ్ పడైత్తవనే
యావరుమ్వన్దడిపణఙ్గ వరఙ్గనగర్త్తుయిన్ఱవనే!,
కావిరినన్నదిపాయుమ్ కణపురత్తెన్ కరుమణియే!,
ఏవరివెఞ్జిలైవలవా! ఇరాఘవనే! తాలేలో. ౧౦

❋ కన్నినన్ మామదిళ్పుడైశూழ் కణపురత్తెన్ కాకుత్తన్
తన్నడిమేల్, తాలేలో వెన్ఱురైత్త తమిழ்మాలై,
కొన్నవిలుమ్ వేల్వలవన్ కుడైక్కులశేకరన్శొన్న,
పన్నియనూల్ పత్తుమ్వల్లార్ పాఙ్గాయ పత్తర్కళే. ౧౧

అడివరవు.—మన్ను, పుణ్డరీకమ్, కొఙ్గు, తామరై, పార్, శుఱ్ఱమ్, ఆలిన్, మలై, తళై, తేవర్, కన్ని, వన్దాళ్.

కులశేఖరప్పెరుమాళ్ తిరువడిగళే శరణమ్.

---

౯ - తిరుమొழ்ழி - వన్దాళినిన్ఱై.

ఇత్తిరుమొழ்ழియిల్.—పిళ్ళైక్కళిన్ బాల్యావస్థైయెల్లామ్ అనుభవిత్తు, ప్రాప్త యౌవనరానవాఱే అనుభవిక్కప్పెఱాతే యిழన్ద చక్రవర్త్తియోపాతి తమక్కు ప్రాప్తియొత్తిరుక్కైయాలే అనుభవిక్కప్పెఱాతే యిழన్దేనెన్ఱు అవన్ శొల్లుకిఱ పాశురత్తాలే తమ్మిழవై ప్పేశుకిఱార్.

(అఱుశీర్క్కழிనెడి లాశిరియ విరుత్తమ్.)

కాంభోదిరాగం - ఆదితాళం.

❋ వన్దాళినిన్ఱైవణఙ్గి వళనకరమ్ తొழுదేత్త మన్ననావాన్
నిన్ఱాయై, అరియణైమే లిరున్దాయై నెడుఙ్గానమ్ పడరప్పోగు
వెన్ఱాళ్, ఎమ్మిరామావో వునైప్పయన్ద కైకేశితన్ శొఱ్కేట్టు,
నన్ఱాగ నానిలత్తైయాళ్విత్తేన్ నన్ఙగనే యునైయ్యానే. ౧

వెవ్వాయేన్ వెవ్వురై కేట్టిరునిలత్తై వేణ్డాదే విరైన్దు, వెన్ఱి
మైవాయ కళిఱొழిన్దు తేరొழిన్దు మావొழిన్దు వనమే మేవి,
నెయ్వాయ వేల్ నెడుఙ్గణ్ నేరిழైయుమ్ ఇళఙ్గోవుమ్ పిన్బు పోగ,
ఎవ్వాఱు నడన్దనై యెమ్మిరామావో వెమ్బెరుమాన్ ఎన్ శెయ్ గేనే. ౨

కొల్లనైవేల్ వరినెడుఙ్గణ్ కౌశలైదన్ కులమదలాయ్! కునివిల్లేన్దుమ్,
మల్లణైన్ద వరైత్తోళా! వల్వినైయే న్ఱనమురుక్కుమ్ వగైయే కఱ్ఱాయ్,
మెల్లణైమేల్ మున్ఱుయిన్ఱాయ్ ఇన్ఱినిప్పోయ్ వియన్ కానమరత్తిన్ నీழల్,
కల్లణైమేల్ కణ్డుయిలక్ కఱ్ఱనైయో కాకుత్తా! కరియకోవే!. ౩

వాపోగువావిన్నమ్ వన్దొరుకాల్ కణ్డుపో మలరాళ్ కూన్దల్,
వేయ్ పోలుమ్ ఎழిల్ తోళి తన్పొరుట్టా విడైయోన్ఱన్ విల్లైచ్చెఱ్ఱాయ్,
మాపోగు నెడుఙ్గానమ్ వల్వినైయే న్ఱనమురుక్కుమ్ మగనే, ఇన్ఱు
నీపోగ వెన్నెఞ్జమిరుపిళవాయ్ ప్పోగాదే నిఱ్కుమాఱే. ౪

పొరున్దార్ కైవేల్ నుదిపోల్ పరల్పాయ మెల్లడిగళ్ కురుదిశోర,
విరుమ్బాద కాన్ విరుమ్బి వెయిలుఱైప్ప వెమ్బశి నోయ్ కూర, ఇన్ఱు
పెరుమ్బావియేన్ మగనే పోగిన్ఱాయ్ కేకయర్కోన్ మగళాయ్ప్పెఱ్ఱ,
అరుమ్బావి శొల్ కేట్ట వరువినైయే న్ఎన్ శెయ్ గేన్ అన్దోయానే. ౫

అమ్మావెన్ఱుగన్దழைక్కుమ్ ఆర్వచ్చొల్ కేళాదే యణిశేర్ మార్వ,
మెన్మార్వత్తిడైయழున్ద త్తழువాదే ముழుశాదే మోవాదుచ్చి,
కైమ్మావిన్ నడైయన్న మెన్నడైయుమ్ కమలమ్బోల్ ముగముఙ్గాణాదు,
ఎమ్మానై యెన్మగనై యిழన్దిట్ట ఇழిదక్కైయేన్ ఇరుక్కిన్ఱేనే. ౬

పూమరువునఱుఙ్గుఞ్జి పున్ శడైయాప్పునైన్దు పూన్దుగిల్ శేరల్ గుల్,
కామరెழిల్ * విழలుడుత్తు క్కలనణియాదఙ్గఙ్గళ్ అழగుమాఱి,
ఏమరుతోళ్ ఎన్ పుదల్వన్ యానిన్ఱు శెలత్తక్క వనమ్ తాన్ శేర్దల్,
తూయ్ మఱైయోర్ ఇఱుదగవో శుమన్దిరనే! వశిట్టనే! శొల్లీర్ నీరే. ౭

* విழల్ - విశ్వామిత్రమ్.

పొన్ పెఱ్ఱా రెఴ్షిల్ వేద ప్పుదల్వనై యున్దమ్బియై యుమ్ పూవై పోలుమ్,
మిన్బఱ్ఱా నుణ్ మరుఙ్గుల్ మెల్లియ లెన్ *మరుగియై యుమ్ వనత్తిల్ పోక్కి,
నిన్బఱ్ఱా నిన్మగన్మే ల్పఴ్షివిళైత్తి ట్టెన్నైయుమ్ నీళ్వానిల్ పోక్క,
ఎన్ పెఱ్ఱాయ్ కైకేశీ! యిరునిలత్తినిదాగ విరుక్కిన్ఱాయే. ౮

మున్నొరునాళ్ మఴ్షువాళిశిలై వాఙ్గి యవన్దవత్తైముఱ్ఱుఞ్జెఱ్ఱాయ్,
ఉన్నైయుమున్నరుమైయైయుమున్ మోయిన్ వరుత్తముమొన్ఱాగక్కొళ్ళా,
తెన్నైయుమెన్ మెయ్యురైయుమ్ మెయ్యాగక్కొణ్డువనమ్బుక్క వెన్దాయ్!,
నిన్నైయేమగనాగ ప్పెఱప్పెఱువే నేఴ్షిఱప్పుమ్ నెడున్దోళ్ వేన్దే!. ౯

తేనగుమామలర్క్కూన్దల్ కౌశలైయుమ్ శుమిత్తిరైయుమ్ శిన్దైనోవ,
కూనురువిఱ్కొడున్దొఴ్షుత్తైశొల్కేట్ట కొడియవళ్ఱన్ శొఱ్కొణ్డిన్ఱు
కానగమేమిగవిరుమ్బి నీతుఱన్ద వళనగరైత్తుఱన్దు, నానుమ్
వానగమేమిగవిరుమ్బి ప్పోగిన్ఱేన్ మనుకులత్తార్ తఙ్గళ్కోవే!. ౧౦

※ ఏరార్న్దకరునెడుమాలిరామనాయ్ వనమ్బుక్కవదనుక్కాఱ్ఱా,
త్తారార్న్దతడవరైత్తోళ్ తయరదన్దాన్ పులమ్బియ వప్పులమ్బల్ తన్నై,
కూరార్న్ద వేల్వలవన్ కోఴ్షియర్కోన్ కుడైక్కులశేకరన్ శొఱ్చెయ్ద,
శీరార్న్ద తమిఴ్ మాలైయివైవల్లార్ తీనెఱిక్కణ్ శెల్లార్ తామే. ౧౧

అడివరవు—వన్దాళ్, వెవ్వాయ్, కొల్లణై, వాపోగు, పొయ్యన్గాన్, అమ్మా, పూమరువు, పొన్ పెఱ్ఱార్, మున్నొరునాళ్, తేన్నగు, ఏరార్, అఙ్గణ్.

కులశేఖర ప్పెరుమాళ్ తిరువడిగళే శరణమ్.

---

౧౦. తిరుమొఴ్షి-అఙ్గణెడుమతిళ్.

ఇత్తిరుమొఴ్షియిల్.—కీఴ్పిఱన్ద ఇఴ్పుకళెల్లామ్తీర చక్రవర్తి త్తిరుమకన్ నిత్యవాసమ్పణ్ణుకిఱ తిరుచ్చిత్తిర కూడమాకిఱ తిరుప్పతియిలే, తిరువవతారన్దొడఙ్గి అన్ద వవతారవృత్తాన్తత్తై శ్రీ వాల్మీకి భగవాన్ పేశి

* మరుకి-మరుమకళ్.

యనుభవిత్తాప్పోలే, తమ్ముడైయ జ్ఞానవైశద్యత్తాలే సమకాలత్తిల్ పోలే యనుభవిక్కిఱార్.

(ఎఴుశీర్క్కఴినెడి లాశిరియవిరుత్తమ్.)

కల్యాణిరాగం-ఆదితాళం.

అఙ్గణెడుమదిళ్ పుడైశూఴ యోత్తియెన్ను
మణినగరత్తులగనైత్తుమ్ విళఙ్గుఞ్జోది,
వెఙ్గదిరోన్ కులత్తుక్కోర్ విళక్కాయ్త్తోన్ఱి
విణ్ముఴుదుముయ్యక్కొణ్డ వీరన్ఱన్నై,
చ్చెఙ్గణెడుఙ్గరుముగిలై యిరామన్ఱన్నై
త్తిల్లైనగర్త్తిరుచ్చిత్తిర కూడన్దన్నుళ్,
ఎఙ్గళ్ తనిముదల్వనై యెమ్బెరుమాన్ఱన్నై
యెన్ఱుకొలోకణ్కుళిర క్కాణునాళే. ౧

వన్దెదిర్న్దతాడకైత నురత్తైక్కీఱి
వరుకురుదిపొఴితర వన్కణైయాన్ఱేవి,
మన్దిరఙ్గొళ్ మఱైమునివన్ వేళ్వికాత్తు
వల్లరక్కరుయిరుణ్డ మైన్దన్ కాణ్మిన్,
శెన్దళిర్వాయ్మలర్నగైశేర్ శెఴున్దణ్ శోలై
త్తిల్లైనగర్త్తిరుచ్చిత్తిర కూడన్దన్నుళ్,
అన్దణర్గళొరు మూవాయిరవరేత్త
వణిమణియాశనత్తిరున్ద వమ్మాన్ఱానే. ౨

శెవ్వరినఱ్కరునెడుఙ్గణ్ శీదైక్కాకి
చ్చినవిడైయోన్ శిలైయిఱుత్తు మఴువాళేన్ది,
వెవ్వరినఱ్చిలైవాఙ్గి వెన్ఱిక్కొణ్డు
వేల్వేన్దర్పగైతడిన్ద వీరన్ఱన్నై,
తెవ్వరఞ్జునెడుమ్బురిశై యుయర్న్ద*పాఙ్గ
ర్త్తిల్లైనగర్త్తిరుచ్చిత్తిర కూడన్దన్నుళ్,

* పాఙ్గర్ – అట్టాలై, మేల్దళమ్, దుర్క్కవాశలై.

ఎవ్వరివెఞ్జిలై త్తడక్కై యిరామన్ఱన్నై
యిఱైఞ్జువారిణైయడియే యిఱైఞ్జినేనే. ౩

తొత్తలర్ పూఞ్జురికుழల్ క్కైకేశి శొల్లాల్
త్తొన్నగరన్దుఱన్దు తుఱైక్కఙ్గై తన్నై,
ప్పత్తియుడై క్కుగన్ కడత్త వనమ్పోయ్ప్పుక్కు
ప్పరదనుక్కు ప్పాదుకము మరశుమీన్దు,
శిత్తిరకూడ త్తిరున్దాన్ ఱన్నై యిన్ఱు
త్తిల్లైనగ ర్త్తిరుచ్చిత్తిరకూడ న్దన్నుళ్,
ఎత్తనైయుమ్ కణ్కుళిర క్కాణప్పెత్త
విరునిలత్తా ర్క్కిమైయవర్ నేరొవ్వార్ తామే. ౪

వలివణక్కు వరైనెడున్దోళ్ విరాదైక్కొన్ఱు
వణ్డమిழ் మామునికొడుత్త వరివిల్ వాఙ్గి,
క్కలైవణక్కు నోక్కరక్కి మూక్కై నీక్కి
క్కరనోడు తూడణన్ఱ నుయిరైవాఙ్గి,
చ్చిలైవణక్కి మాన్మఱియ వెయ్దాన్ఱన్నై
త్తిల్లైనగ ర్త్తిరుచ్చిత్తిర కూడన్దన్నుళ్,
తలైవణక్కి క్కైకూప్పి యేత్తవల్లార్
తిరిదలాల్ తవముడైత్తు త్తరణిదానే. ౫

తనమరువు వైదేకి పిరియలుత్తు
త్తళర్వెయ్ది చ్చడాయువై వైకున్దత్తేత్తి,
వనమరువు కవియరశన్ కాదల్కొణ్డు
వాలియైక్కొన్ఱిలఙ్గైనగ రరక్కర్కోమాన్,
శినమడఙ్గ మారుదియాల్ శుడువిత్తానై
త్తిల్లైనగ ర్త్తిరుచ్చిత్తిర కూడన్దన్నుళ్,
ఇనిదమర్న్దవమ్మానై యిరామన్ఱన్నై
యేత్తువా రిణైయడియే యేత్తినేనే. ౬

కుఱైకడలై యడలమ్బాల్ మఱుగవెయ్దు
కులైకట్టి మఱుకరైయై యదనాలేఱి,
ఎరినెడువే లరక్కరొడు మిలఙ్గైవేన్ద
నిన్నుయిర్కొ ణ్డవన్ఱమ్బి క్కరశుమీన్దు,
తిరుమగళో డినిదమర్న్ద శెల్వన్ఱన్నై
త్తిల్లైనగ త్తిరుచ్చిత్తిర కూడన్దన్నుళ్,
అరశమర్న్దా నడిశూడు మరశైయల్లా
లరశాగవెణ్ణేన్ మఱ్ఱరశుదానే. ౭

అమ్బొనెడు మణిమాడ వయోత్తియెయ్ది
యరశెయ్ది యగత్తియన్వాయ్ త్తాన్మున్కొన్ఱా
న్ఱన్, పెరున్దొల్కదైకేట్టు మిదిలైచ్చెల్వి
యులగుయ్య త్తిరువయిఱు వాయ్త్తమక్కళ్,
శెమ్బవళ త్తిరళ్వాయ్త్తన్ శరిదైకేట్టా
న్దిల్లైనగ త్తిరుచ్చిత్తిర కూడన్దన్నుళ్,
ఎమ్బెరుమాన్ఱన్శరిదై శెవియాల్కణ్ణాల్
పరుగువో మిన్నముద మదియోమన్ఱే. ౮

శెఱితవ చ్చమ్బుకన్ఱన్నై చ్చెన్ఱుకొన్ఱు
శెళ్ళుమఱైయో నుయిర్మీట్టు త్తవత్తోనీన్ద,
నిఱైమణిప్పూ ణణియుఙ్గొ ణ్డిలవణన్ఱన్నై
త్తమ్బియాల్ వానేఱ్ఱి మునివన్వేణ్డ,
త్తిఱల్విళఙ్గు మిలక్కుమనై ప్పిరిన్దాన్ఱన్నై
త్తిల్లైనగ త్తిరుచ్చిత్తిర కూడన్దన్ను,
ళుఱైవానై మఱవాద వుళ్ళన్దన్నై
యుడైయోమ్ మఱ్ఱుఱుతుయర మడైయోమిన్ఱే. ౯

[చాఱ్ఱుప్పాట్టుకళ్.]

❉అన్ఱశరాశరఙ్గళై వైకున్దత్తేఱ్ఱి
అడలరవప్పగైయేఱి యశురర్తమ్మై

వెన్ఱు, ఇలఙ్గు మణినెడున్దోళ్ నాన్గుమ్తోన్ఱ
విణ్ముఴుదు మెదిర్వర త్తన్దామమేవి,
చ్చెన్ఱినిదు వీఱ్ఱిరున్ద వమ్మాన్ఱన్నై
త్తిల్లైనగ ర్తిరుచ్చిత్తిర కూడన్దన్నుళ్,
ఎన్ఱునిన్ఱా నవనివనెన్ఱేత్తి నాళు
మిఱైఞ్జుమినో వెప్పొఴుదుమ్ తొణ్డీర్నీరే. ౧౦


✱ తిల్లైనగ ర్తిరుచ్చిత్తిర కూడన్దన్ను
ట్టిఱల్విళఙ్గు మారుదియో డమర్న్దాన్ఱన్నై,
ఎల్లైయిల్శీ ర్త్తయరదన్ఱన్ మగనాయ్త్తోన్ఱి
ఱ్ఱదుముదలా త్తన్నులగమ్బుక్కతీఱా,
కొల్లియలుమ్బడైత్తానై క్కొఱ్ఱవొళ్వాళ్
కోఴియర్కోన్ కుడైక్కులశేకరన్ శొఱ్చెయ్ద,
నల్లియలి న్దమిఴ్మాలై పత్తుమ్వల్లార్
నలన్దికఴ్ నారణనడిక్కీఴ్ నణ్ణువారే.

అడివరవు—అఙ్గణెడు, వన్దెతిర్న్ద, శెవ్వరినల్, తొత్తలర్పూమ్, పలివణక్కు, తనమరువు, కన్ఱైకడలై, అమ్బొన్, శెఱిక్కవ, అన్ఱుశరాశరమ్, తిల్లైనకర్, పూనిలాయ.

కులశేఖరప్పెరుమాళ్ తిరువడిగళే శరణమ్.

పెరుమాళ్ తిరుమొఴి సమ్పూర్ణమ్.

ఆగ, తిరుమొఴి - ౧౦ - క్కు - పాట్టు - ౧౦౩.



శ్రీమతేరామానుజాయనమః.

తిరుమழிశైప్పిరా నరుళిచ్చెయ్ద

తిరుచ్చన్దవిరుత్తమ్.

తనియన్గళ్.

(కలివిరుత్తమ్.)

తిరుక్కచ్చినమ్బిగళరుళిచ్చెయ్దవై.

తరుచ్చన్దప్పొழிల్ తழுవు తారణియినోతుయర్ తీర,
త్తిరుచ్చన్దవిరుత్తమ్ శెయ్ తిరుమழிశైప్పరన్ వరుమూర్,
కరుచ్చన్దుమ్ కారగిలుమ్ కమழ் కోడుమణనాఱుమ్,
తిరుచ్చన్దత్తుడన్ మరువు తిరుమழிశైవళమ్పదియే.

(ఇరువికల్ప నేరిశైవెణ్బా.)

ఉలగుమழிశైయు ముళ్ళుణర్న్దు, తమ్మిల్
పులవర్ పుగழ்క్కోలాల్ తూక్క,—ఉలగుతన్నై
వైత్తెడుత్తపక్కత్తుమ్, మానీర్మழிశైయే
వైత్తెడుత్త పక్కమ్ వలిదు.

ఆழ்వార్ తిరుమழிశైప్పిరానాకిరార్. ఋషిపుత్రరాయ్ప్పిఱన్దు తాழ்న్దకులత్తిలేయాయ్త్తువళర్న్దదు. సర్వేశ్వరన్ మయర్వఱ మతినల మరుళి పృథివ్యాదిభూతపఞ్చకత్తుక్కు అన్తరాత్మావాయ్, తన్నాలేసృష్టమానచేతనర్క్కు కర్మయోగమ్ముదలాక పరమభక్తిపర్యన్తమాన భగవత్సమారాధనత్తుక్కురుప్పాన నీర్మైయోడే కూడినవనాయ్ ఇరుక్కిఱ ఇత్తైయఱిన్దు వుపాసియాదే యిరుక్కచ్చెయ్దే, నీయేవన్దు ఎన్నుడైయహృదయత్తిలే పుకున్దాయ్యెన్ఱు హృష్టరాకిఱార్ ముదల్ నాలుపాట్టాలే.

ఇప్పడి ఎత్తనైయేనుమ్ జ్ఞానాధికనానరుద్రననుమ్ అఱియమాట్టాదిరుక్కచ్చెయ్దేయుమ్ నీయేసర్వసమాశ్రయణీయనెన్నుమ్, సర్వశబ్దప్రతిపాద్యనెన్నుమ్, ఉన్నుడైయ అవతారరహస్యమ్ నీకాట్టిత్తర కాణలామెన్నుమ్, ఆశ్రితార్థమాక అర్చావతారసులభనాయ్ తమరుకన్దరూపత్తైయే ఉనక్కురూపమాగక్కొణ్డు వన్దవతరిత్త ఉన్నుడైయసీలత్తై ఒరువరాలుమ్ పరిచ్ఛేదిక్కప్పోకాదెన్నుమ్ అవనుడైయసీలత్తైయిలే విద్ధరాకిరార్ అఙ్గమాఱు వేతనాన్గు ఎన్ఱత్తైప్పట్టుక్కొణ్డు.

ఇని సహజశత్రుక్కళాయ్త్తోన్ఱినకిఱ తిరువడి తిరువనన్దాళ్వానుమ్ ఒరుమిడరాయ్ దేవరీరుక్కుపరియుమ్పడి కణ్వళర్న్దరుళుకిఱతుమ్, అమృతమథనమ్ శెయ్దు పక్షపదిత్తదుమ్, చక్రవర్త్తి తిరుమకనాయ్ తిరువడియై అడియైకొణ్డదుమ్, ప్రళయాపత్తిలేనిన్ఱుమ్ జగత్తైవయిత్తిలేవైత్తు రక్షిత్తదుమ్, శ్రీనృసింహనా యవతరిత్తు శ్రీప్రహ్లాదాళ్వానుడైయ విరోధియైప్పోక్కినదుమ్, వామననాయ్వన్దు భూమియైఅర్థిత్తతుమ్, సూరిభోగ్యమాన వడివోడు ఆశ్రితార్థమాక గోపసజాతీయనాయ్వన్దవతరిత్తు ప్పణ్ణినఆశ్చర్యఙ్గళైయుమ్ ఆర్అఱియవల్లారెన్ఱు కృష్ణావతారత్తిల్ ఈడుపడుగిరార్ ఇరువత్తెట్టామ్ పాట్టళవాక.

ఇవ్వనుగ్రహత్తుక్కు హేతు, పూర్త్తియుమ్, నీర్మైయుమ్, సమ్బన్ధముమెన్ఱుమ్ అర్త్తికార్యమాన వ్యూహ, విభవావతారఙ్గళాల్ ఆవిష్కరిత్తు, శ్రీరామావతారత్తిల్, ఆశ్రితరక్షణత్తిల్ స్వభావనియతియుమ్, జాతినియతియుమ్ పారామల్, అవర్కళుక్కురుచిజనకనాయ్క్కొణ్డునిన్ఱ నిలైయిలుమ్, కృష్ణావతారత్తిల్ అవర్కళాల్ కట్టవుమ్ అడిక్కవుమ్ విడవుమామ్పడి నియామ్యమాన గుణాధిక్యత్తిలుమ్ నీర్మైయిలుమ్ ఈడుపట్టు, ఇదఱ్కుసదృశమాన వటదళశాయిత్వమైయుమ్, శ్రీవరాహ వామన ప్రాదుర్భావఙ్గళైయుమ్ అత్తోడొక్క అనుభవిక్కిరార్ నాల్పత్తోరామ్పాట్టుపర్యన్తమ్.

మేల్మూన్ఱుపాట్టాలే రుద్రనుడైయ పాతకత్తైప్పోక్కి కృష్ణనాయ్ అవతరిత్తు భూభారత్తైక్కుఱైత్తు, వామననాయ్ అవతరిత్తు ఎల్లార్తలైయిలుమ్ తిరువడికళై వైత్తు, సర్వశేషిత్వత్తైయుమ్ జగత్కారణత్వత్తైయుమ్

ప్రకాశిప్పిక్క, సంసారికళ్ సర్వేశ్వరనుడైయ నిఱత్తిలుమ్, నీర్మైయిలుమ్ ఈడుపడాదిరుక్కిఱదు ఇతెన్న దుర్వాసనాబలమెన్ఱు వెఱుక్కిఱార్.

ఇప్పడిసంసారికళ్ భగవద్విముఖరాయ్ అనర్థప్పడుకిఱపడియైక్కణ్డు పరానర్థంపొఱుక్కమాట్టాదే నిర్దోషప్రమాణఙ్గళాలుమ్ సమ్యఙ్న్యాయఙ్గళాలుమ్ బాహ్యకుదృష్టి నిరసనపూర్వకమాక భగవత్పరత్వత్తై యుపదేశిత్తవిడత్తిలుమ్ అవర్కళ్ అభిముఖీకరియామైయాలే, నామ్ ఇవర్కళైప్పోలన్ఱియే, జగత్కారణభూతనాయ్, పరమపదనిలయనాన సర్వేశ్వరనే ప్రాప్యనెన్ఱు అవన్ ప్రసాదత్తాలే అఱియప్పెఱ్ఱోమే ఎన్ఱు ఈడుపట్టు, నాన్ వున్నైప్పెఱుమ్విరకు అరుళిచ్చెయ్యవేణుమెన్ఱు సర్వభరత్తైయుమ్ అవనిడత్తిలేవైక్క అవనుమ్కోయిలిలే కణ్వళర్న్దరుళుకిఱ సమృద్ధియైక్కాట్టక్కణ్డు అనుభవిక్కిఱార్ ఐమ్బత్తాఱామ్పాట్టళవుమ్.

"ఇలఙ్గైమన్నన్" తొడఙ్గి మేలారుపాట్టాలే ఆరావముదాళ్వార్ తిరువడికళిలే తామనుభవిక్క ఇట్టినవిడత్తిల్ అవన్ కణ్వళర్న్దరుళ, తమ్ముడైయపరివాలేతిరుమేనినొన్దు కణ్వళర్న్దరుళుకిఱారాక అతిశఙ్కిత్తు, ఎన్ భయమ్ కెడుమ్బడి ఒన్ఱైనిర్ణయిత్తు ఎనక్కరుళిచ్చెయ్యవేణుమ్ ఎన్న వివర్క్క హిరణ్యనై యఴియచ్చెయ్ద వీరత్తోడే తిరుక్కుఱుఙ్గుడియిలే నిన్ఱ నిలైక్కాట్టక్కణ్డు నమ్బియుడైయ సౌకుమార్యత్తైయుమ్ అవన్, తన్ తిరువుళ్ళత్తిల్ నిన్ఱుమ్ పేరామలిరుక్కుం నిరుపాధికరవుపకారత్తై నినైత్తు ఈడుపడుకిఱార్.

ఇప్పడి సంసారిగళుడైయ దుర్గతియైక్కణ్డు అర్చిరాదిగతియిలేపోయ్ నిలైనిన్ఱపురుషార్థత్తై లభిక్కవేణ్డియిరుప్పీర్ భగవద్విషయత్తై ఆశ్రయిత్తు ఉఙ్గళ్ విరోధియైప్పోక్కి యుజ్జీవిక్కప్పారుఙ్గోళ్ ఎన్ఱు పేశి, దేవతాన్తరత్తై ఆశ్రయిత్తాల్ వరుమ్ అనర్థత్తైయుమ్, రుద్రనై ఆశ్రయిత్త బాణాసురన్ పట్టపాట్టై దృష్టాన్తమాక్కి తత్సమయత్తిల్ కృష్ణన్ వుదవినపడియై యుపపాదిత్తు శ్రియఃపతియే సర్వసమాశ్రయణీయనెన్ఱుమ్, అవనుడైయప్రసాదమే మోక్షప్రదమెన్ఱుమ్, అవన్ తిరువడికళిలే తలైశాయ్న్దాల్ అవన్ ప్రసాదముణ్డాకుమెన్ఱుమ్, కర్మయోగా

ద్యుపాయఙ్గళిల్ దుష్కరత్వత్తైయుమ్ అవర్కళ్ నెఞ్జిలే పడుమ్పడి వుపదే శిత్తార్ ఎన్ఱు త్తిరెణ్డామ్పాట్టళవాక.

ఇప్పడి పరోపదేశమ్పణ్ణియుమ్ సంసారికళ్ తిరున్దామైయాలుమ్, తమ్పక్కలిలే పరమభక్తికాణామైయాలుమ్ తమ్మై ప్రకృతియోడే కాణ్కై యాలుమ్ ఎన్నాథన్ తన్ తిరువుళ్ళత్తిలే ఎన్న నినైత్తిరుక్కిఱానో వెన్ఱు అతిశఙ్కిత్తు; అవన్ తిరువడికళిల్ పిరన్దరుచియైమాఱ్ఱి ఇతరవిషయప్రవణమాక్కాతొழியవేణు మెన్ఱుప్రార్థిత్తు, తన్నుడైయ అనన్యగతిత్వత్తై యుమ్, ఆకిఞ్చన్యత్తైయుమ్ ఖ్యాపనమ్పణ్ణుకిఱార్.

ఇప్పడి ఆకిఞ్చన్యత్తై అధికారమాక్కి ప్రపత్తియై అధికారివిశేష ణమాక్కి, భగవత్కృపైయై నిరపేక్షోపాయమెన్ఱు అధ్యవసిత్తు, అవనై ఆశ్రయిత్తు అవన్ కృపయైప్పణ్ణిముగజ్గాట్టి ఇవ్విషయత్తై లభిక్కప్పెఱ్ఱేనే ఎన్ఱు పెరియపెరుమాళైప్పార్త్తు దేవరీర్ వడివழகైయుమ్ శీలత్తైయుమ్ కాట్టి పణ్ణినకృషి ఫలిత్తదు ఫలమన్ఱో వెన్ఱు వుపకారస్మృతియోడే తలైక్కట్టుకిఱార్ ఇత్తిరుచ్చన్దవిరుత్తత్తిల్.

(కలివిరుత్తమ్.)

యమునాకల్యాణిరాగం-రూపకతాళం.

పూనిలాయ వైన్దుమాయ్ ప్పునఱ్కణిన్ఱ నాన్గుమాయ్,
తీనిలాయ మూన్ఱుమాయ్ చ్చిఱన్దకా లిరణ్డుమాయ్,
మీనిలాయ దొన్ఱుమాగి వేఱువేఱు తన్మైయాయ్,
నీనిలాయవణ్ణ నిన్నై యార్నినైక్క వల్లరే. ౧

ఆఱుమాఱు మాఱుమా యోరైన్దుమైన్దు మైన్దుమాయ్,
ఏழுశీరిరణ్డు మూన్ఱు మేழுమాఱు మెట్టుమాయ్,
వేఱువేఱు ఞానమాగి మెయ్యినోడు పొయ్యుమాయ్,
ఊఱొడోశై యాయవైన్దు మాయవాయ మాయనే. ౨

ఐన్దుమైన్దు మైన్దుమాగి యల్లవఱ్ఱుళాయుమాయ్,
ఐన్దు మూన్ఱు మొన్ఱుమాగి నిన్ఱవాదిదేవనే!,
ఐన్దుమైన్దు మైన్దుమాగి యన్దర త్తణైన్దుని,
ఐన్దుమైన్దుమాయ నిన్నై యావర్కాణ వల్లరే. 3

మూన్ఱుముప్ప దాఱినో డోరైన్దుమైన్దు మైన్దుమాయ్,
మూన్ఱుమూర్త్తి యాగిమూన్ఱు మూన్ఱుమూన్ఱు మూన్ఱుమాయ్,
త్తోన్ఱుశోది మూన్ఱుమాయ్ త్తుళక్కమిల్ విళక్కమాయ్,
ఏన్ఱెనావి యుళ్పుగున్ద దెన్కొలో వెమ్మీశనే. ౪

నిన్ఱియఙ్గు మొన్ఱలా వురుక్కళ్తోఱు మావియాయ్,
ఒన్ఱియుళ్ కలన్దునిన్ఱ నిన్నతన్మై యిన్నదె,
న్ఱెన్ఱుమ్యార్క్కు మెణ్ణిఱన్ద వాదియాయ్! నిన్నున్దివాయ్,
అన్ఱు నాన్ముగఱ్పయన్ద వాదిదేవ నల్లైయే. ౫

నాగమేన్దుమేరువెఱ్పై నాగమేన్దు మణ్ణినై,
నాకమేన్దు మాకమాక మాకమేన్దు వార్పునల్,
మాకమేన్దు మఙ్గుల్తీ యోర్వాయువైన్ దమైన్దుకా,
త్తేకమేన్ది నిన్ఱనీర్మై నిన్గణే యియన్ఱదే. ౬

ఒన్ఱిరణ్డు మూర్త్తియాయ్ ఉఱక్కమో డుణర్చ్చియాయ్,
ఒన్ఱిరణ్డు కాలమాగి వేలైఞాల మాయినాయ్,
ఒన్ఱిరణ్డు తీయుమాగి ఆయనాయ మాయనే!,
ఒన్ఱిరణ్డు కణ్ణినాను మున్నైయేత్త వల్లనే. ౭

ఆదియాన వానవర్క్కు మణ్డమాయ వప్పుఱత్,
త్తాదియాన వానవర్క్కు మాదియాన వాదినీ,
ఆదియాన వానవాణ రన్దకాల నీయురైత్తి,
ఆదియాన కాలనిన్నై యావర్కాణ వల్లరే. ౮

తాదులావు కొన్ఱైమాలై తున్ను శెఞ్జడైచ్చివన్,
నీదియాల్ వణఙ్గుపాద నిన్మలా నిలాయశీర్,
వేదవాణర్ కీదవేళ్వి నీదియాన కేళ్వియార్,
నీదియాల్ వణఙ్గుగిన్ఱ నీర్మైనిన్గణ్ నిన్ఱదే. ౯

తన్నుళే తిరైత్తెళుమ్ తరఙ్గ వెణ్డడఙ్గడల్,
తన్నుళే తిరైత్తెళు న్దడఙ్గుగిన్ఱ తన్మైపోల్,
నిన్నుళే పిఱన్దిఱన్దు నిఱ్పవుమ్ తిరిబవుమ్,
నిన్నుళే యడఙ్గుగిన్ఱ నీర్మైనిన్గ ణిన్ఱదే. ౧౧

అపరూపరాగం-రూపకతాళం.

శొల్లినాల్ తొడర్చ్చినీ శొలప్పడుమ్ పొరుళుమ్నీ,
శొల్లినా ళ్ళొలప్పడాదు తోన్ఱుగిన్ఱ శోదినీ,
శొల్లినా ల్పడైక్కనీ పడైక్కవన్దు తోన్ఱినార్,
శొల్లినా ల్శురుఙ్గ నిన్గుణఙ్గళ్ శొల్లవల్లరే. ౧

ఉలగుతన్నై నీపడైత్తి యుళ్ళొడుక్కి వైత్తి, మీ
ణ్డులగుతన్నుళే పిఱత్తి యోరిడత్తై యల్లైయాల్!,
ఉలగునిన్నొ డొన్ఱినిఱ్క వేఱునిఱ్త్తి యావలాల్,
ఉలగునిన్నై యుళ్ళశూళల్ యావరుళ్ళ వల్లరే. ౨

ఇన్నైయెన్ఱు శొల్లలావ దిల్లైయాదుమ్, ఇట్టిడై
ప్పిన్నైకేళ్వ నెన్బరున్ పిణక్కుణర్న్ద పెర్త్తియోర్,
పిన్నైయాయ కోలమోడు పేరుమూరు మాదియుమ్,
నిన్నైయార్ నినైక్కవల్లర్ నీర్మైయాల్ నినైక్కిలే. ౩

తూయ్మైయోగ మాయినాయ్! తుళాయలఙ్గల్ మాలైయాయ్!,
ఆమైయాగి యాళ్కడల్ తుయిన్ఱవాది దేవ!, నిన్
నామదేయ మిన్నదెన్న వల్లమల్ల వాగిలుమ్,
శామవేద గీదనాయ శక్కరపాణి యల్లైయే. ౪

అఙ్గమాఱు వేదనాన్గు మాగి నిన్ఱవత్తుళే,
తఙ్గుగిన్ఱ తన్మైయాయ్! తడఙ్గడ ల్పణత్తలై,
శెఙ్గణాకణైక్కిడన్ద శెల్వమల్గు శీరినాయ్!,
శఙ్గవణ్ణమన్న మేని శార్ఙ్గపాణి యల్లైయే. ౫

తలైక్కణ త్తుగట్కుழమ్బు శాదిశోది తోఱ్ఱమాయ్,
నిలైక్కణఙ్గళ్ కాణవన్దు నిఱ్ఱియేలుమ్ నీడిరుమ్,
కలైక్కణఙ్గళ్ శొఱ్పొరుళ్ కరుత్తినాల్ నినైక్కొణా,
మలైక్కణఙ్గళ్ పోలుణర్త్తుమ్ మాట్చినిన్ఱన్ మాట్చియే. ౧౬

ఏకమూర్త్తి మూన్ఱుమూర్త్తి నాలుమూర్త్తి నన్మైశేర్,
పోకమూర్త్తి పుణ్ణియత్తిన్ మూర్త్తియెణ్ణిల్ మూర్త్తియాయ్,
నాకమూర్త్తి శయనమాయ్ నలఙ్గడల్ కిడన్దు, మేల్
ఆకమూర్త్తి యాయవణ్ణ మెఙ్గొలాదిదేవనే. ౧౭

విడత్తవా యొరాయిర మిరాయిరఙ్గణ్ వెన్దழల్,
విడుత్తు వీళ్విలాదపోగ మిక్కశోది తొక్కశీర్,
తొడుత్తుమేల్ వితానమాయ పౌవనీ రరావణై,
పడుత్తపాయల్ పళ్ళికొళ్వ దెన్గొల్ వేలైవణ్ణనే. ౧౮

పుళ్ళదాగి వేదనాన్గు మోదినా యదన్ఱియుమ్,
పుళ్ళిన్వాయ్ పిళన్దు పుట్కొడిప్పిడిత్త పిన్నరుమ్,
పుళ్ళైయూర్ది యాదలా లదెన్గొల్ మిన్గొళ్ నేమియాయ్,
పుళ్ళిన్ మెయ్ప్పగై క్కడల్కిడత్తల్ కాదలిత్తదే. ౧౯

కూశమొన్ఱుమిన్ఱి మాశుణమ్ బడుత్తు, వేలైనీర్
పేశనిన్ఱ తేవర్వన్దు పాడమున్ కిడన్దదుమ్.
పాశనిన్ఱ నీరిల్వాழ మామైయాన కేశవా!,
ఏశవన్ఱు నీకిడన్ద వాఱుకూఱు తేఱవే. ౨౦

అఠాణారాగం-ఆదితాళం.

అరఙ్గనే తరఙ్గనీర్ కలఙ్గవన్ఱు కున్ఱుశూழ్,
మరఙ్గళ్ తేయ మానిలమ్ కులుఙ్గ మాశుణమ్శులాయ్
నెరుఙ్గ, నీకడైన్దపోదు నిన్ఱశూర రెన్శెయ్దార్,
కురఙ్గై యాళుగన్దవెన్దై కూఱుతేఱ వేఱిదే. ౨౧

పణ్డుమిన్ఱు మేలుమా యోర్పాలనాగి, ఞాలమేழுమ్
ఉణ్డుమణ్డి యాలిలై త్తుయిన్ఱవాద దేవనే!,
వణ్డుకిణ్డు తణ్డుழா యలఙ్గలాయ్!, కలన్దశీ
ర్పుణ్డరీక పావై శేరు మార్ప! పూమినాదనే!. ౨౨

వానిఱత్తోర్ శీయమాయ్ వళైన్దవా ళెయిఱ్ఱవన్,
ఊనిఱ త్తుకిర్త్తల మழுత్తినా యులాయశీర్,
నానిఱత్త వేదనావర్ నల్లయోగినాల్ వణఙ్గు,
పానిఱ క్కడల్కిడన్ద పఱ్పనాబ నల్లైయే. ౨౩

కఙ్గైనీర్ పయన్దపాద పఙ్గయ త్తెమణ్ణలే!,
అఙ్గైయాழி శఙ్గుతణ్డు విల్లుమ్వాళు మేన్దినాయ్!,
శిఙ్గమాయ దేవదేవ! తేనులావు మెన్మలర్
మఙ్గై, మన్ని వాழுమ్ మార్ప! ఆழிమేని మాయనే!. ౨౪

వరత్తినిల్ శిరత్తైమిక్క వాళెయిఱ్ఱు మఱ్ఱవన్,
ఉరత్తినిల్ కరత్తైవైత్తు కిర్త్తలత్తై యూన్ఱినాయ్,
ఇరత్తినీ యిదెన్నపొయ్ యిరన్దమణ్ వయిఱ్ఱుళే
కరత్తి, ఉన్కరుత్తై యావర్ కాణవల్లర్ కణ్ణనే. ౨౫

ఆణినోడు పెణ్ణుమాగి యల్లవోడు నల్లవాయ్,
ఊణొడోశై యూఱుమాగి యొన్ఱలాద మాట్చియాయ్,
పూణిపేణు మాయనాగి ప్పొయ్యినోడు మెయ్యుమాయ్,
కాణిపేణు మాణియాయ్ కరన్దుశెన్ఱ కళ్వనే. ౨౬

విణ్కడన్ద శోదియాయ్! విళఙ్గుఞాన మూర్త్తియాయ్!,
పణ్కడన్ద తేశమేవు పావనాశ నాదనే!,
ఎణ్కడన్ద యోగినో డిరన్దుశెన్ఱు మాణియాయ్!,
మణ్కడన్ద వణ్ణనిన్నై యార్మదిక్క వల్లరే. ౨౭

పడైత్తపారిడన్దళన్దుణ్డుమిఴ్న్దు పౌవనీర్,
పడైత్తడైత్తదిఱ్కిడన్దు మున్ కడైన్ద పెఱ్ఱియోయ్!,
మిడైత్తమాలి మాలిమాన్ విలఙ్గు కాలనూర్ పుక,
ప్పడైక్కలమ్ విడుత్త పల్ పడైత్తడక్కై మాయనే. ౨౮

పరత్తిలుమ్ పరత్తైయాది పౌవనీ రణైక్కిడ,
న్దురత్తిలు మొరుత్తిదన్నై వైత్తుకన్ద దన్ఱియుమ్,
నరత్తిలుమ్ పిఱత్తినాద ఞానమూర్త్తి యాయినాయ్,
ఒరుత్తరుమ్ నినాదుతన్మై యిన్నదెన్న వల్లరే. ౨౯

వానగముమ్ మణ్ణగముమ్ వెఱ్పు మేఴ్ కడల్గళుమ్,
పోనగమ్ శెయ్ దాలిలై త్తుయిన్ఱ పుణ్డరీకనే!,
తేనగమ్ శెయ్ తణ్ణఱు మలర్త్తుఴాయ్ నన్మాలైయాయ్,
కూనగమ్బుగ త్తెఱిత్త కొఱ్ఱవిల్లి యల్లైయే. ౩౦

బ్యాగడైరాగం-తిరిపుడైతాళం.

కాలనేమి కాలనే! కణక్కిలాద కీర్త్తియాయ్!,
ఞాలమేఴుముణ్డు పణ్డోర్ పాలనాయ పణ్బనే!,
వేలై వేవ విల్ వళైత్త వెల్ శినత్త వీర, నిన్
పాలరాయ పత్తర్ శిత్తమ్ ముత్తి శెయ్యుమ్ మూర్త్తియే. ౩౧

కురక్కిన ప్పడైకొడు కురైకడలి న్మీదుపోయ్,
అరక్కరఙ్గరఙ్గ వెఞ్శరమ్ తురన్ద వాదినీ,
ఇరక్క మణ్ కొడుత్తవ ఱ్కిరక్కమొన్ఱు మిన్ఱియే,
పరక్కవైత్తళన్దుకొణ్డ పఱ్పపాద నల్లైయే. ౩౨

మిన్నిఱత్తెయిఱ్ఱరక్కన్ వీఴ వెఞ్శరన్దురన్దు,
పిన్నవఱ్కరుళ్ పురిన్దరశళిత్త పెఱ్ఱియోయ్!,
నన్నిఱత్తొరిన్ శొలేఴై పిన్నై కేళ్వ!, మన్నుశీర్
పొన్నిఱత్త వణ్ణనాయ పుణ్డరీక నల్లైయే. ౩౩

ఆదియాది యాదినీ యోరణ్డమాది యాదలాల్,
శోదియాద శోదినీ యదుణ్మైయిల్ విళఙ్గినాయ్,
వేదమాగి వేళ్వియాగి విణ్ణినోడు మణ్ణుమాయ్,
ఆదియాగి యాయనాయ మాయ మెన్న మాయమే. ౩౪

అమ్బులావు మీనుమాగి యామైయాగి, ఆழియార్
తమ్బిరానుమాగి మిక్క తన్బుమిక్క దన్ఱియుమ్,
కొమ్బరావు నుణ్మరుఙ్గు లాయర్మాదర్ పిళ్ళైయాయ్,
ఎమ్బిరాను మాయవణ్ణ మెన్గొలో వెమ్మీశనే. ౩౫

ఆడకత్త పూణ్ములై యశోదైయాయ్చ్చి పిళ్ళైయాయ్,
శాడుదైత్తోర్ పుళ్ళతావి కళ్ళతాయ పేయ్మగళ్,
వీడవైత్త వెయ్యకొఙ్గై యైయపా లముదుశెయ్,
తాడగక్కై మాదర్వా యముదముణ్డదెన్గొలో. ౩౬

కాయ్త్తనీళ్ విళఙ్గని యుదిర్త్తెదిర్న్ద పూఙ్గురున్దమ్
శాయ్త్తు, మాపిళన్ద కైత్తలత్త కణ్ణనెన్బరాల్,
ఆయ్చ్చి పాలైయుణ్డు మణ్ణైయుణ్డు వెణ్ణెయుణ్డు, పిన్
పేయ్చ్చి పాలైయుణ్డు పణ్డోరేనమాయ వామనా. ౩౭

కడఙ్గలన్ద వన్గరి మరుప్పొశిత్తు, ఓర్ పొయ్గైవాయ్
విడఙ్గలన్ద పామ్బిన్మేల్ నడమ్బయిన్ఱ నాదనే!,
కుడఙ్గలన్ద కూత్తనాయ కొణ్డల్వణ్ణ!, తణ్డుழాయ్
వడఙ్గలన్ద మాలైమార్ప! కాలనేమి కాలనే!. ౩౮

వెఱ్పెడుత్తు వేలైనీర్ కలక్కినా యదన్ఱియుమ్,
వెఱ్పెడుత్తు వేలైనీర్ వరమ్బుకట్టి వేలైశూழ్,
వెఱ్పెడుత్త విఞ్జిశూழ் ఇలఙ్గై కట్టழித్తనీ,
వెఱ్పెడుత్తు మారికాత్త మేగవణ్ణ నల్లైయే. ౩౯

ఆనైకా త్తోరానైకొ న్ఱదన్ఱి యాయర్పిళ్ళైయాయ్,
ఆనైమేయ్త్తు వానెయ్యుణ్డి యన్ఱుకున్ఱ మొన్ఱినాల్,
ఆనైకాత్తు మైయరిక్కణ్ మాదరార్ తిఱత్తు, మున్
ఆనైయన్ఱు శెన్ఱడర్త్త మాయమెన్న మాయమే. ౪౦

ఆరభిరాగం-రూపకతాళం.

ఆయనాగి యాయర్మఙ్గై వేయతోళ్ విరుమ్బినాయ్,
ఆయనిన్ఱ యావర్వల్ల రమ్బరత్తో డిమ్బరాయ్,
మాయమాయ మాయైకొ ల్లదన్ఱినీ వగుత్తలుమ్,
మాయమాయ మాక్కినా యున్మాయమున్ఱు మాయమే. ౪౧

వేఱిశైన్ద శెక్కర్మేని నీఱణిన్ద పున్శడై,
కీఱుతిఙ్గళ్ వైత్తవన్ కైవైత్తవన్ కపాలమిశై,
ఊఱుశె ఙ్గురుదియాల్ నిఱైత్త కారణన్దనై,
ఏఱుశె న్ఱడర్త్తవీశ! పేశు కూశమిన్ఱియే. ౪౨

వెఞ్జినత్త వేఴవెణ్ మరుప్పొశిత్తు, ఉరుత్తమా
కఞ్జనైక్కడిన్దు మణ్ణళన్దుకొణ్డ కాలనే!,
వఞ్జనత్తు వన్దపేయ్చ్చి యావిపా లుళ్వాఙ్గినాయ్,
అఞ్జనత్త వణ్ణనాయ వాదిదేవ నల్లైయే. ౪౩

పాలిన్నీర్మై శెమ్బొన్నీర్మై పాశియిన్ పశుమ్బుఱమ్,
పోలునీర్మై పొఱ్పుడై త్తడత్తువణ్డు విణ్డులామ్,
నీలనీర్మై యెన్ఱివై నిఱైన్దకాలమ్ నాన్గుమాయ్,
మాలిన్నీర్మై వైయగమ్ మఱైత్తదెన్న నీర్మైయే. ౪౪

మణ్ణుళాయ్కొల్ విణ్ణుళాయ్కొల్ మణ్ణుళే మయఙ్గిని,
న్ఱెణ్ణుమె ణ్ణగప్పడాయ్కొ లెన్నమాయై, నిన్దమర్
కణ్ణుళాయ్కొల్ శేయైకొ లనన్దన్మే ల్కిడన్దవెమ్
పుణ్ణియా, పునన్దుఴాయలఙ్గ లమ్బునిదనే. ౪౫

తోడుపెఱ్ఱ తణ్డుఴాయలఙ్గ లాడుశెన్నియాయ్,
కోడుపఱ్ఱి యాఴియేన్ది యఞ్జిఱై ప్పుళ్ళూర్దియాల్,
నాడుపెఱ్ఱనన్మై నణ్ణమిల్లై యేనుమ్ నాయినేన్,
వీడుపెఱ్ఱిఱప్పొడుమ్ పిఱప్పఱుక్కు మాశొలే. ౪౬

కారొడొత్తమేని నఙ్గళ్ కణ్ణ! విణ్ణినాదనే!,
నీరిడత్తరావణైక్కిడత్తియెన్బర్ అన్ఱియుమ్,
ఓరిడత్తైయల్లై యెల్లైయిల్లైయెన్బ రాదలాల్,
శేర్విడత్తై నాయినేన్ తెరిన్దిఱైఞ్జుమా శొలే. ౪౭

కున్ఱిల్నిన్ఱు వానిరున్దు నీళ్కడల్కిడన్దు, మణ్
ఒన్ఱుశెన్ఱతొన్ఱైయుణ్డతొన్ఱిడన్దు పన్ఱియాయ్,
నన్ఱుశెన్ఱ నాళవఱ్ఱుళ్ నల్లుయిర్ పడైత్తవ,
అన్ఱుతే వమైత్తళిత్త వాదిదేవ నల్లైయే. ౪౮

* కొణ్డైకొణ్డ కోదైమీదు తేనులావు కూనికూన్,
ఉణ్డైకొణ్డరఙ్గవోట్టి యుళ్మగిఴ్న్ద నాదనూర్,
నణ్డైయుణ్డు నారైపేర వాళైపాయ, నీలమే
అణ్డైకొణ్డు కెణ్డైమేయు మన్దణీ రరఙ్గమే. ౪౯

వెణ్డిరైక్కరుఙ్గడల్ శివన్దువేవ, మున్నోర్నాళ్
తిణ్డిఱల్ శిలైక్కై వాళివిట్టవీరర్ శేరుమూర్,
ఎణ్డిశైక్కణఙ్గళు మిఱైఞ్జియాడు తీర్త్తనీర్,
వణ్డిరైత్త శోలైవేలి మన్ను శీరరఙ్గమే. ౫౦

తోడిరాగం - ఆదితాళం.

శరఙ్గళైత్తురన్దు విల్వళై త్తిలఙ్గైమన్నవన్.
శిరఙ్గళ్పత్తఱుత్తుదిర్త్త శెల్వర్ మన్ను పొన్నిడమ్,
పరన్దుపొన్నిరన్దునున్ది వన్దలైక్కుమ్ వార్పునల్,
అరఙ్గమెన్బర్ నాన్ముగత్తయన్ పణిన్ద కోయిలే. ౫౧

పొఱ్ఱైయుఱ్ఱ ముఱ్ఱల్ యానై పోరెదిర్న్దు వన్దదై,
పఱ్ఱి యుఱ్ఱు మఱ్ఱదన్ మరుప్పొశిత్త పాగనూర్,
శిఱ్ఱెయిఱ్ఱు ముఱ్ఱల్ మూఙ్గిల్ మూన్ఱుతణ్డ రొన్ఱినర్,
అఱ్ఱపఱ్ఱర్ శుఱ్ఱివాఴు మన్దణీ రరఙ్గమే. ౫౨

మోడియో డిలచ్చైయాయ శాబమెయ్ది ముక్కణాన్,
కూడుశేనై మక్కళోడు కొణ్డుమణ్డి వెఞ్జమ
త్తోడ, వాణ నాయిర ఙ్గరఙ్గఴిత్త వాదిమాల్,
పీడుకోయిల్ కూడునీ రరఙ్గమెన్ఱ పేరదే. ౫౩

ఇలైత్తలై చ్చరన్దుర న్దిలఙ్గై కట్టఴిత్తవన్,
మలైత్తలై ప్పిఱన్దిఴిన్దు వన్దునున్దు శన్దనమ్,
కులైత్తలై త్తిఱుత్తెఱిన్ద కుఙ్గుమ క్కుఴమ్బినో,
డలైత్తొఴుగు కావిరి యరఙ్గమేయ వణ్ణలే. ౫౪

మన్నుమా మలర్క్కిఴత్తి వైయమఙ్గై మైన్దనాయ్,
పిన్ను మాయర్పిన్నై త్తోళ్ మణమ్పుణర్న్ద దన్ఱియుమ్,
ఉన్నపాద మెన్నశిన్దై మన్న వైత్తు నల్కినాయ్,
పొన్నిశూ ఴరఙ్గమేయ పుణ్డరీక నల్లైయే. ౫౫

ఇలఙ్గైమన్న నైన్దొడైన్దు పైన్దలై నిలత్తుక,
కలఙ్గవన్ఱు శెన్ఱుకొన్ఱు వెన్ఱికొణ్డ వీరనే,
విలఙ్గునూలర్ వేదనావర్ నీదియాన కేళ్వియార్,
వలఙ్గొళ క్కుడన్దైయు ట్కిడన్దమాలు మల్లైయే. ౫౬

శఙ్గుతఙ్గు మున్గైనఙ్గై కొఙ్గైతఙ్గ లుఱ్ఱవన్,
అఙ్గమఙ్గ వన్ఱుశెన్ఱ డర్త్తెఱిన్ద వాఴియాన్,
కొఙ్గుతఙ్గు వార్కుఴల్ మడన్దైమార్ కుడైన్దనీర్,
పొఙ్గుతణ్ కుడన్దైయు ట్కిడన్ద పుణ్డరీకనే. ౫౭

మరజ్ఞెడ నడన్దడర్త్తు మత్తయానై మత్తగ,
త్తురజ్ఞెడప్పుడై త్తోర్కొమ్బొశి త్తుకన్ద వుత్తమా!,
తురజ్ఞమ్ వాయ్పిళన్దు మణ్ణళన్ద పాద, వేదియర్
వరజ్ఞొళ క్కుడన్దైయు ట్కిడన్ద మాలుమల్లైయే. ౫౮

శాలివేలి తణ్వయల్ తడమ్కిడజ్ఞు పూమ్బొళిల్,
కోలమాడ నీడుతణ్ కుడన్దైమేయ కోవలా,
కాలనేమి వక్కిరన్ కరన్ మురన్ శిరమవై,
కాలనోడుకూడవి ల్కునిత్తవిల్లి వీరనే. ౫౯

శెళుజ్ఞొళు మ్బెరుమ్పని పొళిన్దిడ, ఉయర్న్దవేయ్
విళున్దులర్న్దెళున్దు విణ్బుడైక్కుమ్ వేజ్ఞడత్తుళ్ నిన్ఱు,
ఎళున్దిరున్దు తేన్పొరున్దు పూమ్బొళిల్ తళైక్కొళుమ్,
శెళున్దడ క్కుడన్దైయు ట్కిడన్ద మాలుమల్లైయే. ౬౦

కళ్యాణిరాగం - రూపకతాళం.

నడన్దకాల్గళ్ నొన్దవో! నడుజ్ఞుఞాల మేనమాయ్,
ఇడన్ద మెయ్కులుజ్ఞవో! విలజ్ఞు మాల్వరైచ్చురమ్,
కడన్దకాల్పరన్ద కావిరిక్కరై క్కుడన్దైయుళ్,
కిడన్దవా ఱెళున్దిరున్దు పేశు వాళికేశనే!. ౬౧

కరణ్డమాడు పొయ్గైయు ట్కరుమ్బనై ప్పెరుమ్పళమ్,
పురణ్డువీళ వాళైపాయ్ కురుజ్ఞుడి నెడుమ్తకాయ్!,
తిరణ్డతోళ్ ఇరణియన్ శినజ్ఞొళాగ మొన్ఱైయుమ్,
ఇరణ్డుకూఱు శెయ్దుగన్ద శిజ్ఞమెన్బ దున్నైయే. ౬౨

నన్ఱిరున్దు యోగనీది నణ్ణువార్కళ్ శిన్దైయుళ్,
శెన్ఱిరున్దు తీవినైగళ్ తీర్త్త దేవదేవనే!,

కున్ఱిరున్ద మాడనీడు పాడగత్తు మూరగత్తుమ్,
నిన్ఱిరున్దు వెంఃకణై క్కిడన్దతెన్న నీర్మైయే, ౯౩

నిన్ఱతెన్దై యూరక త్తిరున్దతెన్దై పాడక,
త్తన్ఱువెంఃకణై క్కిడన్దతెన్నిలాద మున్నెలామ్,
అన్ఱునాన్ పిఱన్దిలేన్ పిఱన్దపిన్ మఱన్దిలేన్,
నిన్ఱదు మిరున్దదుమ్ కిడన్దదు మెన్నెఞ్జుళే. ౯౪

నిఱ్పదు మోర్వెఱ్పగ త్తిరుప్పువిణ్ కిడప్పదుమ్,
నఱ్పెరుమ్ తిరైక్కడలుళ్ నానిలాద మున్నెలామ్,
అఱ్పుద ననన్దశయన నాదిభూతన్ మాదవన్,
నిఱ్పదు మిరుప్పదుమ్ కిడప్పదు మెన్నెఞ్జుళే. ౯౫

ఇన్ఱుశాదల్ నిన్ఱుశావ లన్ఱియారుమ్ వైయగ,
త్తొన్ఱినిన్ఱు వాఴ్దలిన్మై కణ్డుమ్నీశ రెన్గొలో,
అన్ఱుపా రళన్ద పాదపోదై యొన్ఱి వానిన్మేల్,
శెన్ఱుశెన్ఱు దేవరా యిరుక్కిలాద వణ్ణమే. ౯౬

శణ్ణమణ్డల త్తినూడు శెన్ఱు వీడుపెఱ్ఱు, మేల్
కణ్ణువీడిలాదకాద లిన్బనాళు మెయ్దువీర్!,
పుణ్డరీక పాద పుణ్ణియకీర్త్తి నుమ్శెవిమడు
త్తుణ్డు, నుమ్ముళ వినై త్తుయరుళ్ నీఙ్గి యుయ్మినో. ౯౭

ముత్తిఱత్తు వాణియ త్తిరణ్డిలొన్ఱుమ్ నీశర్కళ్,
మత్తరాయ్ మయఙ్గుగిన్ఱ తిట్టది లిఱన్దుపో,
నెత్తిఱత్తు ముయ్వదో రుపాయమిల్లై యుయ్కుఱిల్,
తొత్తిఱత్త తణ్డుఴాయ్ నన్మాలైవాఴ్త్తి వాఴ్మినో. ౯౮

కాణిలు మురుప్పొలార్ శెవిక్కినాద కీర్త్తియార్,
పేణిలుమ్ వరన్దర మిడుక్కిలాత దేవరై,
ఆణమెన్ఱడైన్దువాఴు మాదర్గాళ్! ఎమ్మాదిపాల్,
పేణినుమ్ పిఱప్పెనుమ్ పిణక్కఱుక్క కిఱ్ఱిరే. ౯౯

కున్దమోడు శూలమ్ వేల్ గళ్ తోమరఙ్గళ్ తణ్డువాళ్,
పన్దమార దేవర్కళ్ పరన్దు వానకముఱ,
వన్దవాణ నీరైఞ్ఞూఱు తోళ్ గళై త్తుణిత్తనాళ్,
అన్దవన్ద వాకుల మనురరే యఱివరే. ౨౦

సావేరిరాగం - తిరిపుటైతాళం.

వణ్డులావు కోదై మాతర్ కారణత్తి నాల్ వెకుణ్డు,
ఇణ్డవాణ నీరైఞ్ఞూఱు తోళ్ గళై త్తుణిత్తనాళ్,
ముణ్డనీఱన్ మక్కళ్ వెప్పు మోడియఙ్గి యోడిడ,
కణ్డునాణి వాణను క్కిరఙ్గినా నెమ్మాయనే. ౨౧

పోదిల్ మఙ్గై పూదలక్కిఴత్తి దేవి యన్ఱియుమ్,
పోదుతఙ్గు నాన్ముకన్ మకన్ అవన్ మగన్ శొలిల్,
మాదుతఙ్గుకూఱ నేఱతూర్ది యెన్ఱు, వేదనూల్
ఓదుగిన్ఱ తుణ్మైయల్ల దిల్లైమఱ్ ఱురైక్కిలే. ౨౨

మరమ్పొద చ్చరమ్తురన్దు వాలివీఴ మున్నోర్నాళ్,
ఉరమ్పుద చ్చరమ్తురన్ద వుమ్పరాళి యెమ్పిరాన్,
వరఙ్గుఱిప్పిల్ వైత్తవర్కలాదు వానమాళిలుమ్,
నిరమ్పు నీడుపోగ మెత్తిఱత్తుమ్ యార్క్కుమిల్లైయే. ౨౩

అఱిన్దఱిన్దు వామన నడియిణై వణఙ్గినాల్,
శెఱిన్దెఴున్ద ఞాన మోడు శెల్వముమ్ శిఱన్దిడుమ్,
మఱిన్దెఴున్ద తెణ్డిరైయుళ్ మన్ను మాలై వాఴ్త్తినాల్,
పఱిన్దెఴున్దు తీవినైగళ్ పఱ్ఱఱుదల్ పాన్మైయే. ౨౪

ఒన్ఱినిన్ఱు నఱ్ఱవమ్ శెయ్ తూఴియూఴి తోఱెలామ్,
నిన్ఱునిన్ఱ వన్నుణఙ్గ ళుళ్ళియుళ్ళమ్ తూయరాయ్,
శెన్ఱుశెన్ఱు దేవదేవ రుమ్పరుమ్ప రుమ్పరాయ్,
అన్ఱియెఙ్గళ్ శెఙ్గణ్మాలై యావర్ కాణ వల్లరే. ౨౫

పున్బుల వళ్ళియడైత్తరక్కిలచ్చినై శెయ్దు,
నన్బుల వళ్ళితిఱన్దు ఞానన ఱ్చుడర్ కొళీఇ,
ఎన్బిలెళ్కి నెఞ్జురుగి యుళ్కని న్దెళ్ళున్దదోర్,
అన్బిలన్ఱి యాళ్ళియానై యావర్కాణ వల్లరే. ౨౬

ఎట్టుమెట్టు మెట్టుమా యోరేళుమేళు మేళుమాయ్,
ఎట్టుమూన్ఱు మొన్ఱుమాగి నిన్ఱవాది దేవనై,
ఎట్టినా యపేదమో డిఱైఞ్జిని న్ఱవణ్ పెయర్,
ఎట్టెళుత్తు మోదువార్కళ్ వల్లర్వాన మాళవే. ౨౭

శోర్విలాద కాదలాల్ తొడక్కఱా మనత్తరాయ్,
నీరరావణై క్కిడన్ద నిన్ కళల్ నలఙ్గళాల్,
ఆర్వమో డిఱైఞ్జిని న్ఱవణై యరెట్టెళుత్తుమ్,
వారమాగ వోదువార్కళ్ వల్లర్వాన మాళవే. ౨౮

పత్తినోడు పత్తుమా యోరేళినో డోరొన్బదాయ్,
పత్తినా న్దిశైక్కణిన్ఱ నాడుపెఱ్ఱ నన్మైయాయ్,
పత్తినాయ తోఱ్ఱమో డోరాఱ్ఱల్ మిక్క వాదిపాల్,
పత్తరా మవర్క్కలాదు ముత్తిముఱ్ఱ లాగుమే. ౨౯

వాశియాగి నేశమిన్ఱి వన్దెదిర్న్ద దేనుకన్,
నాశమాగి నాళులప్ప నన్మైశేర్ పనఙ్గనిక్కు,
వీశిమేల్ నిమిర్న్దతోళి నిల్లైయాక్కినాయ్ కళల్,
ఆశైయా మవర్క్కలా లమరరాక లాగుమే. ౩౦

శురుట్టిరాగం-తిరిపుటైతాళం.

కణ్డైన్దపా ఱ్కడఱ్కిడన్దు కాలనేమియై క్కడి,
న్దుణ్డైన్దవాలి తన్దను క్కుదవవ న్దిరామనాయ్,
మిణ్డైన్ద వేళ్ మరఙ్గళు మడఙ్గవెయ్దు, వేఙ్గడ
మణ్డైన్ద మాలపాదమే యణ్డైన్దునాళు ముయ్మినో. ౩౧

ఊనిన్మేయ వావినీ ఉఱక్కమో డుణర్చినీ,
ఆనిన్మేయ వైన్దునీ అవఱ్ఱుళ్ నిన్ఱ తూయ్మైనీ,
వానినోడు మణ్ణుమ్నీ వళఙ్గడ ల్పయనుమ్నీ,
యానుమ్నీ యదన్ఱి యెమ్బిరానుమ్నీ యిరామనే. ౯౪

అడక్కరుమ్ పులన్గళై న్దడక్కి యాశైయామవై,
తొడక్కఱుత్తు వన్దుని న్ఱొఴిఱ్కణ్ నిన్ఱ వెన్నైనీ,
విడక్కరుది మెయ్శెయాదు మిక్కోరాశై యాక్కిలుమ్,
కడఱ్కిడన్ద నిన్నలా లోర్కణ్ణిలే నెమ్మణ్ణలే. ౯౫

వరమ్బిలాద మాయైయాయ! వైయమేఴుమ్ మెయ్మ్మైయే,
వరమ్బిలూఴి యేత్తిలుమ్ వరమ్బిలాద కీర్త్తియాయ్,
వరమ్బిలాద పల్పిఱ ప్పఱుత్తువన్దు నిన్కఴల్,
పొరున్దుమా దిరున్దనీ వరమ్శెయ్ పుణ్డరీకనే. ౯౬

వెయ్యవాఴి శఙ్గుతణ్డు విల్లుమ్వాళు మేన్దుశీ
ర్కైయ!, శెయ్యపోదిల్ మాదుశేరు మార్ప! నాదనే!,
ఐయిలాయ వాక్కై నోయఱుత్తువన్దు నిన్నడై
న్దుయ్వదో రుపాయమ్నీ యెనక్కునల్క వేణ్డుమే. ౯౭

మఱన్దుఱన్దు వఞ్జమాఱ్ఱి యైమ్బులన్గళాశైయుమ్
తుఱన్దు, నిన్గణాశైయే తొడర్న్దు నిన్ఱనాయినేన్,
పిఱన్దిఱన్దు పేరిడర్ శుఴిక్కణ్ణిన్ఱు నీఙ్గుమా,
మఱన్దిడాదు మఱ్ఱెనక్కు మాయనల్క వేణ్డుమే. ౯౮

కాట్టినాన్ శెయ్ వల్వినై ప్పయన్దనాల్ మనన్దనై,
నాట్టివైత్తు నల్లవల్ల శెయ్యవెణ్ణినా రెన,
కేట్టదన్ఱి యెన్నదావి పిన్నైకేళ్వ నిన్నొడుమ్,
పూట్టివైత్త వెన్నైనిన్నుళ్ నీక్కల్ పూవైవణ్ణనే. ౯౯

పిఱప్పినోడు పేరిడ ర్చ్చుఴిక్కణ్ణిన్ఱు నీఙ్గుమఃదు,
తిఱప్పవైత్త ఞాననీశరై క్కరైక్కొ డేఱ్ఱుమా,

పెఱుక్కరియ నిన్నపాద పత్తియాన పాశనమ్,
పెఱుక్కరియ మాయనే! ఎనక్కు నల్క వేణ్డుమే. ౧౦౦

శెంజురుట్టిరాగం-రూపకతాళం.

ఇరన్దురైప్పదుణ్డు వాఴి యేమనీర్ నిఱత్తమా,
వరన్దరు న్దిరుక్కుఱిప్పిల్ వైత్తదాగిల్ మన్నుశీ,
ప్పరన్దశిన్దై యొన్ఱినిన్ఱు నిన్నపాద పఙ్గయమ్,
నిరన్దరమ్ నినైప్పదాగ నీనినైక్క వేణ్డుమే. ౧౦౧

విళ్విలాద కాదలాల్ విళఙ్గు పాదపోదిల్ వైత్తు,
ఉళ్ళువేన తూననో యొఴిక్కుమా దెఴిక్కునీ,
ప్పళ్ళిమాయ! పన్ఱియాయ వెన్ఱివీర! కున్ఱినాల్,
తుళ్ళునీర్ వరమ్బుశెయ్ద తోన్ఱల్! ఒన్ఱు శొల్లిడే. ౧౦౨

తిరుక్కలన్దు శేరుమార్వ దేవదేవ దేవనే,
ఇరుక్కలన్ద వేదనీది యాగినిన్ఱ నిన్మలా,
కరుక్కలన్ద కాళమేగ మేనియాయ నిన్పెయర్,
ఉరుక్కల న్దొఴివిలా దునైక్కుమా ఉరైశెయే. ౧౦౩

కడుమ్కవన్దన్ వక్కరన్ కరన్మురన్ శిరమవై,
ఇడన్దుకూఱు శెయ్ద పల్పడైత్తడక్కై మాయనే!,
కిడన్దిరున్దు నిన్ఱియఙ్గు పోదునిన్న పొఱ్కఴల్,
తొడర్న్దు విళ్విలాదదోర్ తొడర్చ్చినల్క వేణ్డుమే!. ౧౦౪

మణ్ణైయు ణ్డుమిఴ్న్దుపి న్నిరన్దుకొ ణ్డళన్దు, మణ్
కణ్ణుళల్ల దిల్లైయెన్ఱు వెన్ఱకాల మాయినాయ్!,
పణ్ణైవెన్ఱ విన్శొల్మఙ్గై కొఙ్గైతఙ్గు పఙ్గయ,
క్కణ్ణ, నిన్నవణ్ణ మల్లదిల్లై యెణ్ణుమ్ వణ్ణమే. ౧౦౫

ఎత్తిఱత్తు మొత్తుని న్ఱుయర్న్దుయర్న్ద పెఱ్ఱియోయ్,
ము త్తిఱత్తు మూరినీ రరావణై త్తుయిన్ఱ, నిన్
పత్తుఱుత్త శిన్దైయోడు నిన్ఱు పాశమ్విట్టవ,
ర్కెత్తిఱత్తు మిన్బమిఙ్గు మఙ్గుమెఙ్గు మాగుమే. ౧౧౨

మట్టులావు తణ్డుఴాయలఙ్గలాయ్! పులన్కఴల్,
విట్టు వీఴ్విలాదపోగమ్ విణ్ణిల్ నణ్ణి యేఱినుమ్,
ఎట్టినో డిరణ్డెనుమ్ కయిఱ్ఱినాల్ మనన్దనై
క్కట్టి, వీడిలాదు వైత్తకాద లిన్బమాకుమే. ౧౧౩

పిన్పిఱక్క వైత్తనన్కొ లన్ఱినిన్ఱు తన్గఴల్,
అన్బుఱైక్క వైత్తనా ళఱిన్దనన్కొ లాఴియా,
న్నిఱత్తోరన్బిలా వఱివిలాద నాయినేన్,
ఎన్దిఱత్తి లెన్కొ లెమ్బిరాన్ కుఱిప్పిల్ వైత్తదే. ౧౧౪

నచ్చరావణై క్కిడన్ద నాద పాదపోదినిల్,
వైత్తశిన్దై వాఙ్గువిత్తు నీఙ్గువిక్క నీయినమ్,
మెయ్త్తన్వల్లై యాదలా లఱిన్దనన్ నిన్మాయమే,
ఉయ్త్తునిన్ మయక్కినిల్ మయక్కలెన్నై మాయనే. ౧౧౫

శాడుశాడు పాదనే శలఙ్గలన్ద పొయ్గైవాయ్,
ఆడరవిన్ వన్పిడర్ నడమ్పయిన్ఱ నాదనే,
కోడునీడు కైయ! శెయ్య పాద నాళు ముళ్ళినాల్,
వీడనాగ మెయ్శెయాద వణ్ణమెన్గొల్ కణ్ణనే. ౧౧౬

నెఱ్ఱిపెఱ్ఱ కణ్ణన్ విణ్ణినాదనోడు పోదిన్మేల్,
నఱ్ఱవత్త నాదనోడు మఱ్ఱుముళ్ళ వానవర్,
కఱ్ఱపెఱ్ఱియాల్ వణఙ్గు పాద నాదవేద, నిన్
పఱ్ఱలా లోర్పఱ్ఱుమఱ్ఱ తుఱ్ఱిలే నురైక్కిలే. ౧౧౭

వెళ్ళైవేలై వెఱ్పునాట్టి వెళ్ళెయిఱ్ ఱరావళాయ్,
అళ్ళలాయ్ క్కడైన్దవన్ ఱరువరైక్కో రామైయాయ్
ఉళ్ళనోయ్గళ్ తీర్మరున్దు వానవర్క్కళిత్త, ఎమ్
వళ్ళలారై యన్ఱిమఱ్ ఱోర్ తెయ్వమ్నాన్ మదిప్పనే. ౮౮

పార్మిగుత్త పారము న్నొఴిచ్చువా నరుచ్చునన్,
తేర్మిగుత్తు మాయమాక్కి నిన్ఱుకొన్ఱు వెన్ఱిశేర్,
మారదర్క్కు వాన్కొడుత్తు వైయ మైవర్పాలదామ్
శీర్మిగుత్త నిన్నలా లోర్దెయ్వనాన్ మదిప్పనే. ౮౯

కులఙ్గళాయ వీరిరణ్డి లొన్ఱిలుమ్ పిఱన్దిలేన్,
నలఙ్గళాయ నఱ్కలైగళ్ నావిలుమ్ నవిన్ఱిలేన్,
పులన్గళైన్దుమ్ వెన్ఱిలేన్, పొఱియిలేన్ పునిద!, ని
న్నిలఙ్గుపాద మన్ఱిమఱ్ ఱోర్పఱ్ఱిలే నెమ్మీశనే. ౯౦

శంకరాభరణరాగం - రూపకతాళం.

పణ్ణులావు మెన్మొఴిప్ పడైత్తడఙ్ గణాళ్పొరుట్టు,
ఎణ్ణిలా వరక్కరై నెరుప్పినాల్ నెరుక్కినాయ్,
కణ్ణలా లోర్కణ్ణిలేన్ కలన్దశుఱ్ఱమ్ మఱ్ఱిలేన్,
ఎణ్ణిలాదమాయ నిన్నై యెన్నుళ్నీక్క లెన్ఱుమే. ౯౧

విడైక్కులఙ్గ ళేఴడర్త్తు వెన్ఱివేఱ్కణ్ మాదరార్,
కడిక్కలన్ద తోళ్పుణర్న్ద కాలియాయ! వేలైనీర్,
పడైత్తడైత్త దిఱ్కిడన్దు మున్కడైన్ద నిన్ఱనక్కు,
అడైక్కలమ్ పుగున్దవెన్నై యఞ్జలెన్న వేణ్డుమే. ౯౨

శురుమ్బరఙ్గు తణ్డుఴాయ్ తుదైన్దలర్న్ద పాదమే,
విరుమ్బినిన్ ఱిఱైఞ్జువేఱ్ ఱిరఙ్గరఙ్గ వాణనే!,
కరుమ్బిరున్ద కట్టియే! కడఱ్కిడన్ద కణ్ణనే!,
ఇరుమ్బరఙ్గ వెఞ్జర న్దురన్ద విల్లిరామనే. ౯౩

ఊనిన్మేయ వావినీ ఉఱక్కమో డుణర్చ్చినీ,
ఆనిన్మేయ వైన్దునీ అవఱ్ఱుళ్ నిన్ఱ తూయ్మైనీ,
వానినోడు మణ్ణుమ్నీ వళఙ్గడ ల్పయనుమ్నీ,
యానుమ్నీ యదన్ఱి యెమ్బిరానుమ్నీ యిరామనే. ౯౪

అడక్కరుమ్ పులన్గళై న్దడక్కి యాశైయామవై,
తుడక్కఱుత్తు వన్దు నిన్ఱొఴిఱ్కణ్ నిన్ఱ వెన్నైనీ,
విడక్కరుది మెయ్ శెయాదు మిక్కోరాశై యాక్కిలుమ్,
కడఱ్కిడన్ద నిన్నలా లోర్కణ్ణిలే నెమ్మణ్ణలే. ౯౫

వరమ్బిలాద మాయైయాయ! వైయమేఴుమ్ మెయ్మ్మైయే,
వరమ్బిలూఴి యేత్తిలుమ్ వరమ్బిలాద కీర్త్తియాయ్,
వరమ్బిలాద పల్పిఱప్పఱుత్తువన్దు నిన్కఴల్,
పొరున్దుమా దిరున్దనీ వరమ్ శెయ్ పుణ్డరీకనే. ౯౬

వెయ్యవాఴి శఙ్గుతణ్డు విల్లుమ్వాళు మేన్దుశీ
ర్కైయ!, శెయ్యపోదిల్ మాదుశేరు మార్ప! నాదనే!,
ఐయిలాయ వాక్కై నోయఱుత్తువన్దు నిన్నడై,
న్దుయ్వదో రుపాయమ్నీ యెనక్కునల్క వేణ్డుమే. ౯౭

మఱన్దుఱన్దు వఞ్జమాఱ్ఱి యైమ్బులన్గళాశైయుమ్
తుఱన్దు, నిన్గణాశైయే తొడర్న్దు నిన్ఱనాయినేన్,
పిఱన్దిఱన్దు పేరిడర్ శుఴిక్కణ్ నిన్ఱు నీఙ్గుమా,
మఱన్దిడాదు మఱ్ఱెనక్కు మాయనల్క వేణ్డుమే. ౯౮

కాట్టినాన్ శెయ్ వల్వినై ప్పయన్దనాల్ మనన్దనై,
నాట్టివైత్తు నల్లవల్ల శెయ్యవెణ్ణినా రెన,
క్కేట్టదన్ఱి యెన్నదావి పిన్నై కేళ్వ నిన్నొడుమ్,
పూట్టివైత్త వెన్నై నిన్నుళ్ నీక్కల్ పూవైవణ్ణనే. ౯౯

పిఱప్పినోడు పేరిడ ర్చ్చుఴిక్కణ్ నిన్ఱు నీఙ్గుమః,
తిఱప్పవైత్త ఞాననీశరై క్కరైక్కొ డేఱ్ఱుమా,

పెఱుక్కరియ నిన్నపాద పత్తియాన పాశనమ్,
పెఱుక్కరియ మాయనే! ఎనక్కనల్క వేణ్డుమే. ౧౦౦

శెంజురుట్టిరాగం-రూపకతాళం.

ఇరన్దురైప్పదుణ్డు వాఴ్త్తి యేమనీర్ నిఱత్తమా,
వరన్దరు న్దిరుక్కుఱిప్పిల్ వైత్తదాగిల్ మన్నుశీర్,
పరన్దశిన్దై యొన్ఱినిన్ఱు నిన్నపాద పఙ్గయమ్,
నిరన్దరమ్ నినైప్పదాగ నీనినైక్క వేణ్డుమే. ౧౦౧

విళ్ విలాద కాదలాల్ విళఙ్గు పాదపోదిల్ వైత్తు,
ఉళ్ళువేన తూననో యొఴిక్కుమా దెఴిక్కునీ,
పళ్ళిమాయ! పన్ఱియాయ వెన్ఱివీర! కున్ఱినాల్,
తుళ్ళునీర్ వరమ్బుశెయ్ద తోన్ఱల్! ఒన్ఱు శొల్లిడే. ౧౦౨

తిరుక్కలన్దు శేరుమార్ప దేవదేవ దేవనే,
ఇరుక్కలన్ద వేదనీది యాగినిన్ఱ నిస్కలా,
కరుక్కలన్ద కాళమేగ మేనియాయ నిన్ పెయర్,
ఉరుక్కలన్దొఴివిలాదు రైక్కుమా ఉఱై శెయే. ౧౦౩

కడుఙ్గవన్దన్ వక్కరన్ కరన్ మురన్ శిరమవై,
ఇడన్దుకూఱు శెయ్ద పల్ పడైత్తడక్కై మాయనే!,
కిడన్దిరున్దు నిన్ఱియఙ్గు పోదునిన్న పొఱ్కఴల్,
తొడర్న్దు వీఴ్విలాదదోర్ తొడర్చ్చినల్క వేణ్డుమే!. ౧౦౪

మణ్ణైయుణ్డుమిఴ్న్దు పిన్నిరన్దుకొణ్డళన్దు, మణ్
కణ్ణుళల్ల దిల్లైయెన్ఱు వెన్ఱకాల మాయినాయ్!,
పణ్ణైవెన్ఱ విన్శొల్ మఙ్గై కొఙ్గైతఙ్గు పఙ్గయ,
కణ్ణ, నిన్నవణ్ణ మల్లదిల్లై యెణ్ణుమ్ వణ్ణమే. ౧౦౫

కళుత్తెదిర్న్ద కాలనేమి కాలనోడు కూడవ,
న్దళుత్త వాళ్తికళుత్తణ్ణు విల్లుమ్వాళు మేన్దినాయ్!,
తోళుక్కలన్ద వూనమక్క దొళ్తిక్కవన్తు కున్తమున్,
పాళుత్తనిన్ పుక్కుక్కళా లోరనేకమిల్లై నెఞ్జమే. ౧౦౬.

కాయ్శినత్త కాశిమన్నన్ వక్కరన్ పవుణ్డిరన్,
మాశినత్త మాలిమాన్ శుమాలి కేశి తేనుకన్,
నాశముత్తు వీళ్ణ నాళ్కవర్న్ద నిన్కళుక్కలాల్,
నేశపాశ మెత్తిఱత్తుమ్ వైత్తిడే నెమ్మీశనే. ౧౦౭

కేడిల్శీర్ వరత్తినాయ్ కెడుమ్వర త్తయనరన్,
నాడినోడు నాట్టమాయిరత్తనాడు నణ్ణినుమ్,
వీడదాన పోగమెయ్ది వీత్తిరున్ద పోదిలుమ్,
కూడుమాశై యల్లదొన్ఱు కొళ్వనో కుఱిప్పిలే. ౧౦౮

శురుక్కవారై యిన్ద్రియే శురుఙ్గినాయ్ శురుఙ్గియుమ్,
పెరుక్కవారై యిన్ద్రియే పెరుక్కమెయ్దు పెత్తియోయ్!,
శెరుక్కవార్ కళ్ తీక్కుణఙ్గళ్ తీర్త దేవదేవనె,
న్దిరుక్కవాయ్ మునిక్కుణఙ్గళ్ లేత్తయాను మేత్తినేన్. ౧౦౯

తూయనాయు మన్దియుమ్ శురుమ్బులావు తణ్డుళాయ్,
మాయ!నిన్నై నాయినేన్ వణఙ్గివాళ్త్తు మీదెలామ్,
నీయుమ్నిన్ కుఱిప్పినిల్ పొఱుత్తునల్కు వేలైనీ,
ప్పేయలోడు పత్తర్శిత్తమ్ మేయవేలై వణ్ణనే. ౧౧౦

మోహనరాగం-రూపకతాళం.

నైదునిన్నై వల్లవా పళ్తిత్తువరుక్క మాఱిల్పోర్,
శెయ్దునిన్న శెత్తత్తీయిల్ వెన్దవరుక్కమ్ వన్దునై,
ఎయ్దలాగు మెన్బరాదలా లెమ్మాయ నాయినేన్,
శెయ్దకుత్తమ్ నత్తమాగ వేకొళ్ జ్ఞాలనాదనే. ౧౧౧

వాళ్గళాగి నాళ్గళ్ శెల్ల నోయ్మైకున్ఱి మూప్పెయ్ది,
మాళునా ళదాదలాల్ వణఙ్గివాళ్త్ తెన్నెఞ్జమే,
అళదాగు నన్మైయెన్ఱు నన్గుణర్న్ద దన్ఱియుమ్,
మీళ్విలాదపోగమ్ నల్కవేణ్డుమ్ మాల పాదమే. ౧౧౨

శలఙ్గలన్ద శెఞ్జడై క్కఱుత్తకణ్డన్ వెణ్డలై,
పులన్కలఙ్గవుణ్డ పాదకత్తన్ వన్తుయర్ కెడ,
అలఙ్గల్ మార్పిల్ వాశనీర్ కొడుత్తవ నడుత్తశీర్,
నలఙ్గొళ్ మాలై నణ్ణుమ్వణ్ణ మెణ్ణు వాళి నెఞ్జమే. ౧౧౩

ఈనమాయ వెట్టునీక్కి యేదమిన్ఱి మీదుపోయ్,
వానమాళ వల్లైయేల్ వణఙ్గివాళ్త్తెన్నెఞ్జమే.
ఞానమాగి ఞాయిఱాగి ఞాలముఱ్ఱు మోరెయిఱ్ఱ్,
ఏనమా యిడన్దమూర్త్తి యెన్దైపాద మెణ్ణియే. ౧౧౪

* అత్తనాగి యన్నైయాగి యాళు మెమ్బిరానుమాయ్,
ఒత్తోవ్వాద పల్పిఱప్పొళిత్తు నమ్మై యాట్కొళ్వాన్,
ముత్తనార్ ముకున్దనార్ పుగున్దు నమ్ముళ్ మేవినార్,
ఎత్తినా లిడర్క్కడల్ కిడత్తి యేళైనెఞ్జమే!. ౧౧౫

మాఱుశెయ్ద వాళరక్కన్ నాళులప్ప, అన్ఱిలఙ్గై
నీఱుశెయ్దు శెన్ఱుకొన్ఱు వెన్ఱికొణ్డ వీరనార్,
వేఱుశెయ్దు తమ్ముళెన్నై వైత్తిడామైయాల్, నమన్
కూఱుశెయ్దుకొణ్డిఱన్ద కుఱ్ఱ మెణ్ణవల్లనే. ౧౧౬

అచ్చమ్నోయో డల్లల్ పల్పిఱప్పవాయ మూప్పివై,
వైత్తశిన్దై వైత్తవాక్కై మాఱ్ఱి వానిలేఱ్ఱువాన్,
అచ్చుద ననన్దకీర్త్తి యాదియన్ద మిల్లవన్,
నచ్చు నాగణైక్కిడన్దనాదన్ వేదకీదనే. ౧౧౭

శొల్లినుమ్ తొళ్ళిల్ కణుమ్ తొడక్కఱాద వన్బినుమ్,
అల్లుమ్ నన్బగలినోడానమాలై కాలైయుమ్,
అల్లినా మలర్క్కిళత్తి నాదపాదపోదినై,
పుల్లియుళ్ళమ్ విళ్ళిలాదు పూణ్డుమీణ్డదిల్లైయే. ౧౧౮

[చాత్తుముఱైప్పాట్టుక్కళ్.]

పొన్నిశూళ్ఱరఙ్గమేయ పూవైవణ్ణ మాయకేళ్,
ఎన్నదావియెన్నుమ్ వల్వినైయినుట్కొళున్దెళున్దు,
ఉన్నపాదమెన్న నిన్ఱవొణ్శుడర్క్కొళుమలర్,
మన్నవన్దుపూణ్డు వాట్టమిన్ఱి యెఙ్గుమ్ నిన్ఱదే. ౧౧౯


ఇయక్కఱాద పల్పిఱప్పిలెన్నై మాఱ్ఱి యిన్ఱువ,
న్దుయక్కొళ్ మేగవణ్ణనణ్ణి యెన్నిలాయ తన్నుళే,
మయక్కినాన్ తన్మన్నుశోది యాదలాలెన్నావిదాన్,
ఇయక్కెలామఱుత్తఱాద విన్బవీడు పెఱ్ఱదే. ౧౨౦

అడివరవు.—పూ, అఱు, ఐన్దు, మూన్ఱు, నిన్ఱు, నాకమ్, ఒన్ఱు, ఆది, తాదు, తన్నుళ్, శొల్లు; శొల్ ఉలకు, ఇనైన్ఱ, తూయ్మై, అఙ్గమ్, తలై, ఏకమ్, విడత్త, పుళ్, కూశమ్, అరఙ్గన్; అరఙ్గన్ పణ్డు, వానిఱమ్, కఙ్గై, వరత్తినిల్, ఆన్, విణ్, పడై, పరత్తిల్, వానకమ్, కాలన్; కాలన్ కురక్కినమ్, మిన్, ఆతి, అమ్బులావు, ఆడకమ్, కాయ్త్త, కడమ్, వెఱ్పు, ఆనై, ఆయన్; ఆయన్ వేఱు, వెఞ్జినమ్, పాలిన్, మణ్, తోడు, కారొడొత్త, కున్ఱు, కొణ్డై, వెణ్డిరై, శరమ్; శరమ్ పాఱ్ణఱ, మోడి, ఇలై, మన్ను, ఇలఙ్గై, శఙ్గు, మరమ్, శాలి, శెళు, నడన్ద; నడన్ద కరణ్డమ్, నన్ఱు, నిన్ఱు, నిఱ్పతుమ్, ఇన్ఱు, శణ్డ, ముత్తిరమ్, కాణిల్, కున్దమ్, వణ్డు; వణ్డు, పోదిల్, మరమ్, అఱిన్దు, ఒన్ఱి, పున్పులమ్, ఎట్టు, చోర్వు, పత్తిన్, వాళి, కడై; కడై ఎత్తిఱమ్, మట్టు, పిన్బు, నచ్చరా, చాదు, నెఱ్ఱి, వెళ్ళై, పార్మికుత్త, కులఙ్గళాయ, పణ్డులావు; పణ్డులావు విడై, కురమ్బు, ఊనిన్ మేయ, అడక్కరుమ్, వరమ్బిల్, వెయ్యవాళి, మఱమ్, కాట్టి, పిఱన్దు, ఇరన్దు; ఇరన్దు విళ్విలాద, తిరుక్కలన్దు, కడుఙ్గవన్దన్, మణ్ణై, కఱుత్తెతిర్న్ద, కాయ్శినత్త, కేడిల్ శీర్. కురుక్కువారై, తూయనాయుమ్, వైతు; వైతు వాళ్, శరఙ్గలన్ద, ఈనమాయ, అత్తనాకి, మాఱుశెయ్త, అచ్చనోయొడు, శొల్లినుమ్, పొన్నిశూళ్, ఇయక్కఱాత, కావలిల్.

తిరుమళిశైయాళ్వార్ తిరువడిగళే శరణమ్.

తిరుచ్చన్దవిరుత్తమ్ సమ్పూర్ణమ్.

ఆగ, పాట్టు – ౧౨౦.



శ్రీ

శ్రీమతేరామానుజాయనమః.

తొణ్డరడిప్పొడియాழ్వార్ అరుళిచ్చెయ్ద

తిరుమాలై.

తనియన్.

(ఇరువికల్ప నేరిశై వెణ్బా.)

తిరువరఙ్గప్పెరుమాళరైయ రరుళిచ్చెయ్దదు.

మన్నియ్ నుమ్ వేణ్డామనమే మదిళరఙ్గర్,
కన్నినమ్ మేయ్త్త కழలిణైక్కీழ్, — ఉన్ని
తిరుమాలై పాడుమ్శీర్ త్తొణ్డరడిప్పొడియెమ్
పెరుమానై, ఎప్పొழுదుమ్ పేశు.

శ్రీమతేరామానుజాయనమః.

ఇప్రబన్ధత్తిల్, శ్రీతొణ్డరడిప్పొడియాழ్వార్ యాదృచ్ఛికమాన తిరునామ సఙ్కీర్తనత్తాలే యమాదికళ్ తలైయిలేకాలై వైత్తు అతినుడై య ఇనిమైయాలే పరమపదంవేణ్డేనెన్నుమ్, అత్తోడు విరోధిక్కుమ్ సంసారమ్ వేణ్డేనెన్నుమ్ శొల్లి, పాపప్రచురర్కుమ్ తిరునామఙ్గళ్ అధికారముణ్డాయిరుక్క ఇవ్విషయత్తైయిழప్పతేయెన్ను వెఱుక్కిఱార్. అస్థిరత్వాది దోషదుష్టఙ్గళాన ప్రాకృతవిషయఙ్గళై పఱ్ఱువార్ అవిశేషజ్ఞరెన్నుమ్, భోక్తావిన్ నిలైయిల్లామైయుమ్ శొల్లుకిఱార్ ఆఱుపాట్టాళవుమ్.

ఇని ముముక్షుక్కళాయ్ భ్రమిత్తిరుక్కిఱ బాహ్యరైక్కుఱిత్తు ఆశ్రయణవస్తువై వుపదేశిత్తు ఇదుకేట్టాల్ పోఱాతవర్ కళ్ వధ్యరెన్నుమ్, ఇశైన్దవర్కళై కుఱిత్తు కృష్ణనై యాశ్రయిఙ్గోళెన్నుమ్, అవన్ కాలవిప్రకృష్టనన్నిక్కే పిఱ్పాడర్కు ఉతవుమ్పడి కోయిలిలే సన్నిహితనెన్నుమ్ వుపదేశిత్తు

ఇదుక్కు కణ్ణఱివుడైయార్ గర్భనిర్భాగ్యరెన్నుమ్ శొల్లుగిఱార్. ఇప్పడి తామ్ పెఱ్ఱాలుమ్ పిఱరనర్థమ్ పొఱుక్కమాట్టేనెన్నుమ్, ఎల్లారుమ్ తిరునామత్తైచ్చొల్లి ప్పిఴైక్కప్పడుకాణెన్ను మనోరథిత్తు,అవర్కళోట్టైసంసర్గత్తాల్ వన్దవిడాయ్తీర తిరునామత్తైచ్చొల్లుగిఱార్.అదర్కుమేలే తమక్కుసమ్బన్ధజ్ఞానమ్పిఱప్పిత్తు విషయానురూపమాక భక్తిపెరుగి,కణ్కళిత్తు,పురవెళ్ళమిట్టు, వుడలురికినపడియైచ్చొల్లి, ఉఴవతిన్దార్క్కు అకలవొణ్ణాతెన్నుమ్,మనస్సాల్ పరిచ్ఛేదిక్కవొణ్ణాతెన్నుమ్, పాశురమిట్టుప్పేశవుమ్ ఒణ్ణాతెన్నుమ్, మఱక్కవొణ్ణాదెన్నుమ్ శొల్లుగిఱార్ ఇరుపత్తుమూన్ఱామ్పాట్టళవుమ్.

ఇని ఇవర్ తమక్కు పిఱన్దభక్తి, విషయవైలక్షణ్యత్తుక్కనురూపమాయిరామైయాలే అదు కృత్రిమమెన్నుమ్, శాస్త్రీయమాన భక్త్యాదికళుక్కుళ్ళనన్దైయుమ్, తిర్యక్కుక్కళుక్కుళ్ళ నన్దైయుమ్, ఆనైత్తన్నిడరిలే నినైత్తనినైవుమ్, విలక్షణదేశవాసముమ్ ఇవైయెల్లామ్ ఇల్లామైయేయన్ఱిక్కే పిఱర్క్కు అనర్థకరనానేనెన్గిఱార్ ముప్పత్తోరామ్పాట్టళవుమ్.

ఇప్పడి నీచవిషయజ్ఞళుక్కు మాకాతానోరువనాయిరుక్క నన్దుకొడునిన్ఱ మూర్ఖనెన్నుమ్, నిర్లజ్జనెన్నుమ్, కిట్టి అవద్యత్తైవిళైప్పేనల్లేన్ ఎన్గిఱార్. సర్వేశ్వరన్ అవనుడైయనీరైయాలే విశేషకటాక్షమ్బణ్ణవేణుమ్ ఎన్ను కతఱి, అదు పెఱామైయాలే కిలాయ్క్కిఱార్ ముప్పత్తేఴామ్పాట్టళవాక. ఇప్పడి త్వరైయైయుడైయ ప్రపన్నరైయుగత్తి అవర్కళుక్కు జన్మత్తిన్ తాఴ్వాల్ వరుమ్ కుఱైవిల్లైయెన్నుమ్,అవర్కళుక్కు హింసాదివృత్తత్తాల్ ఉత్థానఫల మనుభవిక్కవేణ్డామెన్నుమ్,తజ్ఞళోడు సమ్బన్ధిత్తారైయుమ్ పరిశుద్ధరాక్కు మవరెన్నుమ్,అవర్కళ్ ఎమ్బెరుమానోపాది పూజ్యరెన్నుమ్ ఇవర్కళై జన్మవృత్తాదికళాలే కుఱైయనినైత్తవర్కళ్ చణ్డాళరెన్నుమ్, శొల్లి, అనన్తరమ్ బ్రహ్మేశానాదికళుక్కుమ్ దుర్లభమానపేఱ్ఱై ఒరుతిర్యక్కుక్కు కొడుత్తపడి వుపదేశిత్తు ఇప్రబన్ధమ్,కఱ్ఱార్క్కు ఫలమ్ శొల్లి తలైక్కట్టుకిఱార్.

జీయర్ తిరువడిగళే శరణమ్.

(కలినిలైత్తుఱై.)

సహానారాగం-ఆదితాళం.

కావలిల్ పులనైవైత్తు క్కలితన్నైక్కడక్కప్పాయ్న్దు,
నావలి ట్టుళితరుగిన్ఱోమ్ నమన్దమర్ తలైగళ్ మీదే,
మూవులగుణ్డుమిళ్న్ద ముదల్వ! నిన్నామమ్ కఱ్ఱ,
ఆవలిప్పుడమై కణ్డా యరఙ్గమానగరుళానే. ౧

పచ్చైమామలైపోల్ మేని పవళవాయ్ కమలచ్చెఙ్గణ్,
అచ్చుదా వమరరేఱే ఆయర్తమ్కొళున్దే యెన్నుమ్,
ఇచ్చువై తవిర యాన్పోయ్ యిన్దిరలోకమాళుమ్,
అచ్చువై పెఱినుమ్ వేణ్డే నరఙ్గమానగరుళానే. ౨

వేదనూ ఱ్పిరాయమ్నూఱు మనిశర్తామ్ పుగువరేలుమ్,
పాదియు ముఱఙ్గిప్పోగుమ్ నిన్ఱది ల్పదినైయాణ్డు
పేదైపాలగనదాగుమ్ పిణి పశి మూప్పు త్తున్బమ్,
ఆదలాల్ పిఱవివేణ్డే నరఙ్గమానగరుళానే. ౩

మొయ్త్త వల్వినైయుళ్ నిన్ఱు మూన్ఱెళుత్తుడైయపేరాల్,
కత్తిరబన్దుమన్ఱే పరాఙ్గతి కణ్డుకొణ్డాన్,
ఇత్తనై యడియరానా ర్కిరఙ్గుమరఙ్గనాయ
పిత్తనై, ప్పెఱ్ఱుమన్దో పిఱవియుళ్ పిణఙ్గుమాఱే. ౪

పెణ్డిరా ల్సుగఙ్గళుయ్ప్పాన్ పెరియదోరిడుమ్బైపూణ్డు,
ఉణ్డిరా క్కిడక్కుమ్పోదు ఉడలుక్కే కరైన్దునైన్దు,
తణ్డుళాయ్ మాలైమార్ప నమర్కళాయ్ ప్పాడియాడి,
తొణ్డుపూ ణ్డముదముణ్ణా తొళుమ్బర్ శోఱుగక్కుమాఱే. ౫

కల్యాణిరాగం.

మఱమ్శువర్ మదిళెడుత్తు మఱుమైక్కే వెఱుమైపూణ్డు,
పుఱమ్శువ రోట్టైమాడమ్ పురళుమ్పో దఱియమాట్టీర్,
అఱమ్శువరాగినిన్ఱ వరఙ్గనా ర్క్కాట్చెయ్యాదే,
పుఱమ్శువర్ కోలమ్ శెయ్దు పుళ్కవ్వ క్కిడక్కిన్ఱీరే. ౬

పుళ్లైయుఱు మాగినిన్ఱ పుత్తోడు శమణమెల్లామ్,
కళ్లైయుఱుక్కఱ్ఱు మాన్దర్ కాణ్బరో కేట్పరో తాం,
తళ్లైయుఱుప్పుణ్డుమ్ శావేం శత్తియఙ్గాణ్ మినైయా,
శిళైయినా లిలఙ్గైశెఱ్ఱ తేవనే తేవనావాన్. ౭

వెఱుప్పొడు శమణర్ ముణ్డర్ విదియిల్ శాక్కియర్కళ్, నిన్బాల్
పొఱుప్పరియనగళ్ పేశిల్ పోవదే నోయదాగి,
కుఱిప్పెనక్కడైయుమాగిల్ కూడుమేల్, తలైయైయాఙ్గే
అఱుప్పదే కరుమఙ్గణ్డా యరఙ్గమానగరుళానే. ౮

మఱ్ఱుమోర్ తెయ్వముణ్డే మదియిలా మానిడఙ్గాళ్!,
ఉఱ్ఱపోదన్ఱి నీఙ్గ ళొరువనెన్ఱుణరమాట్టీర్,
అఱ్ఱమేలొన్ఱఱీయీ రవనైయల్లాల్ దెయ్వమిల్లై,
కఱ్ఱినమ్ మేయ్త్తవెన్దై కళలిణై పణిమినీరే. ౯

నాట్టినాన్ తెయ్వమెఙ్గుమ్ నల్లదో రరుళ్తన్నాలే,
కాట్టినాన్ తిరువరఙ్గ ముయ్యవర్క్కుయ్యుమ్వణ్ణమ్,
కేట్టిరే నమ్బిమీర్కాళ్ కెరుడవాగననుమ్నిఱ్క,
చ్చేట్టైదన్ మడియగత్తు చ్చెల్వమ్పార్ త్తిరుక్కిన్ఱీరే. ౧౦

ధన్యాసిరాగం.

ఒరువిల్లా లోఙ్గుమున్నీ రడైత్తులగఙ్గళుయ్య,
చ్చెరువిలే యరక్కర్కోనై చ్చెఱ్ఱ నమ్ శేవగనార్,
మరువియ పెరియకోయిల్ మదిట్టిరువరఙ్గ మెన్నా,
క్కరువిలే తిరువిలాదీర్ కాలత్తై క్కళిక్కిన్ఱీరే. ౧౧

నమను ముఱ్కలను పేశ నరగిల్ నిన్ఱార్కళ్ కేట్క,
నరగమే శువర్క్కమాగుమ్ నామఙ్గళుడైయ నమ్బి,
అవనదూ రరఙ్గమెన్నా దయర్త్తువీళ్ నలియమాన్దర్,
కవలైయుట్పడుగిన్ఱారె న్ఱదనుక్కే కవర్గిన్ఱేనే. ౧౨

ఎఱియునీర్ వెఱిగొళ్ వేలై మానిలత్తుయిర్కళెల్లామ్,
వెఱిగొళ్ పూన్దుళవమాలై విణ్ణవర్కోనై యేత్త,

అఱివిలా మనిశరెల్లా మరఙ్గమె న్ఱళైప్పరాగిల్,
పొఱియిల్ వాఴ్ నరగమెల్లామ్ పుల్లెఴు న్దొఴియుమన్ఱే. ౧౩

❋ వణ్డిన మురలుమ్శోలై మయిలిన మాలుమ్శోలై,
కొణ్డల్ మీ దణవుమ్శోలై కుయిలిన కూవుమ్శోలై,
అణ్డర్కో నమరుమ్శోలై యణితిరువరఙ్గమెన్నా,
మిణ్డర్పాయ్ న్దుణ్ణుమ్శోఱ్ఱై విలక్కి నాయ్క్కిడుమినీరే. ౧౪

మెయ్యర్క్కే మెయ్యనాగుమ్ విదియిలా వెన్నైప్పోల,
పొయ్యర్క్కే పొయ్యనాగుమ్ పుట్కొడి యుడైయకోమాన్,
ఉయ్యప్పో ముణర్వినార్కట్ కొరువనె న్ఱుణర్న్ద పిన్నై,
ఐయప్పా డఱుత్తుత్తోన్ఱు మఴగనూ రరఙ్గమన్ఱే. ౧౫

కాంభోదిరాగం.

శూదనాయ్ క్కళ్వనాగి త్తూర్త్తరో డిశైన్దకాలమ్,
మాదరార్ కయఱ్కణెన్నుమ్ వలైయుట్ పట్టఴున్దువేనై,
పోదరేయెన్ఱుశొల్లి ప్పున్దియిఱ్పుగున్దు, తన్బాల్
ఆదరమ్పెరుగవైత్త వఴగనూ రరఙ్గమన్ఱే. ౧౬

విరుమ్బి నిన్ఱేత్తమాట్టేన్ విదియిలేన్ మదియొన్ఱిల్లై,
ఇరుమ్బుపోల్ వలియనెఞ్జ మిఱైయిఱై యురుగుమ్వణ్ణమ్,
శురుమ్బమర్ శోలైశూఴ్న్ద వరఙ్గమాకోయిల్ కొణ్డ,
కరుమ్బినై క్కణ్డుకొణ్డెన్ కణ్ణిణై కళిక్కుమాఱే. ౧౭

ఇనితిరై త్తివలైమోద వెఱియుమ్ తణ్పరవైమీదే,
తనికిడ న్దరశుశెయ్యుమ్ తామరైక్కణ్ణ నెమ్మాన్,
కనియిరున్దనైయ శెవ్వాయ్ క్కణ్ణనై క్కణ్డకణ్గళ్,
పనియరు మ్బుదిరుమాలో వెన్శెయ్గేన్ పావియేనే. ౧౮

❋ కుడతిశై ముడియైవైత్తు క్కుణదిశై పాదమ్నీట్టి,
వడతిశై పిన్బుకాట్టి త్తెన్దిశై యిలఙ్గైనోక్కి,
కడల్నిఱ క్కడవుళెన్దై యరవణై త్తుయిలుమాక,
ణ్డుడలెన క్కురుగుమాలో వెన్శెయ్గే నులగత్తీరే. ౧౯

పాయనీ రరఙ్గన్దన్ను ట్పామ్బణై ప్పళ్ళికొణ్డ,
మాయనార్ తిరునన్మార్వుమ్ మరగదవురువుమ్ తోళుమ్,
తూయతామరై క్కణ్గళుమ్ తువరిదఴ్ ప్పవళవాయుమ్,
ఆయశీర్ ముడియుమ్ తేశు మడియరో ర్క్కగలలామే. ౨౦

తోడిరాగం.

పణివినాల్ మనమదొన్ఱి ప్పవళవా యరఙ్గనార్క్కు,
తుణివినాల్ వాఴమాట్టా త్తొల్లైనెఞ్జే నీశొల్లాయ్,
అణియినార్ శెమ్బొనాయ వరువరైయనైయ కోయిల్,
మణియనార్ కిడన్దవాఱ్ఱై మనత్తినాల్ నినైక్కలామే. ౨౧

పేశిఱ్ఱే పేశలల్లా ల్పెరుమైయొ న్ఱుణరలాగాదు,
ఆశఱ్ఱార్ తఙ్గట్కల్లా లఱియలా వానుమల్లన్,
మాశఱ్ఱార్ మనత్తుళానై వణఙ్గినా మిరుప్పదల్లాల్,
పేశత్తా నావదుణ్డో పేదైనెఞ్జే నీశొల్లాయ్. ౨౨

కఙ్గైయిల్ పునిదమాయ కావిరి నడువుపాట్టు,
పొఙ్గునీర్ పరన్దుపాయుమ్ పూమ్పొఴి లరఙ్గన్దన్నుళ్,
ఎఙ్గణ్మా లిఱైవనీశన్ కిడన్దదోర్ కిడక్కైకణ్డుమ్,
ఎఙ్గనమ్ మఱన్దువాఴ్గే నేఴైయే నేఴైయేనే. ౨౩

వెళ్ళనీర్ పరన్దుపాయుమ్ విరిపొఴి లరఙ్గన్దన్నుళ్
కళ్వనార్, కిడన్దవాఱుమ్ కమలనల్ ముగముఙ్కణ్డుమ్,
ఉళ్ళమే వలియైపోలు మొరువనె న్ఱుణరమాట్టాయ్,
కళ్ళమే కాదల్ శెయ్దున్ కళ్ళత్తే కఴిక్కిన్ఱాయే. ౨౪

కుళిత్తు మూన్ఱనలై యోమ్బుమ్ కుఱికొ ళన్దణమైదన్నై,
ఒళిత్తిట్టే నెన్కణిల్లై నిన్కణుమ్ పత్తనల్లేన్,
కళిప్పదెన్ కొణ్డునమ్బి కడల్వణ్ణా! కదఱుగిన్ఱేన్,
అళిత్తెనక్ కరుళ్శెయ్కణ్డా యరఙ్గమానగరుళానే. ౨౫

కమాస్ రాగం.

పోదెలామ్ పోదుకొ ణ్డున్పొన్నడి పునైయమాట్టేన్,
తీదిలా మొఴిగళ్కొ ణ్డున్తిరుక్కుణమ్ శెప్పమాట్టేన్,

కాదలాల్ నెఞ్జమన్బు కలన్దిలే నదుతన్నాలే,
ఏదిలే నరఙ్గర్కెల్లే యెన్ శెయ్‌వాన్ తోన్ఱినేనే ౨౬

కురఙ్గుగళ్ మలైయైనూక్క కుళిత్తుత్తామ్పురణ్డిట్టోడి,
తరఙ్గనీ రడైక్కలుఱ్ఱ శలమిలా వణిలుమ్ పోలేన్,
మరఙ్గళ్‌పోల్ వలియనెఞ్జమ్ వఞ్జనేన్ నెఞ్జుతన్నాల్,
అరఙ్గనా ర్కాట్చెయ్యాదే యళియత్తే నయర్కిన్ఱేనే. ౨౭

ఉమ్బరా లఱియలాగా వొళియుళా రానైక్కాగి,
చ్చెమ్బులా లుణ్డవాయుమ్ ముదలైమేల్ శీఱివన్దాన్,
నమ్బరమాయదుణ్డే నాయ్‌గళోమ్, శిఱుమైయోరా
ఎమ్బిరాఱ్కాట్చెయ్యాదే యెన్ శెయ్‌వాన్ తోన్ఱినేనే. ౨౮

ఊరిలేన్ కాణియిల్లై యుఱవుమఱ్ఱొరువరిల్లై,
పారిల్ నిన్‌పాదమూలమ్ పఱ్ఱిలేన్ పరమమూర్త్తీ!,
కారొళివణ్ణనే! కణ్ణనే! కదఱుగిన్ఱేన్,
ఆరుళర్ కళైకణమ్మా! అరఙ్గమానగరుళానే. ౨౯

మనత్తిలోర్ తూయ్‌మైయిల్లై వాయిలో రిన్శొలిల్లై,
శినత్తినా ల్చెఱ్ఱమ్‌నోక్కి త్తీవిళి విళమ్బన్ నాన్,
పునత్తుళాయ్ మాలైయానే! పొన్నిశూళ్ తిరువరఙ్గా!,
ఎనక్కిని కదియెన్శొల్లా యెన్నై యాళుడైయకోవే. ౩౦

సాత్తిరాం.

తవత్తుళార్ తమ్మిలల్లేన్ దనమ్పడైత్తారిలల్లేన్,
ఉవర్తనీర్ పోలవెన్ద నుఱ్ఱవ ర్కొన్ఱుమల్లేన్,
తువర్త శెవ్వాయినార్క్కే తువక్కఱ త్తుఱిశనానేన్,
అవత్తమే పిఱవితన్దా యరఙ్గమానగరుళానే. ౩౧

ఆర్తువ ణ్ణలమ్బుమ్శోలై యణి తిరువరఙ్గన్దన్నుళ్,
కార్తిర ళనైయమేని క్కణ్ణనే, ఉన్నైక్కాణుమ్
మార్క్కమొన్ఱఱియమాట్టా మనిశరిల్ తురిశనాయ,
మూర్క్కనేన్ వన్దునిన్ఱేన్ మూర్క్కనేన్ మూర్క్కనేనే. ౩౨

మెయ్యెల్లామ్ పోగవిట్టు విరికుళ్ళలారిల్ ప్పట్టు,
పొయ్యెల్లామ్ పొదిన్దుకొణ్డ పోట్కనేన్ వన్దునిన్రేన్,
ఐయనే! యరజ్గనే! యున్నరుళెన్ను మాశైదన్నాల్,
పొయ్యనేన్ వన్దునిన్రేన్ పొయ్యనేన్ పొయ్యనేనే. ౩౩

ఉళ్ళత్తే యుఱైయుమ్మాలై యుళ్ళువా రుణర్వొన్రిల్లా,
కళ్ళత్తే నానుమ్‌తొణ్డాయ్ త్తొణ్డుక్కే కోలమ్పూణ్డేన్,
ఉళ్ళువా రుళ్ళిఱ్రెల్లా ముడనిరున్దఱిది యెన్రు,
వెళ్గిప్పో యెన్నుళ్ళే నాన్ విలవఱ చ్చిరిత్తిట్టేనే. ౩౪

తావియ న్రులగమెల్లామ్ తలైవిళాక్కొణ్డ వెన్దాయ్!,
శేవియే నున్నైయల్లా ల్చిక్కెన చ్చెజ్గణ్మాలే!,
ఆవియే! యముదే! యెన్రనారుయిరనైయ వెన్దాయ్,
పావియే నున్నైయల్లా ల్పావియేన్ పావియేనే. ౩౫

భైరవిరాగం.

మళైక్కన్రు వరైమున్నేన్దుమ్ మైన్దనే! మదురవాఱే!,
ఉళైక్కన్రేపోల నోక్కముడైయవర్ వలైయుళ్పట్టు
ఉళైక్కిన్రేఱ్కెన్నై నోక్కాదొళివదే, ఉన్నై యెన్నై
అళైక్కిన్రేన్, ఆదిమూర్త్తి యరజ్గమానగరుళానే. ౩౬

తెళివిలా క్కలజ్గల్ నీర్శూళ్ తిరువరజ్గత్తుళోజ్గుమ్,
ఒళియుళార్ తామేయన్రే తన్దైయుమ్ తాయుమావార్,
ఎళియదో రరుళుమన్రే యెన్తిఱ త్తెమ్బిరానార్,
అళియన్ నమ్బైయ లెన్నా రమ్మ! వో! కొడియవాఱే. ౩౭

✽ మేమ్పొరుళ్ పోగవిట్టు మెయ్మ్మైయై మిగవుణర్న్దు,
ఆమ్పరి శఱిన్దుకొణ్డు ఐమ్బుల నగత్తడక్కి,
కామ్బఱ త్తలైశిరైత్తు న్కడైత్తలై యిరున్దు, వాళుమ్
శోమ్బరై యుగత్తిపోలుమ్ శూళ్పున లరజ్గత్తానే. ౩౮

అడిమైయి ల్కుడిమైయిల్లా వయల్ శదుప్పేదిమారిల్,
కుడిమైయి ల్కడైమైపట్ట కుక్కరిల్ పిఱప్పరేలుమ్,

ముడియినిల్ తుళబమ్వైత్తాయ్! మొయ్కళ్ల ఱ్ఱన్బుశెయ్యుమ్,
అడియరై యుగత్తిపోలు మరఙ్గమానగరుళానే. ౩౯

తిరుమఱువమార్వ! నిన్నై చ్చిన్దైయుళ్ తిగళ్వైత్తు,
మరువియ మనత్తరాగిల్ మానిలత్తుయిర్కళెల్లామ్,
వెరువుఱ క్కొన్ఱుశుట్టిట్టీట్టియ వినైయశేలుమ్,
అరువినైప్పయన దుయ్యార్ రఙ్గమానగరుళానే. ౪౦

శురుట్టిరాగం.

వానుళారఱియలాగా వానవా వెన్బరాగిల్,
తేనులామ్ తుళబమాలై చ్చెన్నియా వెన్బరాగిల్,
ఊనమాయినగళ్ శెయ్యు మూనకారగర్కళేలుమ్,
పోనగమ్ శెయ్దశేడమ్ తరువరేల్ పునిదమన్ఱే. ౪౧

పళుదిలా వొళుగలాఱ్ఱు ప్పలశదుప్పేదిమార్కళ్,
ఇళిక్కుల త్తవర్కళేలు మెమ్మడియార్కళాగిల్,
తొళుమినీర్ కొడుమిన్ కొణ్మినెన్ఱు నిన్నోడుమొక్క,
వళిపడ వరుళినాయ్పోల్ మదిళ్ తిరువరఙ్గత్తానే. ౪౨

అమరవోరఙ్గమాఱుమ్ వేదమోర్ నాన్గుమోది,
తమర్కళిల్ తలైవరాయ శాదియన్దణర్కళేనుమ్,
నుమర్కళై ప్పళిప్పరాగిల్ నొడిప్పదోరళవిల్, ఆఙ్గే
అవర్కళ్ తామ్ పులైయర్పోలు మరఙ్గమానగరుళానే. ౪౩

చాఱ్ఱుప్పాట్టుక్కళ్.

※ పెణ్ణులామ్శడైయినానుమ్ పిరమనుమున్నైక్కాణ్బాన్,
ఎణ్ణిలావూళియూళి తవమ్శెయ్దార్ వెళ్కినిఱ్ప,
విణ్ణుళార్వియప్ప వన్దు ఆనైక్కన్ఱరుళై యీన్ద
కణ్ణఱా, ఉన్నై యెన్నో కళైకణాక్కరుదుమాఱే. ౪౪


వళవెఴుమ్తవళమాడమదురై మానగరన్దన్నుళ్,
కవళమాలియానైకొన్ఱ కణ్ణనై అరఙ్గమాలై,
తువళత్తొణ్డాయతొల్శీర్ త్తొణ్డరడిప్పొడిశొల్,
ఇళైయపున్కవిదైయేలు మెమ్బిరాఱ్కినియవాఱే. ౪౫

అడిపరవు-కావల్, పచ్చై, వేదమ్, మొయ్త్త, పెణ్డిర్, మఱమ్, పులై, వెఱుప్పు, మఱ్ఱుమ్, నాట్టినాల్, ఒరు, నమనుమ్, ఎతి, వణ్డు, మెయ్, శూదు, విరుమ్బి, ఇనిదు, కుడపాయ్, పణి, పేశు, కఱ్ఱై, వెళ్ళమ్, కుళిత్తు, పోదు, కురఙ్గు, ఉమ్బర్, ఊర్, మనమ్, తవమ్, ఆర్త్తు, మెయ్, ఉళ్ళమ్, తావి, మఴలై, తెళి, మేమ్బొరుళ్, అడిమై, తిరు, వాల్, పఴుదిలా, అమర, ప్పెణ్, వళవెఴుమ్, కదిర్.

తొణ్డరడిప్పొడియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

తిరుమాలై సమ్పూర్ణమ్.

ఆగ, పాట్టు-౪౫.



శ్రీమతేరామానుజాయనమః.

తొణ్డరడిప్పొడియాఴ్వారరుళిచ్చెయ్ద

తిరుప్పళ్ళియెఴుచ్చి.

తనియన్గళ్.

తిరుమాలై యాణ్డానరుళిచ్చెయ్దదు.

భూపాళరాగం.

తమేవమత్వాపరవాసుదేవం
రఙ్గేశయంరాజవదర్హణీయమ్।
ప్రాబోధకీంయోకృతసూక్తిమాలాం
భక్తాఙ్ఘ్రిరేణుంభగవన్తమీడే.

(ఇరువికఱ్పనేరిశైవెణ్బా.)

తిరువరఙ్గప్పెరుమాళరైయరరుళిచ్చెయ్దదు.

మణ్డఙ్గుడియెన్బర్ మామఱైయోర్ మన్నియశీర్,
తొణ్డరడిప్పొడితొన్నగరమ్,—వణ్డు
తిణర్త్తవయల్ తెన్నరఙ్గత్తమ్మానై, పళ్ళి
ఉణర్త్తుమ్పిరానుదిత్తవూర్.

ఇప్ప్రబన్ధత్తిల్ పెరియపెరుమాళ్ నిర్హేతుకకృపైయాలే తఱ్వడి వఴకైక్కాట్టి విషయాన్తరప్రావణ్యత్తైమాఱ్ఱి స్వరూపానురూపమాక తఱ్పక్కలిలే అభినివేశత్తైప్పిఱప్పిక్క ; ఇవరుమ్ ప్రీతికారితమాన కైఙ్కర్యత్తై మనోరథిత్తుక్కొణ్డు పెరియపెరుమాళ్ తిరువడికళిలే శెన్ఱవిడత్తిలే తిరుక్కణ్గళాలే కుళిరనోక్కుదల్ కైయైనీట్టియణైత్తల్ కుశలప్రశ్నమ్ పణ్ణుతల్ శెయ్యాతే పళ్ళికొణ్డరుళినార్. అప్పొఴుదు పెరియపెరుమాళై

పార్తు, ఆదిత్యన్ ఉదయపర్వతత్తై వన్దడైయానిన్రాన్. ఇరుళ్ నీఙ్గా
నిన్రతు. సమారాధనోపకరణమాన తిరుప్పడిత్తామఙ్గళ్ వికసితమాకా
నిన్రన. ఆరాధ్యర్ దేవరీరెన్ఱు ఆరాధిప్పారెల్లామ్ తన్దామ్ పరికరఙ్గళోడే
వన్దార్కళ్. ముల్లైయిన్ పరిమళత్తై ముకన్దుకొణ్డు కీழ్ కాత్ఱువన్దతు.
తామరై ప్పూవిల్ కిడన్దుఱఙ్గుకిఱ హంసమిథునఙ్గళుమ్ కిళమ్బి విత్రిన. ఆదిత్య
కిరణఙ్గళ్ ఎఙ్గుమ్ పరన్దన. నక్షత్రాధిపతియాన, చన్ద్రనుమ్ వివర్ణనానాన్.
తిరుచ్చోలైయిల్ మడల్ విరిన్ద పాళైయిన్ మణత్తైక్కొణ్డువిడికాత్ఱా
నదువన్దతు. ఇళఙ్గన్ఱు మేయ్క్క వెరుప్పట్టు త్తళై విడుకిఱ ఆయరూతుకిఱ
కుழలినోశైయుమ్, నాకిన్ మేలే శెరుక్కియోడుకిఱ విడైయినుడైయ
కழుత్తిల్ మణియోశైయుమ్, దిక్కుక్కళెఙ్గుమ్ పరన్దతు. మధుపానమ్
పణ్ణినవణ్డుకళ్ ఆరవారిత్తుక్కొణ్డు కిళమ్బిత్ తిరిన. ఆర్పరవమఱప్పోయ్ అతి
క్రమిత్తుచ్చెల్లానిన్రతు. పోతువైకినాల్ ఉణరక్కడవతాన పక్షికళుముణ
ర్న్దదు. దేవసేనాపతియోడేకూడ జగత్తుక్కు నిర్వాహకరాన సకలదేవతై
కళుమ్ సపరికరరాయ్ క్కొణ్డు స్వాభిమతసిద్ధ్యర్థమాక ఆశ్రయిక్కవన్దుని
న్రార్కళ్. అవర్కళుక్కు నిర్వాహకనాన ఇన్ద్రనుమ్, విద్యాప్రవర్తకరాన
సప్తఋషికళుమ్, తిరుప్పళ్ళియెழுప్పి తిరువడితొழ సపరికరరాక ఆకా
శావకాశమిడమడైయుమ్బడి వన్దుపుకున్దార్కళ్. దేవరీర్ తిరువారాధన
త్తుక్కు అనురూపమాన ప్రాతఃకాలమానతు సన్నిహితమాయ్త్తు.
ఆరాధనాఙ్గమాయ్ క్కణ్డరుళుకైక్కు సదృశమాన ఉపకరణఙ్గళ్ కొణ్డు
అనన్యప్రయోజనరాన ఋషికళ్ వన్దు నిన్రార్కళ్.

తిరుప్పళ్ళియుణర్న్దరుళుమ్బోత్తై యழుకుకణ్డు తిరువడితొழవుమ్
అழుకోలక్కమిరుక్కుమ్బడి కణ్డడిమైశెయ్యవుమ్ వేణుమెన్ఱు, తన్దాముడై
య పరికరమాన మఙ్గళవాద్యఙ్గళుమ్, వీణైకళుమాయ్ కళిత్తుక్కొణ్డు
యక్షగన్ధర్వాదికళ్ వన్దునిన్రార్కళ్, యడియేనుక్కాక తిరుప్పళ్ళియుణ
ర్న్దరుళి అడిమైకొణ్డరుళవేణుమెన్గిఱార్.

ముతప్పాట్టు త్తొడఙ్గిచ్చొన్న దేవర్కళోడు, ఋషికళోడు వాశియఱ
దేవరీర్ పక్కల్ ఒరుప్రయోజనఙ్గొణ్డు మీళుమవర్కళన్రిక్కే దేవరీర్ తిరు
ప్పళ్ళియుణర్న్దరుళుమ్బోత్తై ముఖవికాసమే ప్రయోజనమాయిరుక్కిఱ
అడియేనుక్కాక తిరుప్పళ్ళియుణర్న్దరుళవేణుమెన్ఱు ప్రార్థిత్తుముడిక్కిఱార్.

(ఎణ్ శీర్ క్కఴి నెడిలాశిరియవిరుత్తమ్.)

భూపాళరాగం - ఆదితాళం.

కదిరవన్ కుణదిశైచ్చిగరమ్ వన్దణైన్దాన్
కనవిరుళగన్ఱదు కాలైయమ్పొఴుదాయ్,
మదువిరిన్దొఴుగిన మామలరెల్లామ్
వానవరరశర్కళ్ వన్దువన్దీణ్డి,
ఎదిర్దిశై నిఱైన్దన రివరొడుమ్పుగున్ద
ఇరుఙ్గళిత్రీట్టముమ్ పిడియొడుమురశుమ్,
అదిర్దలిలలైకడల్ పోన్ఱుళదెఙ్గుమ్
అరఙ్గత్తమ్మా పళ్ళియెఴున్దరుళాయే. ౧
కొఴుఙ్గొడిముల్లైయిన్ కొఴుమలరణవి
క్కూర్న్దదుకుణదిశై మారుదమిదువో,
ఎఴున్దనమలరణైప్పళ్ళికొళ్ళన్నమ్
ఈన్పనినన్నైన్దద మిరుమ్శిఱగుదఱి,
విఴుఙ్గియముదలైయిన్ పిలమ్పురైపేఴ్వాయ్
వెళ్ళెయిఱుఱవదన్ విడత్తినుక్కనుఙ్గి,
అఴుఙ్గియవానైయి నరున్దుయర్ కెడుత్త
అరఙ్గత్తమ్మా పళ్ళియెఴున్దరుళాయే. ౨
శుడరొళిపరన్దన శూఴ్దిశైయెల్లామ్
తున్నియతారకై మిన్నొళిశురుఙ్గి,
పడరొళిపశుత్తనన్ పనిమదియివనో
పాయిరుళగన్ఱదు పైమ్పొఴిల్క్కముగిన్,
మడలిడైక్కీఱి వణ్పాళైకళ్ నాఱ
వైకఱైకూర్న్దదు మారుదమిదువో,
అడలొళితిగఴ్దరు తిగిరియమ్తడక్కై
అరఙ్గత్తమ్మా పళ్ళియెఴున్దరుళాయే. ౩
మేట్టిళమేదిగళ్ తళైవిడుమాయర్గళ్
వేయ్ఙ్గుఴలోశైయుమ్ విడైమణిక్కురలుమ్,
ఈట్టియవిశైదిశై పరన్దనవయలుళ్.

ఇరిన్దనశురుమ్బిన మిలజ్ఞైయర్ కులత్తై,
వాట్టియవరిశిలై వానవరేఱే
మామునివేళ్వియై క్కాత్తు, అవపిరదమ్
ఆట్టియవడుతిఱ లయోత్తి యెమ్మరశే
అరజ్గత్తమ్మా పళ్ళియెళున్దరుళాయే. ౪
పులమ్బినపుట్కళుమ్ పూమ్పొళిల్ గళిన్ వాయ్
పోయిత్తుక్కజ్గుల్ పుగున్దదుపులరి,
కలన్దదుకుణదిశై క్కనైకడలరవమ్
కళివణ్డుమిళత్తియ కలమ్బగమ్పునైన్ద,
అలజ్గలన్దొడైయల్ కొణ్డడియిణైపణివాన్
అమరర్ కళ్ పుగున్దన రాదలిలమ్మా,
ఇలజ్గైయర్ కోన్ వళిపాడు శెయ్ కోయిల్
ఎమ్బెరుమాన్ పళ్ళియెళున్దరుళాయే, ౫
ఇరవియర్ మణినెడుమ్ తేరొడుమివరో
ఇఱైయవర్ పదినొరువిడైయరు మివరో,
మరువియ మయిలిన నఱుముగనివనో
మరుదరుమ్ వశుక్కళుమ్ వన్దువన్దీణ్డి,
ప్పురవియోడాడలుమ్ పాడలుమ్ తేరుమ్
కుమరతణ్డమ్ పుగున్దీణ్డియవెళ్ళమ్,
అరువరైయనైయనిన్ కోయిన్ మున్నివరో
అరజ్గత్తమ్మా పళ్ళియెళున్దరుళాయే. ౬
అన్దరత్తమరర్ గళ్ కూట్టజ్గళివైయో
అరున్దవమునివరు మరుదరుమివరో,
ఇన్దిరనానైయుమ్ తానుమ్ వన్దివనో
ఎమ్బెరుమానున కోయిలిన్ వాశల్,
శున్దరర్ నెరుక్క విద్యాదరర్ నూక్క
ఇయక్కరుమ్ మయజ్గినర్ తిరువడిత్తొళువాన్,
అన్దరమ్పారిడమిల్లై మత్తిదువో
అరజ్గత్తమ్మా పళ్ళియెళున్దరుళాయే. ౭

వమ్బవిఴ్ వానవర్ వాయుఱై వఴఙ్గ
మానిదికవిళైయార్ కణ్ణాడిముదలా,
ఎమ్బెరుమాన్ పడిమైక్కలమ్ కాణ్డఱ్కు
ఏఱ్పనవాయినకొణ్డు నన్మునివర్,
తుమ్బురునారదర్ పుగున్దనరివరో
తోన్ఱిననిరవియుమ్ తులఙ్గొళిపరప్పి,
అమ్బరతలత్తి నిన్ఱగల్గిన్ఱ తిరుళ్పోయ్
అరఙ్గత్తమ్మా పళ్ళి యెఴున్దరుళాయే. ౮

✻ ఏదమిల్ తణ్ణుమై యెక్కమ్ మత్తళి
యాఴ్ కుఴల్ ముఴవమో డిశై దిశై కెఴుమి,
కీదఙ్గళ్ పాడినర్ కిన్నరర్ కరుడర్
కన్దరువరువివర్ కఙ్గులు ళెల్లామ్,
మాదవర్ వానవర్ శారణరియక్కర్
శిత్తరుమ్మయఙ్గినర్ తిరువడితొఴువాన్,
ఆదలిలవర్క్కు నాళోలక్కమరుళ
అరఙ్గత్తమ్మా! పళ్ళియెఴున్దరుళాయే. ౯


✻ కడిమల ర్క్కమలఙ్గళ్ మలర్న్దనవివైయో
కదిరవన్ కనైకడల్ ముళైత్తననివనో,
తుడియిడైయార్ శురికుఴల్ పిఴిన్దుదఱి
త్తుగిలుడుత్తేఱినర్ శూఴ్పునలరఙ్గా,
తొడైయొత్తతుళపముమ్ కూడైయుమ్పొలిన్దు
తోన్ఱియతోళ్ తొణ్డరడిప్పొడియెన్ను
మడియనై, యళియనెన్ఱరుళి యున్నడియా
ర్కాట్పడుత్తాయ్ పళ్ళియెఴున్దరుళాయే. ౧౦

అడిశరవు—కదిర్, శోఴు, శుడర్, మోట్టు, ప్పల, మిరవి, అన్దరమ్, వమ్బవిఴ్, ఏదమ్, కడి, అమలన్.

తొణ్డరడిప్పొడియాఴ్వార్ తిరువడిగళే శరణమ్.

తిరుప్పళ్ళియెఴుచ్చిసమ్పూర్ణమ్

ఆ౫, పాట్టు ౧౦.



శ్రీమతే రామానుజాయ నమః.

తిరుప్పాణాళ్వారరుళిచ్చెయ్ద

అమలనాదిపిరాన్.

—⊷✧⊶—

తనియన్గళ్.

(పెరియనమ్బిగళరుళిచ్చెయ్దదు.)

సహనారాగం.

ఆపాదచూడమనుభూయ హరింశయానమ్
మధ్యేకవేరదుహితు ర్ముదితాన్తరాత్మా ।
అద్రష్టృతాం నయనయోర్విషయాన్తరాణామ్
యోనిశ్చికాయమనవై మునివాహనన్తమ్.

(కలినినైత్తుఱై.)

తిరుమలైనమ్బిగళరుళిచ్చెయ్దదు.

కాట్టవేకణ్డ పాదకమల నల్లాడైయున్ది,
తేట్టరుముదరబన్దమ్ తిరుమార్వు కణ్డమ్ శెవ్వాయ్,
వాట్టమిల్ కణ్గళ్ మేని మునియేఱిత్తనిపుగున్దు,
పాట్టినాల్ కణ్డువాళుమ్ పాణర్ తాళ్ పరవినోమే.

ఇప్ప్రిబన్ధత్తిల్ శ్రీతిరుప్పాణాళ్వారుక్కు సర్వేశ్వరన్ ప్రత్యక్షసమానాకారమాక ప్రకాశిక్కుంబడివైక్క అవన్ తిరువడికళై అనుసన్ధిత్తు అదర్కు మేలాన తిరుప్పీతామ్బరముమ్, తిరువరైయుమాన శేర్త్తియై నుడిపిడిత్తనుభవిత్తు అనన్తరం తిరునాభీకమలత్తైయుమ్ తిరువుదరబన్ధత్తైయుమ్ అతుక్కు మేలాయిరుక్కిఱ తిరుమార్వైయుమ్ తిరుక్కళుత్తైయుమ్, తిరువుధరత్తైయుమ్, కుళిర్న్దకటాక్షత్తైయుడైత్తాన తిరుక్కణ్గళైయుమ్ అనుభవిత్తు, ఇన్దఅవయవఙ్గళోడుణ్డాన శేర్త్తియాల్ వన్దవళ్ళైకెయుమ్ స్వాభావికమానవళ్ళైకై యుడైత్తాన తిరుమేనియిన్ పశుఙ్గాట్టాన సముదాయ

శోభైయైయుమ్, అనుభవిత్తు పెరియపెరుమాళ్ అఴకైక్కణ్డ కణ్గళ్ మఱ్ఱొన్ఱినైక్కాణావెన్ఱు నిగమిక్కిఱార్.

(వెణ్డుఱై.)

అపరూపరాగం - తిరిపుటైతాళం.

అమలనాదిపిరా నడియార్క్కెన్నై యాట్పడుత్త
విమలన్, విణ్ణవర్కోన్ విరైయార్పొఴిల్ వేఙ్గడవన్,
నిమలన్ నిన్మలన్ నీదివానవన్ నీళ్మదిళరఙ్గత్తమ్మాన్, తిరు
క్కమలపాదమ్వన్దెన్ కణ్ణినుళ్ళన వొక్కిన్ఱవే. ౧

ఉవన్దవుళ్ళత్తనా యులగమళన్దణ్డముఱ,
నివన్దనీళ్ముడియ నన్ఱునేర్న్ద నిశాశరరై,
క్కవర్న్దవెఙ్గణైక్కాకుత్తన్ కడియార్పొఴి లరఙ్గత్తమ్మాన్, అరై
చ్చివన్దవాడైయిన్మే ఱ్చెన్ఱదా మెనశిన్దనైయే. ౨

మన్దిపాయ్ వడవేఙ్గడమామలై, వానవర్కళ్
శన్దిశెయ్యనిన్ఱా నరఙ్గత్తరవినణైయాన్,
అన్దిపోల్ నిఱత్తాడైయు మదన్మే లయనైప్పడైత్తదోరెఴిల్,
ఉన్దిమేలదన్ఱో వడియేనుళ్ళత్తిన్నుయిరే. ౩

శదురమామదిళ్శూఴిలఙ్గైక్కిఱైవ న్ఱలైప
త్తుదిరవోట్టి, ఓర్వెఙ్గణైయుయ్ త్తవ నోదవణ్ణన్,
మదురమావణ్డుపాడ మామయిలా డరఙ్గత్తమ్మాన్, తిరువయిఱ్
ఱుదరబన్ద మెన్నుళ్ళత్తుళ్ నిన్ఱులాగిన్ఱదే. ౪

పారమాయపఴవినై పఱ్ఱఱుత్తు, ఎన్నైత్తన్
వారమాక్కివైత్తాన్ వైత్తదన్ఱి యెన్నుళ్ పుగున్దాన్,
కోరమాతవమ్ శెయ్దనన్కొలఱియే నరఙ్గత్తమ్మాన్, తిరు
వారమార్పదన్ఱో వడియేనై యాట్కొణ్డదే. ౫

తుణ్డవెణ్పిఱైయన్ఱుయర్ తీర్త్తవన్, అఞ్జిఱైయ
వణ్డువాఴ్పొఴిల్శూఴరఙ్గనగర్ మేయవప్పన్,

అణ్డరణ్డ బగిరణ్డత్తొరు మానిలమెఴుమాల్వరై, ముఱ్ఱు
ముణ్డకణ్డఙ్గణ్డి రడియేనై యుయ్యక్కొణ్డదే. ౬

కైయినార్ శురిశఙ్గనలాఴియర్ నీళ్వరైపోల్
మెయ్యనార్, తుళబవిఴైయార్కమఴ్ నీళ్ముడియె
మ్మైయనా, రణియరఙ్గనా రరవిన్నణైమిశై మేయ మాయనార్,
శెయ్యవాయైయో వెన్నై చ్చిన్దైకవర్న్దదువే. ౭

పరియనాగివన్ద వవుణనుడల్కీణ్డ, అమర
ర్కరియవాదిప్పిరా నరఙ్గత్తమలన్ ముగత్తు,
క్కరియవాగి ప్పుడైపరన్దు మిళిర్న్దు శెవ్వరియోడి, నీణ్డవ
ప్పెరియవాయ కణ్గళెన్నై ప్పేదైమై శెయ్దనవే. ౮

ఆలమామర త్తినిలైమే లొరుపాలగనాయ్,
ఞాలమేఴుముణ్డా నరఙ్గత్తరవిన్నణైయాన్,
కోలమామణియారముమ్ ముత్తుత్తామముమ్ ముడివిల్లదో రెఴిల్,
నీలమేనియైయో నిఱైకొణ్డ దెన్నెఞ్జినైయే, ౯

కొణ్డల్వణ్ణనై క్కోవలనాయ్ వెణ్ణై
యుణ్డవాయన్, ఎన్నుళ్ళఙ్గవర్న్దానై,
అణ్డర్కో నణియరఙ్గన్, ఎన్నముదినై
క్కణ్డకణ్గళ్ మఱ్ఱొన్ఱినై క్కాణావే. ౧౦

అడివరవు.—అమల, నువన్ద, మన్ది, శదిరమ్, పారమ్, తుణ్డమ్, కై, పరి, ఆలమ్, కొణ్డల్, కణ్ణి.

తిరుప్పాణాఴ్వార్ తిరువడిగళేశరణమ్.

అమలనాదిపిరాన్ సమ్పూర్ణమ్.

ఆగ, పాట్టు - ౧౦.

శ్రీమతేరామానుజాయనమః.

మధురకవియాఴ్వారరుళిచ్చెయ్ద

కణ్ణినుణ్ శిఱుత్తామ్బు.

తనియన్గళ్.

(శ్రీమన్నాథమునిగళరుళిచ్చెయ్దదు.)

ఆరభిరాగం.

అవిదిత విషయాన్తర శ్శఠారే
రుపనిషదా ముపగానమాత్రభోగః।
అపిచగుణవశాత్తదైకశేషీ
మధురకవిర్హృదయే మమావిరస్తు॥

(ఇరువికల్ప నేరిశై వెణ్బా.)

వేఱొన్ఱుమ్ నానఱియేన్ వేదమ్ తమిఴ్ శెయ్ద,
మాఱన్ శడగోపన్ వణ్కురుకూరే—ఎఙ్గళ్,
వాఴ్వామెన్ఱేత్తుమ్ మదురకవియార్, ఎమ్మై
యాళ్వారవరే యరణ్.

ఇప్పిరబన్ధత్తిల్.— శ్రీమధురకవియాఴ్వార్ తామ్విలక్షణపురుషార్థత్తినుడైయ కాష్ఠైయాన తదీయశేషత్వత్తిలేనిన్ఱ ప్రకారత్తై అరుళిచ్చెయ్కిఱార్. ముదలిల్ ఆఴ్వార్ ఈడుపట్ట అపదానత్తై అనుసన్ధిత్తు, అతిల్ ఆఴఙ్గాల్పట్టాతే అత్తైవిట్టు ఆఴ్వారుడైయ భోగ్యతాతిశయత్తిలే ఈడుపట్టు, అవరుడైయ పాశురమే తమక్కు ధారకమెన్ఱుమ్, ఆచార్యరుచి పరిగృహీతమాన భగవద్విషయత్తిల్, ప్రవణనాక క్కడవేనెన్ఱుమ్ ఆఴ్వార్ తిరువడికళిలుణ్డాన తమ్ముడైయ జ్ఞానభక్తికళైయుమ్, అవర్ పక్కల్ తమక్కుపిఱన్ద వ్యవసాయత్తైయుమ్, అత్తైయేపత్తాశాకక్కొణ్డు అవర్ పణ్ణిన నిర్హేతుకవిషయీకారత్తై క్కొణ్డు అవరుడైయ కృపైక్కు అనుత్తమపాత్రమానేనెన్ఱుమ్ అవ్విషయత్తైనాట్టార్ ఇఴుక్కైక్కు అవ

రుడైయ పెరుమై అఱియామైయే ఎన్ఱుమ్ పేశి, అవర్ ఎన్నుడైయ తన్నైప్పారాదే సకలవేదంగళినుడైయ రహస్యార్థత్తైప్పాడి అత్తై ఎన్నైక్కొణ్డు ళ్ళైనిర్కాం బడి వుపకరిత్తార్ ఎన్ఱుమ్ ఈడుపట్టు, ముడివిల్ ఇప్ప్రబన్ధత్తైయే తఞ్జమాక నినైత్తిరుక్కుమవర్కళుక్కు ఆవాసభూమి పరమపదమెన్ఱు శొల్లి తలైక్కట్టుగిఱార్.

(కలివిరుత్తమ్.)

ఆరభిరాగం - ఆదితాళం.

కణ్ణినుణ్ శిఱుత్తామ్బినాల్ కట్టుణ్ణ
ప్పణ్ణియ పెరుమాయన్, ఎన్నప్పనిల్,
నణ్ణిత్తెన్ కురుగూర్ నమ్బియెన్ఱక్కాల్,
అణ్ణిక్కుమముదూఱు మెన్నావుక్కే. ౧

నావినాల్ నవిఱ్ఱిన్బమెయ్దినేన్,
మేవినేనవన్ పొన్నడిమెయ్మ్మైయే,
తేవుమఱ్ఱఱియేన్ కురుగూర్ నమ్బి,
పావినిన్నిశై పాడిత్తిరివనే. ౨

తిరితన్దాగిలుమ్ తేవపిరానుడై,
క్కరియకోలత్తిరువురుక్కాణ్బన్నాన్,
పెరియవణ్కురుగూర్ నగర్నమ్బిక్కా
ళురియనాయ్, అడియేన్ పెఱ్ఱనన్మైయే. ౩

నన్మైయాల్ మిక్క నాన్మఱైయాళర్కళ్,
పున్మైయాగక్కరుదువరాదలిల్,
అన్నైయాయత్తనాయెన్నైయాణ్డిడుమ్
తన్మైయాన్, శడగోప నెన్నమ్బియే. ౪

నమ్బినేన్ పిఱర్నన్పొరుళ్ తన్నైయుమ్,
నమ్బినేన్ మడవారైయు మున్నెలామ్,
శెమ్పొన్మాడత్తిరుక్కురుగూర్ నమ్బి
క్కన్బనాయ్, అడియేన్ శదిర్త్తేనిన్ఱే. ౫

ఇన్ఱుతొట్టు మెఴుమైయు మెమ్బిరాన్,
నిన్ఱుతన్ పుగ ఴేత్తవరుళినాన్,
కున్ఱమాడ త్తిరుక్కురుగూర్ నమ్బి,
ఎన్ఱుమెన్నై యిగఴ్ విలన్ కాణ్మినే. ౬

కణ్డుకొణ్డెన్నై క్కారిమాఱప్పిరాన్,
పణ్డైవల్వినై పాఱ్ఱియరుళినాన్,
ఎణ్డిశైయు మఱియ వియమ్బుగేన్,
ఒణ్డమి ఴ్చ్చడగోప నరుళైయే. ౭

అరుళ్ కొణ్డాడు మడియవరిన్బుఱ,
వరుళినా నవ్వరుమఱైయిన్పొరుళ్,
అరుళ్కొ ణ్డాయిర మిన్దమిఴ్ పాడినా,
నరుళ్ కణ్డీ రివ్వులగినిల్ మిక్కదే. ౮

మిక్క వేదియర్ వేదత్తినుట్పొరుళ్,
నిఱ్కప్పాడి యెన్నెఞ్జుళ్ నిఱుత్తినాన్,
తక్కశీర్చ్చడగోపనెన్నమ్బిక్కు, ఆళ్
పుక్కకాద లడిమై ప్పయనన్ఱే. ౯

※ పయనన్ఱాగిలుమ్ పాఙ్గలరాగిలుమ్,
శెయల్నన్ఱాగ త్తిరుత్తిప్పణికొళ్వాన్,
కుయిల్నిన్ఱార్ పొఴిల్శూఴ్ కురుగూర్నమ్బి,
ముయల్గిన్ఱే నున్ఱన్ మొయ్కఴఱ్కన్బైయే. ౧౦

※ అన్బన్ఱన్నై యడైన్దవర్కట్కెల్లా
మన్బన్, తెన్కురుగూర్ నగర్నమ్బిక్కు,
అన్బనాయ్ మదురకవిశొన్నశొల్
నమ్బువార్పది, వైగున్దమ్ కాణ్మినే. ౧౧

మధురకవియాఴ్వార్ తిరువడిగళేశరణమ్.

పెరియాఴ్వార్ తిరుమొఴి -	పాట్టు	౪౭౩	తిరుమాలై	పాట్టు	౪౫
తిరుప్పావై	,,	౩౦	తిరుప్పళ్ళియెఴుచ్చి	,,	౧౧
నాయ్చ్చియార్ తిరుమొఴి	,,	౧౪౩	అమలనాదిపిరాన్	,,	౧౦
పెరుమాళ్ తిరుమొఴి	,,	౧౦౫	కణ్ణినుణ్ శిఱుత్తామ్బు	,,	౧౧
తిరుచ్చన్దవిరుత్తమ్	,,	౧౨౦	ఆగ, పాట్టు -		౯౪౭

ముదలాయిరమ్ సమ్పూర్ణమ్.

ఆఴ్వార్ తిరువడిగళే శరణమ్.

జీయర్ తిరువడిగళే శరణమ్